

సత్యమేవ జయతే

సాక్షి

WWW.SAKSHI.COM

పేజీలు: 14 | వెల: ₹ 5.50

సంపుటి: 17 | సంచిక: 302

గురువారం 23-1-2025

SIMULTANEOUSLY PRINTED AT VIJAYAWADA | CHENNAI | DELHI | BANGALORE | HYDERABAD | MUMBAI | ANANTAPUR | GUNTUR | KADAPA | KHAMMAM | KARIMNAGAR | KURNOOL | MAHABOOBNAGAR | MANGALAGIRI | NALGONDA | NELLORE | NIZAMABAD | ONGOLE | RAJAMAHENDRAVARAM | SRIKAKULAM | TADEPALLI GUDEM | TIRUPATHI | VISAKHAPATNAM | WARANGAL



ఆరంభం అదిరింది

తొలి టీ20లో ఇంగ్లండ్పై ఏడు వికెట్ల తేడాతో భారత్ విజయం - 12లో



వేతనజీవులను కనికరించేనా?

బడ్జెట్–2025పై మధ్య తరగతి, వేతన వర్గాల ఎన్నో ఆశలు.. - 13లో



చర్చలకు రాకపోతే ఆంక్షలే

పుతిన్తో చర్చలకు సిద్ధమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశారు. చర్చలకు రాకుంటే ఆంక్షలు తప్పవని హెచ్చరించారు.

వివరాలు 6లో ▸



బీజేపీకి జేడీ(యూ) ఝలక్

మణిపూర్ రాష్ట్రంలో బీజేపీకి జేడీ(యూ) షాక్ ఇచ్చింది. బీరేన్సింగ్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించింది.

వివరాలు 6లో ▸



జెనిన్లో భారీ ఆపరేషన్

ఆక్రమిత వెస్ట్ బ్యాంక్లోని జెనిన్లో ఇజ్రాయెల్ దళాలు జరిపిన భారీ ఆపరేషన్లో తొమ్మిది మంది పాలస్తీనియన్లు మరణించారు.

వివరాలు 6లో ▸



గగన్యాన్ మిషన్లో పురోగతి

గగన్యాన్–1 మిషన్లో భాగంగా లిక్విడ్ ప్రొపెల్షన్ సిస్టమ్ను క్రూ మాడ్యూల్తో ఇస్రో విజయవంతంగా అనుసంధానించింది.

వివరాలు 6లో ▸

బాబు కక్ష ఖరీదు..

రూ.3 లక్షల కోట్లు!

భారీగా పెట్టుబడుల అవకాశాన్ని కోల్పోయిన ఏపీ

రెడ్బుక్ రాజ్యాంగం, ప్రముఖ పారిశ్రామికవేత్తపై వేధింపులకు చెల్లించిన మూల్యం

- వేలాదిగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు గండి
- ఏపీలో పెట్టుబడులకు జేఎస్డబ్ల్యూ గ్రూపు విముఖత
- మహారాష్ట్రలో జిందాల్ రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు
- గడ్చిరోలి, నాగ్పూర్లో ఉక్కు, సోలార్, ఆటోమొబైల్, సిమెంట్ పరిశ్రమలు
- చైనా సంస్థతో కలసి ఈవీలు, బ్యాటరీ తయారీ పరిశ్రమల ఏర్పాటు
- తెలంగాణలో రూ.800 కోట్లతో జిందాల్ డ్రోన్ టెక్నాలజీ యూనిట్
- దావోస్ వేదికగా బహిర్గతమైన కూటమి సర్కారు నిర్వాకాలు



సాక్షి, అమరావతి: చంద్రబాబు సర్కారు బరితెగించి అమలు చేస్తున్న రెడ్బుక్ రాజ్యాంగం రాష్ట్ర అభివృద్ధికి తీవ్ర విఘాతంగా మారింది. టీడీపీ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలతో దేశంలో ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్ అంటేనే హడలెత్తిపోతున్నారు. పెట్టుబడులు కాదు కదా కనీసం ఇటువైపు చూసేందుకు కూడా బెంబేలెత్తిపోతున్నారు. ఈ కక్ష సాధింపు దుష్పరిణామాలు ఒక్కొక్కటిగా బహిర్గతమవుతున్నాయి. అంతర్జాతీయ గుర్తింపు పొందిన పారిశ్రామిక సంస్థ జేఎస్డబ్ల్యూ గ్రూపు ఏపీ అంటేనే ముఖం చాటేయడం దీనికి తాజా తార్కాణం. వైఎస్సార్సీపీ హయాంలో రాష్ట్రంలో రూ.వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్న ఆ సంస్థ తాజాగా మన రాష్ట్రాన్ని కాదని.. మహారాష్ట్రలో

మిగతా 5వ పేజీలో ▸

హైకోర్టుకు ఇద్దరు అదనపు జడ్జిలు

- హరిహరనాథ శర్మ, లక్ష్మణరావు నియామకానికి రాష్ట్రపతి ఆమోదం
- నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్రం
- శుక్రవారం ప్రమాణం చేసే అవకాశం

సాక్షి, అమరావతి: రాష్ట్ర హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా అవధానం హరిహరనాథ శర్మ, డాక్టర్ యడవల్లి లక్ష్మణరావు నియమితులయ్యారు. వీరి నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. దీంతో ఈ ఇద్దరి నియామకాన్ని నోటిఫై చేస్తూ కేంద్ర న్యాయశాఖ సంయుక్త కార్యదర్శి

మిగతా 3వ పేజీలో ▸


హరిహరనాథ శర్మ


లక్ష్మణరావు

తిరుపతి తొక్కిసలాటపై రిటైర్డ్ జడ్జితో

న్యాయ విచారణ

విచారణ కమిషన్గా హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ సత్యనారాయణ మూర్తి



- టోకెన్ల జారీ ఏర్పాట్లలో లోపాలపై విచారణ జరిపి, బాధ్యులను నిర్ధారించాలి
- భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు సూచించాలి
- 6 నెలల్లో విచారణ నివేదిక ఇవ్వాలి.. ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ విజయానంద్

3లో



మ్యాథ్స్లో కొంత క్లిష్టత..

ఫిజిక్స్ సులభం

- జేఈఈ–మెయిన్ తొలిరోజు పరీక్షలపై నిపుణుల విశ్లేషణ
- సుదీర్ఘంగా మ్యాథ్స్ ప్రశ్నలు.. రెండు సెషన్లలోనూ ఇదే తీరు
- కెమిస్ట్రీలో కొన్ని సులభం.. కొన్ని ఓ మోస్తరు క్లిష్టత
- గత ప్రశ్నపత్రాల నుంచే ఎక్కువగా ప్రశ్నలు
- కెమిస్ట్రీలో ఎక్కువ ప్రశ్నలు ఎన్సీఈఆర్టీ పుస్తకాల నుంచే..
- మ్యాథ్స్లో సమాధానాలు ఇవ్వడానికి సరిపోని సమయం

- వివరాలు 14లో

పట్టాలపై మృత్యుఘోష



12 మంది దుర్మరణం | **15** మందికి గాయాలు

- రైల్లోంచి పట్టాలపైకి దూకి మరో రైలుకు బలి
- మంటలంటుకున్నాయన్న వదంతులే కారణం..

మహారాష్ట్రలో మాటలకందని ఘోరం

- వివరాలు 6లో

నెత్తురోడిన కర్ణాటక రోడ్లు

ఏపీకి చెందిన ముగ్గురు వేద విద్యార్థులు సహా 14 మంది దుర్మరణం

మరో 25 మందికి గాయాలు

- జాతీయ రహదారి 63పై కూరగాయల లారీ బోల్తా.. కూరగాయలు, పండ్ల కింద నలిగి 10 మంది మృత్యువాత
- 15 మందికి గాయాలు.. ముగ్గురి పరిస్థితి విషమం.. రాయచూరు–సింధనూరు రహదారిపై క్రూసర్ వాహనం బోల్తా
- మంత్రాలయం వేద పాఠశాల విద్యార్థులు ముగ్గురు, డ్రైవర్ మృతి.. 10 మందికి గాయాలు.. ఒకరి పరిస్థితి విషమం

5లో


ప్రమాదంలో ధ్వంసమైన లారీ


ద్వారకా తిరుమలరావు


హరీశ్కుమార్ గుప్తా



రవిశంకర్ అయ్యన్నార్

డీజీపీ పోస్టు కోసం మూడు ముక్కలాట!

- అక్రమ కేసులతో ప్రభుత్వ పెద్దలను ప్రసన్నం చేసుకునే ఎత్తుగడ
- మంత్రి లోకేశ్ అండతో ఉత్తరాది లాబీ హల్చల్
- పోలీసు శాఖపై దీర్ఘకాలిక పట్టుకు ఎత్తు
- ఆధిపత్య పోరుతో గాడి తప్పుతున్న వైనం

14లో

విశాఖలో గూగుల్ చిప్ డిజైన్ కేంద్రం పెట్టండి



- గూగుల్ క్లౌడ్ సీఈవోకు చంద్రబాబు వినతి
- మూలపేటలో పెట్టుబడులకు పెట్రోనాస్ సంస్థకు ఆహ్వానం
- రాష్ట్రంలో డీపీ స్మార్ట్ కంటైనర్ టెర్మినల్ ఏర్పాటు చేయండి
- విశాఖలో గ్లోబల్ డెలివరీ సెంటర్ పెట్టాలని పెప్సికోకు వినతి
- దావోస్లో పలు కంపెనీల అధినేతలతో సీఎం భేటీ

3లో

న్యూస్రీల్

రిపబ్లిక్ డే పరేడ్లో ఏటికొప్పాక బొమ్మల థీమ్



ఢిల్లీలో జరగనున్న గణతంత్ర వేడుకలో ఏటికొప్పాక థీమ్తో రాష్ట్ర ప్రభుత్వం శకటాన్ని ప్రదర్శించనుంది. శకటం ముందు భాగంలో బొమ్మలు తయారు చేసే కళాకారుడు, గణపతి, వెనుక శ్రీవేంకటేశ్వర స్వామి బొమ్మలను తీర్చిదిద్దారు. గ్రామీణ వాతావరణం ఉట్టిపడేలా డిజైన్ చేశారు.

వివరాలు 3లో ▸

ఎనిమిదేళ్ల చిన్నారిపై అఘాయిత్యం



బిస్కెట్లు ఆశ చూపించి ఎనిమిదేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు లైంగిక దాడికి తెగబడ్డాడు. ప్రభుత్వ సచివాలయం భవనంపైకి తీసుకెళ్లి ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం బంటుపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.

వివరాలు 14లో ▸

ఇదం జగత్



మీరెన్ని 'ఫ్రీ'లిచ్చినా.. నా ఓటు మాత్రం 'ఫ్రీ' కాదు.. విలువైనది

ఇక నుంచి 60% విద్యాబోధన ప్రయోగశాలల్లోనే

6వ డీన్స్ కమిటీ సిఫార్సుల అమలుతో మారనున్న బోధనా పద్ధతులు

- తొలి రెండేళ్లు ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ, యోగా, ఫిజికల్ ఎడ్యుకేషన్‌కు ప్రాధాన్యత
- నాలుగేళ్లలో 10 ఆన్‌లైన్ కోర్సులు నేర్చుకునే అవకాశం
- ఏదైనా కారణంతో కోర్సు పూర్తి చేయలేకపోతే.. తొలి రెండేళ్లకు డిప్లొమా సర్టిఫికెట్
- మిగిలిన కోర్సును ఎప్పుడైనా పూర్తిచేసే అవకాశం
- 6వ డీన్స్ కమిటీ సిఫార్సులు సంపూర్ణంగా అమలు చేసిన తొలి వర్సిటీ ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం



ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం

సాక్షి, అమరావతి: వ్యవసాయ విద్యలో ఒకే విధమైన విద్యా ప్రమాణాలతో పాఠ్యాంశాలు, విద్యాబోధన అమల్లోకి వచ్చింది. ఇకపై 60 శాతం విద్యాబోధన ప్రయోగశాలల్లోనే జరగనుంది. భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్) 6వ డీన్స్ కమిటీ సిఫార్సులను ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచే అమలు చేస్తూ దేశంలోనే తొలి విశ్వవిద్యాలయంగా ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం నిలిచింది. దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఒకే రకమైన విద్యాబోధన తీసుకురావాలన్న లక్ష్యంతో ఐసీఏఆర్ 2021లో ఏర్పాటు చేసిన 6వ డీన్స్ కమిటీ ఇటీవలే తన నివేదికను సమర్పించింది. కమిటీ సిఫార్సులను జాతీయ, రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, డీమ్డ్ వ్యవసాయ వర్సిటీల్లో అమల్లోకి తీసుకురావాలని ఐసీఏఆర్ సంకల్పించింది. దీంతో ఈ నూతన విద్యా విధానంలో పాఠ్యాంశాలతో పాటు బోధనా పద్ధతులు మారిపోనున్నాయి.

కోర్సు మధ్యలో ఆపేస్తే..

నూతన విద్యావిధానం ప్రకారం కళాశాలల్లో చేరిన విద్యార్థులలో బెరకును పోగొట్టి, వివిధ కోర్సులపై అవగాహన కల్పించడం, విద్యార్థుల మధ్య తారతమ్యాలు తొలగించేందుకు తొలుత రెండు వారాల 'దీక్షారంభ్' నిర్వహిస్తారు. వ్యవసాయ కోర్సులలో తొలి రెండేళ్లు నిర్దేశించిన ప్రాథమిక కోర్సుల బోధనతో పాటు నైపుణ్యాభివృద్ధి కోర్సులలో శిక్షణకు ప్రాధాన్యతిస్తారు. తరగతి గది బోధనతో పాటు తొలి ఏడాది ఎన్ఎస్ఎస్/ఎన్సీసీ/ఫిజికల్ ఎడ్యుకేషన్/యోగా వంటి వాటిని అభ్యసించేలా ప్రోత్సహిస్తారు. 3వ ఏడాది పూర్తిగా వ్యవసాయ శాస్త్రానికి చెందిన కోర్సులు బోధిస్తారు. నాలుగో ఏడాదిలో ఎంపిక చేసిన కోర్సులలో విద్యాబోధన సాగిస్తారు. 8వ సెమిస్టర్‌లో ఇండస్ట్రియల్ అటాచ్‌మెంట్, అనుభవంతో కూడిన బోధన, హ్యాండ్-ఆన్ ట్రైనింగ్, ప్రాజెక్ట్ వర్క్, ఇంటర్న్‌షిప్‌కు ప్రాధాన్యత ఇస్తారు. 4వ ఏడాది వ్యవసాయం, అనుబంధ శాస్త్రాలతో పాటు 10 ఆన్‌లైన్ కోర్సులను నేర్చుకునే వెసులుబాటు కల్పిస్తారు. పైగా నాలుగేళ్ల కోర్సులో ప్రయోగాత్మక అంశాలను నేర్చుకోవడానికి 60 శాతం సమయాన్ని కేటాయిస్తారు. విద్యార్థి కోర్సుని పూర్తి చేయలేకపోతే.. తొలి రెండేళ్లకు గానూ డిప్లొమా సర్టిఫికెట్ జారీ చేస్తారు. మిగిలిన కోర్సును విద్యార్థి తనకు ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు.. దేశంలో ఏ వ్యవసాయ కళాశాలలో అయినా పూర్తిచేసే వెసులుబాటు కల్పించారు.

అమలులో తొలి వర్సిటీగా ఎన్జీ రంగా

6వ డీన్స్ కమిటీ సిఫార్సుల అమలు కోసం యూనివర్సిటీ ఫ్యాకల్టీ బోర్డ్ ఆఫ్ అగ్రికల్చర్, 113వ అకడమిక్ కౌన్సిల్ సమావేశాల్లో ఆమోద ముద్ర వేయడం ద్వారా సిఫార్సులు అమలు చేస్తున్న తొలి విశ్వవిద్యాలయంగా ఎన్జీ రంగా వర్సిటీ నిలిచింది. బీఎస్సీ (ఆనర్స్) అగ్రికల్చర్ ప్రోగ్రామ్ అందించే 7 వ్యవసాయ ప్రభుత్వ కాలేజీలు, 6 అనుబంధ కళాశాలలు, 2 ఫుడ్ సైన్స్ కళాశాలలు, 2 అగ్రి ఇంజనీరింగ్ కళాశాలలతో పాటు కమ్యూనిటీ సైన్స్ కళాశాలలో కూడా వీటిని అమల్లోకి తెచ్చింది. డిజిటల్ టెక్నాలజీకి తగినట్టుగా విద్యార్థులను సన్నద్ధం చేసే లక్ష్యంతో బయో టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, మెషిన్ లెర్నింగ్ తదితర కోర్సులతో పాటుగా వ్యక్తిత్వ వికాసం కోర్సులను చేర్చారు. విద్యార్థుల్లో విమర్శనాత్మక ఆలోచన, సృజనాత్మకతను మెరుగుపరిచే విధంగా ప్రోగ్రెసివ్ మూల్యాంకనం ద్వారా ప్రతిభను గుర్తిస్తారు. ఆన్‌లైన్, ఓపెన్ డిస్టెన్స్ లెర్నింగ్ (ఓడీఎల్), బ్లెండెడ్ లెర్నింగ్ వంటి వినూత్న బోధనా విధానాలను ఆచరణలోకి తీసుకొచ్చారు.

తొలి విశ్వవిద్యాలయం మనదే



జాతీయ విద్యావిధానం -2020లో భాగంగా ఐసీఏఆర్ ఏర్పాటు చేసిన 6వ డీన్స్ కమిటీ సిఫార్సులు సంపూర్ణంగా అమలు చేసిన తొలి వర్సిటీగా ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నిలిచినందుకు గర్వంగా ఉంది. ఏటా పెద్ద సంఖ్యలో నూతన వంగడాలను మార్కెట్‌లోకి విడుదల చేస్తూ పరిశోధనల్లో అగ్రస్థానంలో ఉన్న వర్సిటీని నూతన విద్యావిధానం అమల్లో కూడా అదే స్థానంలో నిలుపుతాం.

– డాక్టర్ శారద జయలక్ష్మి, వీసీ, ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ

క్లుప్తంగా...

రాజధాని పనులకు రూ.15 వేల కోట్ల రుణం

సాక్షి, అమరావతి: రాజధాని నిర్మాణ పనుల కోసం హడ్కో నుంచి ఏపీసీఆర్డీఏ రూ.11 వేల కోట్ల రుణం తీసుకున్నట్టు మున్సిపల్‌శాఖ మంత్రి పి.నారాయణ ఓ ప్రకటనలో తెలిపారు. దీంతోపాటు రాష్ట్రంలోని టిడ్కో ఇళ్ల నిర్మాణానికి మరో రూ.4,400 కోట్లు రుణం పొందినట్టు సమాచారం.

రిపబ్లిక్‌డే పరేడ్‌లో ఏటికొప్పాక బొమ్మల థీమ్



సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలోని కర్తవ్యపథ్ వేదికగా జరగనున్న గణతంత్ర వేడుకల్లో ఏటి కొప్పాక థీమ్‌తో రాష్ట్ర ప్రభుత్వం శకటాన్ని ప్రదర్శించనుంది. 'స్వర్ణ భారత్ విరాసత్ -వికాస్' పేరుతో కేంద్ర ప్రభుత్వం ఈ సారి శకటాలను ప్రదర్శించబోతోంది. కేంద్రంలోని వివిధ శాఖలకు చెందిన 15 శకటాలతో పాటు పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కలిపి మొత్తం 31 శకటాలు కర్తవ్యపథ్‌లో సందడి చేయనున్నాయి. 400ఏళ్ల చరిత్ర ఉన్న ఏటికొప్పాక బొమ్మల శకటం ముందు భాగంలో బొమ్మలు తయారు చేసే కళాకారుడు, గణపతి, వెనుక శ్రీ వేంకటేశ్వర స్వామి బొమ్మలను తీర్చిదిద్దారు. వాహనం మొత్తం గ్రామీణ వాతావరణం ఉట్టిపడేలా ముగ్గులతో డిజైన్ చేశారు. వాహనంపై పలు రకాల బొమ్మలను అలంకరించారు.

రీ సర్వే నిపుణుల సెల్ ఏర్పాటు

సాక్షి, అమరావతి: భూముల రీ సర్వే మళ్లీ పునఃప్రారంభమైన నేపథ్యంలో సర్వే సెటిల్‌మెంట్, భూమి రికార్డుల విభాగంలో నిపుణుల సెల్‌ను ఏర్పాటు చేశారు. గత ప్రభుత్వం ప్రారంభించి 6,800 గ్రామాల్లో పూర్తి చేసిన రీ సర్వేను ఈనెల 20 నుంచి రాష్ట్రవ్యాప్తంగా మళ్లీ ప్రారంభించారు. ప్రతి మండలంలోనూ ఒక గ్రామంలో పైలట్ ప్రాజెక్టుగా రీ సర్వే చేస్తున్నారు. అయితే సర్వే సందర్భంగా భూ యజమానుల నుంచి విజ్ఞాపనలు వస్తుండడంతో సబ్ కలెక్టర్లు, ఆర్డీవోలు, రీ సర్వే నోడల్ అధికారులతో ఇటీవల జరిగిన సమీక్షలో రీ సర్వేపై వినతుల పరిష్కారానికి రాష్ట్ర స్థాయిలో నిపుణుల బృందం ఉండాలనే అభిప్రాయం వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో సర్వే సెటిల్‌మెంట్, భూ రికార్డుల శాఖ డైరెక్టరేట్‌లో రీ సర్వే నిపుణుల సెల్‌ను ఏర్పాటు చేస్తూ డైరెక్టర్ ప్రభాకర్‌రెడ్డి బుధవారం ఉత్తర్వులిచ్చారు. సర్వే అసిస్టెంట్ డైరెక్టర్ బి.ప్రశాంతిని ఈ సెల్ అధికారిగా నియమించడంతోపాటు ఇద్దరు ఉద్యోగులను నియమించారు. రీ సర్వేకు సంబంధించిన వినతులతోపాటు సలహాలు, సూచనలు కూడా ఈ సెల్ స్వీకరిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

పంచాయతీల వర్గీకరణపై అధ్యయనానికి కమిటీ

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలను వివిధ కేటగిరీల వారీగా వర్గీకరించడంపై అధ్యయనం చేసేందుకు పంచాయతీ రాజ్ కమిషనర్ కార్యాలయంలో నలుగురు అధికారులతో కమిటీని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఆదేశాలు జారీ చేసింది. పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలో అడిషనల్ కమిషనర్‌గా కొనసాగుతున్న డి.సత్యనారాయణను చైర్మన్‌గా, డిప్యూటీ కమిషనర్ వి.నాగార్జున సాగర్‌ను కన్వీనర్‌గా, ఓఎస్డీ కమిషనర్ ఆనంద్, అసిస్టెంట్ కమిషనర్ కె.శ్రీదేవిని కమిటీ సభ్యులుగా నియమించింది. గ్రామ పంచాయతీలకు సంబంధమున్న అన్ని వర్గాల ప్రతినిధుల నుంచి ఈ కమిటీ అభిప్రాయాలు సేకరించడంతో పాటు జిల్లాల కలెక్టర్లు అందజేసిన నివేదికలను కూడా పరిశీలించి ఫిబ్రవరి 28 కల్లా సమగ్ర నివేదిక అందజేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

మా రాష్ట్రంలోనూ ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తాం

మహారాష్ట్ర ఉన్నతాధికారుల బృందం



గుంటూరు జిల్లాలో మొక్కజొన్న క్షేత్రాన్ని పరిశీలిస్తున్న మహారాష్ట్ర వ్యవసాయ శాఖ ఉన్నతాధికారుల బృందం

సాక్షి, అమరావతి: ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని.. అధిక ప్రాముఖ్యత ఇవ్వాలని మహారాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిందని ఆ రాష్ట్ర ఉన్నతాధికారుల బృందం తెలిపింది. ఇందులో భాగంగా ఏపీలో పర్యటిస్తున్నట్లు వెల్లడించింది. వ్యవసాయ శాఖ(పూణే) జాయింట్ డైరెక్టర్ దత్తాత్రేయ గవ్సనే నేతృత్వంలోని ఉన్నతాధికారుల బృందం బుధవారం గుంటూరు జిల్లా అత్తోట, ఎరుకలపూడి, కొల్లిపర ప్రాంతాల్లో పర్యటించింది. అత్తోటలోని ప్రకృతి వ్యవసాయ క్షేత్రం, రైతు ఉత్పత్తిదారుల సంఘాల కార్యకలాపాలను పరిశీలించింది. ఎరుకలపూడిలో మొక్కజొన్న క్షేత్రాన్ని సందర్శించింది. కొల్లిపర మండలంలో బహుళ పంటల క్షేత్రాన్ని, భూమి భారతి యూనిట్‌లోని దేశవాళీ విత్తన రకాలను, మార్కెటింగ్ విధానాలను తెలుసుకున్నారు. కమిషనరేట్ డిప్యూటీ డైరెక్టర్ డి.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

రిటైర్డ్ ఐపీఎస్ 'ఏబీ'ది కుల దురహంకారం

- జగన్‌కు ఆయన క్షమాపణలు చెప్పాలి
- చంద్రబాబు ఆదేశాలతోనే రెచ్చిపోయాడు
- ఎమ్మెల్సీ తలశిల రఘురాం



సాక్షి, అమరావతి: రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు కుల దురహంకారంతో ప్రవర్తించడం ఏమాత్రం సరికాదని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురాం అన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని, జగన్‌ని ఉద్దేశించి ఏబీ చేసిన వ్యాఖ్యలు ఆయన కుల జాఢ్యానికి నిదర్శనమని.. వెంటనే ఆయన జగన్‌కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడుతూ ఏమన్నారంటే..

చంద్రబాబు నాయుడు ఆదేశాలతోనే ఏబీ వెంకటేశ్వరరావు చిల్లర వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం జగన్‌పై ఆయన వ్యాఖ్యలను మా పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. ఏబీ చదువుకున్న వ్యక్తిలా, ఉన్నత పోలీస్ ఉద్యోగం చేసిన ఐపీఎస్ అధికారిలా కాకుండా గేదెలు కాసుకునే వాడిలా.. కులోన్మాదంతో మాట్లాడారు. కమ్మ కులం మొత్తం జగన్‌ని ఓడించాలని ఏబీ సెలవిస్తున్నారు.. మరి కేవలం కమ్మ కులస్తులు ఓటేస్తేనే చంద్రబాబు సీఎం అయ్యారా? 3పార్టీలు ఏకమైనా జగన్ ఒంటరిగా పోటీచేసి 40 శాతం ఓట్లు సాధించిన విషయాన్ని ఏబీ మర్చిపోయినట్లున్నారు. ఆయన ఎన్ని కుయుక్తులు పన్నినా జగన్‌కు కులాన్ని ఆపాదించలేరు. జగన్ తన ఐదేళ్ల పాలనలో కులం, మతం, ప్రాంతం, వర్గం, రాజకీయాలకు అతీతంగా కేవలం అర్హతే ప్రామాణికంగా పథకాలు అమలుచేశారు కాబట్టే 40 శాతం ఓట్లతో ప్రజలు ఆయన్ను ఆశీర్వదించారు. ఏబీ వ్యాఖ్యలపై పవన్ స్పందించాలి. లేని పక్షంలో ఆయన కూడా కులవాదాన్ని సమర్థిస్తున్నారని మిగతా కులాలు భావించాల్సి ఉంటుంది. సోషల్ మీడియాలో చిన్నచిన్న పోస్టులకే కేసులు పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. దీనిపై ఏం చర్యలు తీసుకుంటుందో చెప్పాలి.' అని అన్నారు.

తిరుపతి తొక్కిసలాటపై

రిటైర్డ్ జడ్జితో న్యాయ విచారణ

విచారణ కమిషన్‌గా హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ సత్యనారాయణ మూర్తి



సాక్షి, అమరావతి: తిరుపతిలో ఈ నెల 8న వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీలో తొక్కిసలాట జరిగి ఆరుగురు భక్తులు మృతి చెందిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం న్యాయ విచారణకు హైకోర్టు రిటైర్డ్ జడ్జిని నియమించింది. హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ ఎం.సత్యనారాయణ మూర్తిని కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ చట్టం 1952 కింది విచారణ కమిషన్‌గా నియమిస్తూ సీఎస్ బుధవారం ఉత్తర్వులిచ్చారు. విచారణ కమిషన్ పరిధిని కూడా ప్రభుత్వం ఈ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. తిరుపతిలోని పద్మావతి పార్కు వద్ద తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందడానికి దారితీసిన పరిస్థితులను విచారించాలని పేర్కొన్నారు. వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీ కోసం ఏర్పాట్లు సక్రమంగా చేశారో లేదో విచారించాలి. టోకెన్ల పంపిణీ ఏర్పాట్లలో లోపాలుంటే వాటిని గుర్తించడంతో పాటు అందుకు బాధ్యులైన వారిని నిర్ధారించాలి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలను సిఫార్సు చేయాలి. భక్తుల భద్రత కోసం సంస్థాగతంగా తీసుకోవాల్సిన చర్యలు ఏమైనా ఉంటే సిఫార్సు చేయాలి. కమిషన్ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి 6 నెలల్లో విచారణను పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలి. విచారణలో భాగంగా కమిషన్ ఏ విభాగానికి చెందిన వ్యక్తినైనా హాజరు కావాలని ఆదేశించవచ్చు. సాక్షులు లేదా పత్రాల పరిశీలన కోసం కమిషన్ ఆదేశాలు జారీ చేయవచ్చు.

ప్రకాశం బ్యారేజ్ దిగువన

రిటైనింగ్ వాల్

కుడివైపున 0.9 కి.మీ నుంచి 2.61 కి.మీ వరకూ నిర్మాణం

సాక్షి, అమరావతి: ప్రకాశం బ్యారేజ్ దిగువన కృష్ణానదికి కుడివైపున 0.9 కి.మీ నుంచి 2.61 కి.మీ వరకూ రిటైనింగ్ వాల్ నిర్మించేందుకు రూ.294.20 కోట్లతో పరిపాలన అనుమతి ఇస్తూ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ బుధవారం ఉత్తర్వులిచ్చారు. కృష్ణా నదికి గతేడాది వచ్చిన వరదలకు గుంటూరు జిల్లాలోని తాడేపల్లి పరిధిలో కొన్ని కాలనీలు ముంపునకు గురయ్యాయి. ముంపు ముప్పు తప్పించేందుకు ప్రకాశం బ్యారేజ్ దిగువన కృష్ణానదికి ఎడమ వైపు నిర్మించిన తరహాలోనే కుడివైపున రిటైనింగ్ వాల్ నిర్మించాలని గతేడాది నవంబర్ 21న ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు పంపిన ప్రతిపాదనపై ఈనెల 17న మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.

విశాఖలో గూగుల్ చిప్ డిజైన్ కేంద్రం పెట్టండి

గూగుల్ క్లౌడ్ సీఈవోకు చంద్రబాబు వినతి



సాక్షి, అమరావతి: విశాఖలో చిప్ డిజైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని గూగుల్‌కు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. సర్వర్‌ల నిర్వహణ సేవల విషయంలో ఏపీని ప్రధాన కేంద్రంగా చేసుకోవాలని గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్‌ను కోరారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు దావోస్ వెళ్లిన సీఎం చంద్రబాబు.. మూడో రోజు వివిధ కంపెనీల ప్రతినిధులను కలిసి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. పెట్రో కెమికల్ హబ్‌గా అవతరిస్తున్న మూలపేటలో, అలాగే గ్లోబల్ కేపబిలిటీ సెంటర్‌లో పెట్టుబడులు పెట్టాలని మలేసియాకు చెందిన పెట్రోనాస్ ప్రెసిడెంట్, గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మొహమ్మద్ తౌఫిక్‌ను సీఎం ఆహ్వానించారు. పెప్సీకో ఇంటర్నేషనల్ బెవరేజస్ సీఈవో యూజీన్ విల్లెంసెన్, పెప్సీకో ఫౌండేషన్ చైర్మన్ స్టీఫెన్ కెహోతో చంద్రబాబు చర్చలు జరిపారు. ఇప్పటికే ఏపీలోని శ్రీసిటీలో బాట్లింగ్ ప్లాంట్ నిర్వహిస్తున్న పెప్సికో బెవరేజెస్.. విశాఖపట్నాన్ని గ్లోబల్ డెలివరీ సెంటర్‌గా చేసుకుని పెప్సీకో డిజిటల్ హబ్ ఏర్పాటు చేయవచ్చని సీఎం సూచించారు. గ్లోబల్ బిజినెస్ సర్వీస్ సెంటర్‌ను విశాఖకు విస్తరించాలని కోరారు. కుర్‌కురే మాన్యుఫాక్చరింగ్ యూనిట్‌తో పాటు పెప్సీకో సప్లై చైన్ ద్వారా రైతులకు ప్రయోజనం చేకూర్చేలా ఏపీసీఎన్ఎఫ్‌తో భాగస్వామ్యం కావాలని సూచించారు. బహ్రెయిన్ ప్రైమ్ మినిస్టర్ కార్యాలయం ప్రతినిధి హమద్ అల్ మహ్మద్, ముంతాలకత్ సీఈవో అబ్దుల్లా బిన్ ఖలీఫా అల్ ఖలీఫాతోనూ సీఎం సమావేశమయ్యారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కోసం ఏపీకి రావాలని వారిని కోరారు.

స్మార్ట్ కంటైనర్ టెర్మినల్ ఏర్పాటు చేయండి

ఆంధ్రప్రదేశ్‌లో స్మార్ట్ కంటైనర్ టెర్మినల్ ఏర్పాటు చేయాలని కంటైనర్ టెర్మినల్ రంగంలో ప్రతిష్టాత్మక సంస్థ డీపీ వరల్డ్‌ను చంద్రబాబు కోరారు. కాకినాడ, కృష్ణపట్నం, మూలపేట ఇందుకు అనుకూలమని వివరించారు. రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న సీ పోర్టుల్లో, ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్స్‌లోనూ పెట్టుబడులు పెట్టాలని కోరారు. దావోస్‌లో జరిగిన కంట్రీ స్ట్రాటజిక్ డైలాగ్ సమావేశంలో సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పాల్గొన్నారు.

బిల్‌గేట్స్‌తో చంద్రబాబు భేటీ

ఆంధ్రప్రదేశ్‌ను ఆరోగ్య, విద్య, ఆవిష్కరణల కేంద్రంగా మార్చేందుకు సహకరించాలని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు, బిల్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ ఫౌండర్ బిల్ గేట్స్‌ను చంద్రబాబు కోరారు. రాష్ట్రంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ హెల్త్ ఇన్నోవేషన్, డయాగ్నోస్టిక్స్ ప్రారంభించాలని, ఈ కేంద్రం ప్రజలకు అధునాతన ఆరోగ్య సదుపాయాలు అందిస్తుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేసే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్శిటీ కోసం బిల్ గేట్స్‌ను సలహాదారుల మండలిలో భాగస్వామ్యం కావాలని ఆహ్వానించారు.

ఏపిలో పామాయిల్ ఇండస్ట్రీ!

యూనిలీవర్ చీఫ్ సప్లై చైన్ ఆఫీసర్ విల్లెం ఉజ్జెన్‌తో కూడా చంద్రబాబు సమావేశమయ్యారు. ఏపీలో రూ. 330 కోట్లతో పామాయిల్ ఇండస్ట్రీ ఏర్పాటు చేయాలని యూనిలీవర్ భావిస్తోంది. బ్యూటీ పోర్ట్‌ఫోలియో టెక్నాలజీ సెంటర్ ఏర్పాటుకు విశాఖపట్నం అనుకూలంగా ఉంటుందని విల్లెం ఉజ్జెన్‌కు బాబు వివరించారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్, సెంటర్ ఫర్ ఎనర్జీ అండ్ మెటీరియల్స్ (సెన్మట్) హెడ్ రాబర్టో బోకాతో కూడా చంద్రబాబు సమావేశమయ్యారు. గ్రీన్ హైడ్రోజన్, బ్యాటరీ స్టోరేజ్, సోలార్ మాన్యుఫాక్చరింగ్ వంటి రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌కు గ్లోబల్ కంపెనీల పెట్టుబడులు తరలివచ్చేలా సెన్మట్ సహకారం అందించాలని కోరారు. క్లీన్ ఎనర్జీ నాలెడ్జ్ – స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌కు డబ్ల్యూఈఎఫ్ మద్దతివ్వాలని అభ్యర్థించారు.

హైకోర్టుకు ఇద్దరు అదనపు జడ్జిలు

▶ మొదటి పేజీ తరువాయి

జగన్నాథ్ శ్రీనివాసన్ బుధవారం నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ ఇద్దరూ శుక్రవారం అదనపు న్యాయమూర్తులుగా ప్రమాణం చేసే అవకాశం ఉంది. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రెండేళ్ల పాటు వీరు అదనపు న్యాయమూర్తులుగా కొనసాగుతారు. తరువాత శాశ్వత న్యాయమూర్తులుగా నియమితులవుతారు. రాష్ట్ర హైకోర్టులో మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 37. ప్రస్తుతం ప్రధాన న్యాయమూర్తితో కలిపి 28 మంది న్యాయమూర్తులున్నారు. వీరిద్దరి నియామకంతో ఆ సంఖ్య 30కి చేరింది. మరో 7 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరో మూడు, నాలుగు పోస్టులు భర్తీ చేసేందుకు హైకోర్టు త్వరలో చర్యలు చేపట్టనుంది. న్యాయాధికారుల కోటా నుంచి హరిహరనాథ శర్మ, లక్ష్మణరావుల పేర్లను హైకోర్టు న్యాయమూర్తుల పోస్టులకు సిఫారసు చేస్తూ సుప్రీంకోర్టు సీజే నేతృత్వంలోని కొలీజియం ఈ నెల 11న తీర్మానం చేసిన విషయం తెలిసిందే.

అవధానం హరిహరనాథ శర్మ..

కర్నూలుకి చెందిన హరిహరనాథ శర్మ 1968 ఏప్రిల్ 16న జన్మించారు. తల్లిదండ్రులు సుబ్బమ్మ, రామచంద్రయ్య. తండ్రి పురోహితుడు. శర్మ 1988లో కర్నూలులోని ఉస్మానియా కాలేజీ నుంచి బీఎస్సీ, అదే కాలేజీ నుంచి 1993లో బీఎల్ పూర్తి చేశారు. 1994లో న్యాయవాదిగా ఎన్‌రోల్ అయ్యారు. కర్నూలు జిల్లా కోర్టులో ప్రాక్టీస్ మొదలు పెట్టారు. 1994–98 వరకు సీనియర్ న్యాయవాది రామకృష్ణారావు వద్ద వృత్తి మెళకువలు నేర్చుకున్నారు. 1998లో స్వతంత్రంగా ప్రాక్టీస్ ప్రారంభించి 2007 వరకు న్యాయవాదిగా కొనసాగారు. 2007లో జిల్లా జడ్జిగా ఎంపికయ్యారు. ఉమ్మడి ఏపీలో పలు జిల్లాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. 2017–18లో అనంతపురం ప్రధాన జిల్లా జడ్జిగా, 2020–22లో విశాఖ ప్రధాన జిల్లా జడ్జిగా పనిచేశారు. 2022లో హైకోర్టు రిజిస్ట్రార్‌గా బాధ్యతలు చేపట్టారు. 2023 నుంచి ఏపీ జ్యుడీషియల్ అకాడమీ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. 2016లో ఏఎన్‌యూ నుంచి ఎల్ఎల్ఎం పూర్తి చేశారు.

డాక్టర్ యడవల్లి లక్ష్మణరావు..

ఉమ్మడి ప్రకాశం జిల్లా, కనిగిరికి చెందిన డాక్టర్ యడవల్లి లక్ష్మణరావు 1975 ఆగస్టు 3న జన్మించారు. తల్లిదండ్రులు పద్మావతి, వెంకటేశ్వర్లు. తండ్రి నెల్లూరు రహదారులు భవనాల శాఖలో సూపరింటెండెంట్‌గా పనిచేశారు. లక్ష్మణ రావు ప్రాథమిక విద్యాభ్యాసం ప్రకాశం జిల్లాలో సాగింది. నెల్లూరులో న్యాయశాస్త్రం అభ్యసించారు. ఏఎన్‌యూ నుంచి పీజీ పూర్తి చేసి రెండు మెరిట్ సర్టిఫికెట్లు సాధించారు. ఏయూ నుంచి పీహెచ్‌డీ పొందారు. క్రిమినల్ లా, కంపెనీ లా లో బంగారు పతకాలు సాధించారు. 2000లో న్యాయవాదిగా ఎన్‌రోల్ అయ్యారు. 2014లో జిల్లా జడ్జిగా నియమితులయ్యారు. ఇందుకు సంబంధించిన పరీక్షలో రాష్ట్రంలో మొదటి ర్యాంక్ సాధించారు. 2021లో హైకోర్టు రిజిస్ట్రార్ (జ్యుడీషియల్)గా నియమితులయ్యారు. ఆయన పనితీరు, క్రమశిక్షణ నచ్చిన హైకోర్టు ఆయనను రిజిస్ట్రార్ జనరల్ (ఆర్‌జీ)గా నియమించింది. 2038 వరకు లక్ష్మణరావు హైకోర్టు న్యాయమూర్తిగా ఉంటారు.

ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించండి

- ఫిబ్రవరిలో కలెక్టర్ల సమావేశం
- సీఎస్ కె.విజయానంద్



సాక్షి, అమరావతి: ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులు, అర్జీలను సకాలంలో హేతుబద్ధంగా పరిష్కరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ప్రభుత్వ కార్యదర్శులు, శాఖాధిపతులు, కలెక్టర్లను ఆదేశించారు. వివిధ అంశాలపై బుధవారం రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ శాఖల కార్యదర్శులతో ఆయన సమీక్ష నిర్వహించారు. విజయానంద్ మాట్లాడుతూ.. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, అర్జీలను నిర్దిష్ట వ్యవధిలోగా హేతుబద్ధంగా సక్రమంగా పరిష్కరించాలని స్పష్టం చేశారు. ఆర్థికేతర అంశాలకు సంబంధించిన ఫిర్యాదులను జాప్యం లేకుండా పరిష్కరించాలని ఆదేశించారు. ఫిర్యాదుల పరిష్కారానికి ప్రతి శాఖ తరపున ఒక నోడల్ అధికారిని నియమించాలన్నారు.

వచ్చే నెలలో కలెక్టర్ల సమావేశం

ఫిబ్రవరి రెండు లేదా మూడో వారంలో కలెక్టర్ల సమావేశం నిర్వహించే అవకాశం ఉందని విజయానంద్ వెల్లడించారు. ఆ సమావేశానికి వారం ముందుగానే వివిధ శాఖల కార్యక్రమాలు, పథకాలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని కలెక్టర్లకు అందించాలని కార్యదర్శులను ఆదేశించారు. ప్రధానమంత్రి సూర్యఘర్–ముఫ్త్ బిజిలీ యోజనపై రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో అవగాహన పెంచేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రధాన మంత్రి సూర్యఘర్–ముఫ్త్ బిజిలీ యోజన, ప్రధానమంత్రి కుసుమ్ పథకాలకు సంబంధించి రాష్ట్ర సచివాలయంలో రాష్ట్రస్థాయి సమన్వయ కమిటీ మొదటి సమావేశం జరిగింది. విజయానంద్ మాట్లాడుతూ కుప్పం మండలం నడిమూరు, చంద్రగిరి మండలం నారావారిపల్లె గ్రామాలను మోడల్ సోలార్ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు నూరు శాతం సోలరైజేషన్‌కు ప్రభుత్వం ప్రతిపాదించిందని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాల్లో 5 గ్రామాలను ఈ విధంగా మోడల్ సోలార్ గ్రామాలుగా పైలట్ ప్రాజెక్టు కింద తీర్చిదిద్దాలని లక్ష్యంగా నిర్ణయించినట్టు చెప్పారు.

పెళ్లింట్లో భారీ చోరీ

- సుమారు రూ.3.50 కోట్ల విలువైన బంగారం, రూ.20 లక్షల నగదు అపహరణ
- ఫిబ్రవరి 7న వివాహం నిశ్చయం
- అంతలోనే పెళ్లి కుమార్తె ఇంట్లో సొమ్మంతా లూటీ



లాకర్‌లోని బంగారు ఆభరణాలను చోరీ చేసి వస్తువులను చెల్లాచెదురుగా పడేసిన దృశ్యం

అనంతపురం: పెళ్లింట్లో దొంగలు పడ్డారు. సుమారు రూ.3.50 కోట్ల విలువైన బంగారం, రూ.20 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. అనంతపురం నగరంలోని ఓ ఇంట్లో బుధవారం వేకువజామున ఈ భారీ చోరీ జరిగింది. బాధితుల కథనం ప్రకారం.. అనంతపురం మండలం కాట్నేకాలువ గ్రామానికి చెందిన కొండ్రెడ్డి వెంకటశివారెడ్డి నగరంలో స్థిరపడ్డారు. భూములు అధికంగా ఉండడంతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. కొండ్రెడ్డి వెంకటశివారెడ్డి, కవిత దంపతులకు ఒక్కగానొక్క కుమార్తె సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నారు. ఏలూరుకు చెందిన బుసిరెడ్డి ఆదినారాయణరెడ్డి కుమారుడితో ఆమెకు వివాహం నిశ్చయమైంది. ఫిబ్రవరి 7న అనంతపురం ఎంవైఆర్ కల్యాణ మండపంలో వివాహం జరిపేందుకు నిశ్చయించారు. ఈ నేపథ్యంలోనే పెళ్లి కుమార్తెకు బహుమతిగా ఇవ్వనున్న బంగారం, వెంకటశివారెడ్డి, కవిత దంపతులకు చెందిన బంగారంతో పాటు వెంకట శివారెడ్డి అత్త, మామ, వియ్యంకుల బంగారు ఆభరణాలు కలిపి సుమారు 5 కిలోల బంగారాన్ని ఇంట్లోని లాకర్‌లో ఉంచారు. కాగా.. శివారెడ్డి దంపతులు తెలంగాణలో ఉన్న తమ బంధువుల్ని పిలిచేందుకు వెళ్లగా.. ఇదే అదునుగా భావించిన దొంగలు బుధవారం వేకువజామున 4 గంటలకు ఇంట్లోకి చొరబడ్డారు. ఊచలు తొలగించి ఇంట్లోకి వెళ్లి తొలుత బీరువా తాళాలు పగులగొట్టారు. అందులో ఉన్న లాకర్ తాళం తీసుకుని.. లాకర్‌లోని సుమారు ఐదు కిలోల బంగారాన్ని, బీరువాలోని రూ.20 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. మొత్తం ఐదుగురు దొంగల ముఠా చోరీలో పాల్గొన్నట్లు సీసీ కెమెరాల ఫుటేజీలను బట్టి తెలుస్తోంది. ఇంట్లో సీసీ కెమెరాలు లేనప్పటికీ ఎదురింటి సీసీ కెమెరాల్లో ఆ దృశ్యాలు రికార్డయ్యాయి.

మరో రెండు ఇళ్లలోనూ చోరీ

కాగా.. వెంకటశివారెడ్డి ఇంటి పక్కనే ఉంటున్న డిప్యూటీ కమిషనర్ ఇంట్లో రూ.75 వేలు, మిస్టర్ ఛాయ్ నిర్వాహకుడు ఇంట్లోనూ చోరీ జరిగింది. వీరు ఇంకా ఇళ్లకు చేరుకోకపోవడంతో అందులో ఎంత మొత్తం చోరీ జరిగిందనే అంశంపై స్పష్టత రాలేదు. ఘటన స్థలంలో డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేశారు. ఈ చోరీ వెనుక తెలిసిన వారి హస్తం ఉందా? లేక రాటుదేలిన దొంగల ముఠా పనా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

విష్ణుకుమార్‌రాజు క్షమాపణ చెప్పాలి

- అభ్యంతరకర వ్యాఖ్యలను బీజేపీ ఎమ్మెల్యే వెనక్కి తీసుకోవాలి
- విశాఖ జిల్లా అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ డిమాండ్



జీవీఎంసీ గాంధీ పార్కు వద్ద నిరసన తెలుపుతున్న కార్మిక సంఘాల నాయకులు

సీతమ్మధార (విశాఖ): బీజేపీకి చెందిన విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే పి. విష్ణుకుమార్ రాజు స్టీల్ ప్లాంట్ కార్మికులపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని, కార్మికులకు క్షమాపణ చెప్పాలని విశాఖ జిల్లా అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం జీవీఎంసీ వద్ద కార్మికులు నిరసన తెలిపారు. జేఏసీ చైర్మన్ ఎం. జగ్గునాయుడు, వైస్‌చైర్మన్ ఎం. మన్మథరావు మాట్లాడుతూ.. స్టీల్‌ప్లాంట్ కార్మికులు ఇష్టంలేకపోతే రిజైన్ చేసి వీఆర్ఎస్ తీసుకుని బయటకుపోవాలని విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యానించడం సరికాదన్నారు. ఎమ్మెల్యే కార్పొరేట్ల ప్రతినిధిగా.. కార్మిక వ్యతిరేకిగా మాట్లాడారని మండిపడ్డారు. స్టీల్‌ప్లాంట్ కార్మికుల ఆశకు అంతు ఉండాలని, వివేకంతో మాట్లాడాలని ఎమ్మెల్యే వ్యాఖ్యానించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. విశాఖ ఉక్కుకు కేంద్ర ప్యాకేజీని జేఏసీ స్వాగతించిందని వారు గుర్తుచేశారు. పాడి ఆవు లాంటి స్టీల్‌ప్లాంట్‌ను అదానీ, మిట్టల్, పోస్కో వంటి కార్పొరేట్లకు కట్టబెట్టవద్దనేది ప్రజల డిమాండ్ అన్నారు. ప్రజా ప్రతినిధిగా విష్ణుకుమార్‌రాజు వారి పక్షాన కాకుండా ప్రజల పక్షాన నిలవాలని హితవు పలికారు. కూటమి డబుల్ ఇంజన్ సర్కారువల్లే కేంద్రం ప్యాకేజీ వచ్చిందని.. కార్మికుల, ప్రజల పోరాటం, సమ్మెలవల్ల కాదని బీజేపీ ఎమ్మెల్యే అనడం హాస్యాస్పదమన్నారు. పోరాటమే లేకపోతే కేంద్రం దిగొచ్చేదే కాదన్నది జగమెరిగిన సత్యమని చెప్పారు.



“ప్రార్థన ఉద్దేశం దేవుడిని ప్రభావితం చేయడం కాదు, ప్రార్థించేవారి స్వభావాన్ని మార్చడం.
– సోరెన్ కీర్క్‌గార్డ్

సాక్షి
గురువారం, 23 జనవరి 2025

ఆశయాన్ని దెబ్బతీసే ఆచరణ?

రాజకీయాలకు అతీతంగా సాగాల్సిన విద్యారంగానికీ రంగులు అంటుకున్నాయి. కేంద్రం ఇటీవల జారీ చేసిన 'యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిబంధనలు – 2025' ముసాయిదా చర్చనీయాంశమైంది. విశ్వవిద్యాలయ ఉపకులపతుల ఎంపిక ప్రక్రియను సమూలంగా మార్చేస్తూ, కేంద్ర విద్యాశాఖ మంత్రి వెలువరించిన ఈ ముసాయిదా బీజేపీయేతర ప్రభుత్వాలున్న రాష్ట్రాలలో రచ్చ రేపుతోంది. ఉమ్మడి జాబితాలోని అంశమైన విద్యారంగంలో సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం పెత్తనం చేయాలనుకుంటున్నదన్నది ప్రతిపక్షాల ఆరోపణ. తాజా యూజీసీ ముసాయిదా అందుకు నిదర్శనమన్నది వాటి భావన. రాష్ట్ర గవర్నర్ నిర్వాకమా అని ఇప్పటికే పలు యూనివర్సిటీల్లో వీసీలు లేకుండా పోయిన తమిళనాడు ఈ ముసాయిదాను తక్షణమే ఉపసంహరించాలని కేంద్రాన్ని కోరుతూ చట్టసభలో తీర్మానం చేయడం గమనించాల్సిన అంశం. వీసీల పదవీ కాలాన్ని మూడు నుంచి అయిదేళ్ళకు పెంచడం మంచిదే అయినా, పరిశ్రమ నిపుణులు, ప్రభుత్వ ఉన్నతాధికారుల పేరిట కాషాయ భక్తుల్ని వీసీలను చేస్తారన్న అనుమానాలకు జవాబు దొరకడమే కష్టంగా ఉంది.

ముసాయిదా ప్రకారం వైస్‌ఛాన్సలర్ల (వీసీల) నియామకం కోసం ముగ్గురు సభ్యుల అన్వేషణ, ఎంపిక కమిటీని నియమించే అధికారాన్ని ఛాన్సలర్లకు, అంటే కేంద్రసర్కార్ నియమించే ఆ యా రాష్ట్రాల గవర్నర్లకు కట్టబెట్టారు. ఒకవేళ మార్గదర్శకాలను గనక అమలు చేయకుంటే... సదరు విద్యా సంస్థను యూజీసీ పథకాల నుంచి, లేదంటే అసలు డిగ్రీ కోర్సులు చెప్పడానికైనా వీలు లేకుండా బహిష్కరించవచ్చు. ఈ ముసాయిదాపై సంబంధిత వర్గాలు, సామాన్య ప్రజలు నెల రోజుల్లోగా తమ అభిప్రాయాలు, సలహాలు, సూచనలు చెప్పాలని కేంద్రం కోరుతోంది. వైస్-ఛాన్సలర్ మాట అటుంచి, పాఠశాల నుంచి కాలేజీలు, విశ్వవిద్యాలయాల దాకా విద్యా రంగంపై రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు చేస్తుంటే, రాష్ట్ర విశ్వవిద్యాలయాల ఛాన్సలర్ హోదానైనా కేంద్ర ప్రభుత్వం నియమించిన వ్యక్తి (గవర్నర్)కి అసలెలా కట్టబెడతారన్నది తమిళనాడు సీఎం స్టాలిన్ సహా పలువురి ప్రాథమిక ప్రశ్న. సమాఖ్య స్ఫూర్తినే దెబ్బ తీసేలా ఉన్న తాజా ముసాయిదాను వ్యతిరేకిస్తూ, ప్రతిపక్ష పాలిత ప్రభుత్వాలు చట్టసభల్లో తీర్మానాలు చేయాలని ఆయన ఏకంగా పిలుపునివ్వడం విశేషం.

ఇప్పటికే తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ సహా అనేక రాష్ట్రాల్లో ప్రజలెన్నుకున్న ప్రభుత్వాలకూ, పై నుంచి వచ్చిన గవర్నర్లకూ మధ్య నిత్య ఘర్షణ చూస్తూనే ఉన్నాం. రాష్ట్ర సర్కార్లు నడిపే పలు విశ్వవిద్యాలయాల్లో సదరు గవర్నర్లే ఛాన్సలర్లు. వీసీల నియామకంపై వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాల అభీష్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ఉదంతాలు కోకొల్లలు. ఇప్పటి వరకు వీసీల నియామక అన్వేషణ కమిటీలను రాష్ట్ర ప్రభుత్వాలే ఏర్పాటుచేసేవి. తాజా ముసాయిదా ప్రకారం ఆ కమిటీల నియామకం సైతం ఛాన్సలర్లయిన గవర్నర్ల చేతిలోకి వెళ్ళిపోనుంది. ఢిల్లీ నుంచి తాము పంపే రబ్బరు స్టాంపులతో రాష్ట్రాల్లోని విశ్వవిద్యాలయాల్ని సైతం తమ చేతుల్లోకి తీసుకోవాలన్న ప్రయత్నమిది అని ప్రతిపక్షాల ఆరోపణ. కేంద్ర పాలకులు ఆ ఆరోపణల్ని నిజం చేయరాదు.

నిజానికి, నూతన జాతీయ విద్యావిధానం (ఎన్ఈపీ) అమలు చేస్తామంటూ కేంద్రం ప్రకటించి మూడున్నరేళ్ళు దాటినా, ఉన్నత విద్యాసంస్థల సంస్కరణ నేటికీ నత్తనడక నడుస్తోంది. దీర్ఘ కాల లోపాల్ని సవరించి, ఆధునిక కాలానికీ, విజ్ఞానాధారిత ఆర్థిక వ్యవస్థ అవసరాలకూ తగ్గట్లు యూనివర్సిటీలను తీర్చిదిద్దాల్సి ఉంది. ఉన్నత విద్యకు సంబంధించి నియంత్రణ వ్యవస్థయిన యూజీసీది అందులో ప్రధాన బాధ్యత. అతిగా నియంత్రిస్తోందంటూ గతంలో విమర్శలను ఎదుర్కొన్న యూజీసీ వైఖరి తాజా ముసాయిదాలో కొంత మారినట్టు కనిపిస్తోంది కానీ, కొత్త విమర్శలకు తావిచ్చింది. ఫలానా అంశం బోధించాలంటే అందులో పీజీ చేసి ఉండాల్సిందేనన్న అర్హత ప్రమాణాల్ని సడలించడం, వీసీ పదవికి పరిశ్రమలోని సీనియర్లు, ఉన్నతాధికారులకు సైతం వీలు కల్పించడం లాంటివి కొందరు స్వాగతిస్తే, మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా, సంస్థాగత స్వతంత్రత ఎన్ఈపీ ప్రధానోద్దేశమైతే... తద్విరుద్ధంగా వీసీల నియామకంలో గవర్నర్లకు పెద్దన్న పాత్ర కల్పించడంతో కథ మళ్ళీ మొదటికొచ్చింది. 'నీ ఎడమ చేయి తీయి... నా పుర్ర చేయి పెడతా' అన్నట్టు ఇక వీసీల ఎంపికలో రాష్ట్రం బదులు కేంద్రం పట్టు బిగుస్తుందన్న మాట. పార్లమెంట్ చేసిన 1956 నాటి చట్టం ప్రకారం తన పరిధిలోకే రాని వీసీల ఎంపిక, నియామకాన్ని యూజీసీ నియంత్రించాలనుకోవడం సమస్యే కాదు రాజ్యాంగపరమైన చిక్కులు తెస్తుంది.

గతంలో శాస్త్రవేత్త నాయుడమ్మ లాంటి వారిని వీసీలుగా నియమించినప్పుడు, వారి విజ్ఞానం విద్యాలయాలకు వన్నె తెచ్చింది. అలా చూస్తే, అధ్యాపక వర్గానికి ఆవల ఉన్న వృత్తి నిపుణులకు సైతం తలుపులు తెరవడం వల్ల ఉన్నత విద్యా సంస్థల్లో ప్రతిభావంతుల సమూహం పెరగడం మంచిదే. యూనివర్సిటీల్లో నియామక నిబంధనల్ని సరళం చేయడం స్వాగతించాల్సిందే. కానీ, ఇప్పుడైనా, అప్పుడైనా వీసీ పదవిని రాజకీయ నియామకంగా మార్చడంతోనే అసలు సమస్యంతా! వీసీల నియామకాల్లో రాజ్‌భవన్‌ను కీలకంగా మార్చడమన్నది అసలు ఎన్ఈపీ లక్ష్యాలకే విరుద్ధం. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో యూనివర్సిటీలు అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలకూ, గవర్నర్లకూ మధ్య నలిగిపోతున్నాయి. వీసీల ఎంపిక సైతం గవర్నర్ల చేతికొచ్చాక పరిస్థితేమిటో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఉన్నత విద్యాలయ ప్రాంగణాన్ని నడిపే ఉత్తముడి ఎంపిక ఇటు రాష్ట్రం, అటు కేంద్రాల రాజకీయ ఒత్తిళ్ళకు అతీతంగా ఉన్నప్పుడే ఫలితం ఉంటుంది.

గ్రహం అనుగ్రహం

శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు పుష్య మాసం, **తిథి:** బ.నవమి ప.3.26 వరకు, తదుపరి దశమి, **నక్షత్రం:** విశాఖ రా.3.31 వరకు, తదుపరి అనూరాధ, **వర్జ్యం:** ఉ.7.19 నుండి 9.03 వరకు, **దుర్ముహూర్తం:** ఉ.10.23 నుండి 11.11 వరకు, తదుపరి ప.2.52 నుండి 3.40 వరకు, **అమృతఘడియలు:** సా.5.41 నుండి 7.26 వరకు.

సూర్యోదయం : 6.38
సూర్యాస్తమయం: 5.46
రాహుకాలం : ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం : ఉ.6.00 నుండి 7.30 వరకు

సంతాన సాఫల్య తంత్రం

అభిప్రాయం



జి. శ్రీరామమూర్తి

చైనాకు మించిన జనసంఖ్యతో భారత దేశం పేదరికానికి పెద్ద పీటగా మారినందుకు బాధపడుతున్న సమయంలో మాన్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు మరింత మందిని కనండని ప్రజలకు పిలుపునివ్వడం కలయా, వైష్ణవ మాయయా అనిపిస్తున్నది. గతంలో ఒకసారి అస్పష్టంగా ఈ ప్రకటన చేసిన చంద్రబాబు ఇప్పుడు దీనికొక ప్రణాళికను జోడించారు. ఇద్దరికంటే ఎక్కువ సంతానం గలవారికే స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పిస్తామని చెప్పారు. ఆ మేరకు చట్టం చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు వెల్లడి అవుతున్నది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ కూడా ఎక్కువమందిని కనాలేమో అన్నారు గానీ ఈ ఇద్దరు సీఎంల ఆలోచనల్లో స్పష్టమైన తేడా ఉంది.

ముందు ముందు దేశ జనాభాలో యువత శాతం తగ్గిపోయి ముసలివారు అధికమవుతారని, ఆ ప్రమాదాన్ని తొలగించడానికి ఎక్కువ మంది పిల్లలను కనాలని చంద్రబాబు అంటున్నారు. మేమిద్దరం, మాకు ఇద్దరు అనే నినాదాన్ని ఆచరణలో పెట్టి కుటుంబ నియంత్రణను గట్టిగా పాటించినందువల్ల దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా పరిమితమయిందని, అందువల్ల 2026 తర్వాత జరిగే నియోజకవర్గాల పునర్విభజనలో పార్లమెంటులో మన స్థానాలు తగ్గిపోతాయని, కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా మరింతగా కుంచించుకు పోతున్నాయనే కారణాల మీద ఎక్కువమంది బిడ్డలను కనాలేమోనని స్టాలిన్ అన్నారు. ఇందుకు తమిళనాట దీవెనగా ఉన్న 16 రకాల భాగ్యాల ప్రస్తావన తెచ్చి ఒక్కొక్కరూ అంతమందిని కనవలసి వస్తుందేమోనని ఆయన అభిప్రాయపడ్డారు. చంద్రబాబు ఈ విషయంలో వల్లమాలిన ఆత్రం ప్రదర్శించడం మాత్రం ఆశ్చర్యం కలిగిస్తున్నది.

కుటుంబ నియంత్రణను జాతీయ విధానంగా చేపట్టి 1950 లోనే అమలు ప్రారంభించిన దేశం ఇండియా. అయినా జనాభాలో ప్రథమ స్థానంలో ఉంటూ వచ్చిన చైనాను ఈ మధ్యనే దాటి పోయాము. ప్రస్తుతం భారత జనాభా 145 కోట్లమంది. ఇందులో 25 సంవత్సరాల లోపు వయసువారు 40 శాతం మంది. 40 ఏళ్ల లోపు జనం 74 శాతం. ఈ పరిస్థితి 2061 వరకు కొనసాగుతుందని నిపుణులు చెబుతున్నారు. పనిచేసే వయసులోని జనం ఇంత ఎక్కువగా ఉండటం ఒక వరం. వీరందరికీ పని కల్పించగలిగితే సంపద పెరిగి ఇండియా త్వరితంగా అభివృద్ధి చెందిన దేశం కాగలుగుతుంది. కానీ పాలకులు ఇందులో ఘోరంగా విఫలమవుతున్నారు.

కుటుంబ నియంత్రణ పాటింపువల్ల జనాభా తగ్గిపోవడం, ఉత్తరాదికంటే అధిక తలసరి ఆదాయం కలిగి ఉండటం దక్షిణాది రాష్ట్రాలకు పెనుశాపమయ్యింది. అయిదు దక్షిణాది రాష్ట్రాల (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ) ఉమ్మడి జనాభా 24 కోట్లు. ఒక్క ఉత్తరప్రదేశ్ జనాభాయే ఇప్పుడు దాదాపు 25 కోట్లని అంచనా. 2026 తర్వాత జరిగే నియోజక వర్గాల పునర్విభజనలో అప్పటికి ఉండే జనాభా ప్రకారం దక్షిణాది రాష్ట్రాలు ఇప్పుడున్న వాటిలో 20 పార్లమెంటు స్థానాలు కోల్పోవచ్చు; ఉత్తరాది రాష్ట్రాలు అదనంగా 31 స్థానాలు పొందవచ్చు. ఒక్క ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికే 11 పార్లమెంటు స్థానాలు వచ్చి చేరుతాయని అంచనా. దాంతో ఇపుడున్న 80 స్థానాలు 91కి పెరుగుతాయి. తమిళనాడు 8 స్థానాలను కోల్పోవచ్చు. ప్రస్తుతం దానికున్న 39 స్థానాలు 31కి కుదించుకుపోతాయి. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో ఉండిన 42 పార్లమెంటు స్థానాలు 34కి తగ్గిపోతాయంటున్నారు. బిహార్ పది, రాజస్థాన్ ఆరు స్థానాలను, మధ్య ప్రదేశ్ నాలుగింటిని, గుజరాత్, హరియాణా, జార్ఖండ్, ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్ ఒక్కో పార్లమెంటు స్థానాన్ని అదనంగా పొందవచ్చని భావిస్తున్నారు.



పునర్విభజన వాయిదా ఒక పరిష్కారం

ఈ మార్పు కారణంగా కేంద్ర పాలకులు ఎన్నికల్లో అధిక స్థానాలను గెలుచుకోవడానికి దక్షిణాది రాష్ట్రాలను నిర్లక్ష్యం చేసి నిధులను ఉత్తరాది రాష్ట్రాలకే మరింత ఎక్కువగా కేటాయిస్తారు. పర్యవసానంగా దక్షిణాది ఇంతవరకు సాధించిన అభివృద్ధిని కోల్పోయే ప్రమాదం పొంచి ఉన్నది. జనాభా నియంత్రణను చిత్త శుద్ధితో పాటించినందువల్ల ఇలా నష్టపోవలసి వస్తున్నది కాబట్టి ఎక్కువమందిని కనక తప్పదా అని తమిళనాడు ముఖ్యమంత్రి అన్నారు. ఈ సమస్యకు పరిష్కారాలు లేకపోలేదు.

లోక్‌సభ సభ్యుల సంఖ్య ఇప్పుడు 543. ఇది 1971 జనాభా లెక్కల ప్రకారం నిర్ణయించినది. కుటుంబ నియంత్రణ పాటింపు దెబ్బ తినకుండా చూసుకొనేందుకు, దానిని ప్రోత్సాహించడం కోసం ఈ సంఖ్యను 30 ఏళ్ల పాటు యథాతథంగా కొనసాగించాలని భావించి 42వ రాజ్యాంగ సవరణ తెచ్చారు. అలా ఆ సంఖ్యను అక్కడే ఆపి ఉంచారు. ఈ నియోజకవర్గాల పునర్విభజనను 2026 తర్వాత జరిగే జనాభా లెక్కల అనంతర కాలానికి వాయిదా వేస్తూ 2000 సంవత్సరంలో మళ్ళీ నిర్ణయం తీసుకొన్నారు. అదే విధంగా మరి కొన్ని సంవత్సరాలపాటు యథాతథ స్థితిని కొనసాగిస్తూ 2026లో ఏర్పాటు చేసుకోవచ్చు. లేదా జనసంఖ్యను బట్టి ప్రజా ప్రాతినిధ్య నియోజకవర్గాల పునర్విభజనను పార్లమెంటుకు బదులు రాష్ట్రాల శాసనసభలకు బదలాయించవచ్చు. కొంపలేం మునగవు.

లోక్‌సభ స్థానాలను కాపాడుకోవడం కోసం, వాటిని పెంచుకోవడానికి ఎక్కువ మందిని కనాలనడం ఎంతమాత్రం హర్షించవలసినది కాదు. అసలే వనరులు తక్కువగా ఉన్న దేశంలో జనాభాను పెంచుకోడం ఆత్మహత్యా సదృశమే. దేశ జనాభాలో 60 శాతం మంది సగటున రోజుకి 250 రూపాయలతో జీవిస్తున్నారు. జీవన హక్కు అంటే అన్ని సౌకర్యాలతో గౌరవప్రదంగా బతికే హక్కు అని సుప్రీంకోర్టు స్పష్టంగా నిర్వచించింది. దేశంలో 50 శాతానికి మించిన జనాభా కనీస సౌకర్యాలకు దూరంగా బతుకుతున్నారు. ఇటువంటి నేపథ్యంలో ఇద్దరు కంటే ఎక్కువమందిని కనాలని చంద్రబాబునాయుడు అనడం పరమ హాస్యాస్పదంగా ఉన్నది.

పరిమిత సంతానమే మేలు

ఏ రోజు పని ఉంటుందో ఏ రోజు ఉండదో తెలియని స్థితిలోని ప్రజలను, అందీ అందని ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం అర్రులు చాచేవారిని కనండి కనండి అంటూ అదిలించడం మానవీయం కాదు. దేశంలో ఐదేళ్ల లోపు బాలల్లో 44 శాతం మంది వయసుకు తగిన బరువు లేమితో బాధపడుతున్నారు. బాలల్లో 72 శాతం మంది, వివాహిత మహిళల్లో 52 శాతం మంది రక్త హీనతతో తీసుకుంటున్నారు. గర్భవతులకు పోషకాహారం లోపిస్తే పుట్టే పిల్లలు రోగాల బారిన పడతారు. 2013 నుంచి స్థూల దేశీయ ఉత్పత్తి 50 శాతం పెరిగినప్పటికీ ప్రపంచమంతటిలో గల పోషకాహార లోపమున్న పిల్లల్లో మూడింట ఒక పాలు కంటే ఎక్కువ మంది ఇండియాలోనే ఉన్నారనీ, ఇందుకు విపరీతమైన ఆర్థిక వ్యత్యాసాలే కారణమనీ నిపుణులు నిగ్గు తేల్చారు.

శారీరకంగా చితికిపోయినా ఉదయం నుంచి సాయంత్రం వరకు గుక్కెడు గంజి కోసం రెక్కలు ముక్కలు చేసుకుంటున్న అత్యధిక శాతం మహిళలు ఎక్కువ మంది బిడ్డలను కనడమంటే చావుకి త్వరితంగా దగ్గరవ్వడమే. పిల్లలు లేనివారికీ ఇద్దరే బిడ్డలు కలవారికీ స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అర్హత లేకుండా చేయడం ప్రజాస్వామ్య పునాదులను బలహీనపరచడమే. పరిమిత సంతాన సూత్రం ప్రజలకు మంచి చేసింది. బతుకు భారాన్ని తగ్గించి ఎండిన పెదాలను తడిపింది. దక్షిణాది సాధించుకున్న ఈ సౌభాగ్యాన్ని నాశనం చేయాలనే దుర్బుద్ధి హానికరం. ఒకవైపు పిల్లల విద్యను, వైద్యాన్ని నానాటికీ ప్రియం చేస్తూ ఇంకా ప్రసవించండని అనడం దుర్మార్గమే. చంద్రబాబునాయుడుకి ఈ ఆలోచన ఎందుకు కలిగిందో గాని అది ప్రజలపట్ల ద్రోహ చింతనే. ఈ దురాలోచనను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మానుకోవడం మంచి చేస్తుంది. ఎప్పుడో వచ్చే విపత్తు కోసం ఇప్పుడే శోక గంగలో దూకమనడం విజ్ఞతా కాదు, విజ్ఞతా అనిపించుకోదు.

వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు

సోషల్ మీడియా

కరెంటు లాంటి విప్లవం



500 బిలియన్ డాలర్ల ప్రారంభ పెట్టుబడితో 'స్టార్‌గేట్' ప్రాజెక్ట్‌ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడం కృత్రిమ మేధ అభివృద్ధి దిశగా స్పష్టమైన సంకేతం. ఈ విషయంలో అమెరికా, చైనా మధ్య పోటీ మిగతా ప్రపంచానికి మేలు చేస్తుంది. కృత్రిమ మేధతో ప్రపంచం మునుపెన్నడూ లేనంతగా మారనుంది. మన జీవితకాలంలో మనం చూస్తున్న అత్యంత ప్రజాస్వామిక సాంకేతిక పరిజ్ఞానం ఇది. మున్ముందు జనాలు దీన్ని కరెంటులాగా వాడుతారు.

– శేఖర్ కపూర్, దర్శకుడు

అసలేం జరుగుతోంది?



నటుడు సైఫ్ అలీఖాన్ ఏమైనా సూపర్‌మ్యానా? ఆరు కత్తి పోట్లు, వెన్నెముక గాయానికి ఐసీయూలో ఉన్నవాడు అత్యంత ఆరోగ్యంగా కనబడుతూ, సాధారణంగా నడుచుకుంటూ వస్తున్నారు. అది కూడా ఎనిమిది గంటల సర్జరీ చేశారని చెప్పాక. ఏదో తేడా ఉంది. దేన్నో దాస్తున్నారు. అసలే ముంబయి పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తారని పేరు.

– స్వాతీ చతుర్వేది, జర్నలిస్ట్

గాగా!



ఈ సీజన్‌లో ఏం నడుస్తోంది? అమెరికాలో 'మాగా' (అమెరికాను మళ్లీ గొప్పగా చేద్దాం!). ఇండియాలో 'నాగా' (సాధువులు).

– ఉర్వీశ్ కొఠారీ, రచయిత

గొప్ప శక్తి



ఎప్పుడు మనసు ఊగిసలాట లేకుండా స్థిమితంగా ఉంటుందో; భయ, పశ్చాత్తాప, కోప రహితంగా ఉంటుందో దానికి ఏ జబ్బునైనా నయం చేసే శక్తి ఉంటుంది.

– శ్రీశ్రీ రవిశంకర్, ఆధ్యాత్మిక బోధకుడు

అదే పద్ధతిలో...



అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారతీయులను ఇండియాకు పంపాలన్న అమెరికా నిర్ణయం పట్ల కొందరికి ఏ సమస్యా ఉన్నట్టు లేదు. అలాంటప్పుడు, అక్రమంగా ఇండియాలో ఉంటున్న బంగ్లాదేశీయులను, ఈశాన్య రాష్ట్రాల్లోని మయన్మారీలను ఇండియా వెనక్కి పంపితే కూడా అభ్యంతరం చెప్పకూడదు.

– సేవియో రోడ్రిగ్స్, మీడియా పర్సనాలిటీ

అంగీకరించాల్సిన నిర్ణయం



వీసా అనేది గౌరవమే గానీ హక్కు కాదు. విదేశాల్లో ఉద్యోగం చేయమని ఎవరూ ఒత్తిడి చేయడం లేదు. అది ఒకరి ఎంపిక. విదేశీ పౌరులు తమ దేశ చట్టాలను మార్చగలరు. దాన్ని అంగీకరించాలి. లేదా ఆ చట్టాన్ని మార్చేట్టుగా రాజకీయంగా ప్రభావితం చేయగలగాలి. ఏదైనా సరే, బాధిత కార్డు మాత్రం వాడకూడదు.

– సి. రామ్‌ప్రసాద్, ఆంట్రప్రెన్యూర్

మౌనమే జవాబు




మరీ ఎక్కువ మాట్లాడటం అనేది మన ఆరోగ్యం, విశ్వాసాలకు చెరుపు చేస్తుంది. కొన్నిసార్లు కేవలం వినడం, ఏదీ మాట్లాడకుండా ఉండటం అనేది అత్యుత్తమ జవాబు అవుతుంది. మన నిశ్శబ్దాన్ని ఎవరూ తప్పుగా ఉటంకించరు అని గుర్తుంచుకోండి.

– ముఫ్తి మెంక్, ఆధ్యాత్మిక బోధకుడు

ఇన్ బాక్స్

భారత ఆత్మగౌరవ ప్రతీక!

మాతృభూమి దాస్య శృంఖలాలను తుంచడానికి ఆనాటి అత్యున్నత సర్వీస్ అయిన ఐసీఎస్‌ను తృణప్రాయంగా త్యజించిన ఘనుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్. భారతీయులను బానిసలుగా చూస్తున్న ఆంగ్లేయులను ఈ దేశం నుండి గెంటేయడానికి సాయుధ పోరాటమే శరణ్యమని భావించిన యోధుడు. 'ఛలో ఢిల్లీ', 'జైహింద్' నినాదాలను జాతికి అందించిన భారత మాత ముద్దుబిడ్డ. 'ఆజాద్ హింద్ ఫౌజ్' సేనానిగా 'నేను మీకు కేవలం ఆకలి, దాహం, కష్టం, మృత్యువును మాత్రమే ఇవ్వగలను, భారతదేశ స్వాతంత్ర్యమే మన జీవన ధ్యేయం, దానికోసం సర్వం అర్పించడానికి మనమంతా సిద్ధంగా ఉండాలి' అని ఉద్బోధించారు. ఐసీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేస్తూ తన అన్నకు రాసిన ఉత్తరంలో 'నేను ఆంగ్లేయుల సేవ చేయడమా? అసంభవం. క్రూరులైన, నిర్దయులైన, జలియన్ వాలాబాగ్ హంతకులైన ఆంగ్లేయులకు నేను సహకరించడమా? నేను మన మాతృదేశానికి శత్రువుగా మారగలనా? అసంభవం. ప్రజలంతా ఎవరిళ్ళలో వాళ్ళుంటే, దేశం గురించి ఎవరు ఆలోచిస్తారు? మాతృభూమి ఆర్తనాదాలే నా చెవుల్లో గింగురుమంటున్నాయి. సమర రంగంలోకి ప్రవేశించి దేశానికి స్వాతంత్ర్యం లభించే దాకా పోరాడటమే దేశం పట్ల మన కర్తవ్యమవుతుంది. స్వాతంత్ర్య సంగ్రామంలో సైనికుడిని కావడం కోసమే ఐసీఎస్‌ను వదిలేశాను' అని పేర్కొన్నారు.



సుభాష్ చంద్రబోస్

ఆయన బెంగాల్ ప్రాంతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షుడిగా, అఖిల భారత కాంగ్రెస్‌కు సహ కార్యదర్శిగా, అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. కానీ కాంగ్రెస్ పార్టీలోని అంతః కలహాలలో ఇమడలేక పార్టీని వదిలి 1939 మే 3న ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని స్థాపించారు. ఫార్వర్డ్ బ్లాక్ అధ్యక్షుడిగా మద్రాసులో నిర్వహించిన సభలో ఆ రోజుల్లోనే దాదాపు లక్ష మంది ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఆనాటి రాజకీయాలలో ఇది ఒక పెను సంచలనం. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉన్న జర్మనీ, జపాన్, ఇటలీ వంటి దేశాలు, అలాగే విదేశాలలో ఉన్న భారతీయుల సహాయ సహకారాలతో 'ఆజాద్ హింద్ ఫౌజ్' పగ్గాలు చేపట్టారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఈ సైన్యంతో వీరోచిత పోరాటం చేసిన బోస్ బాబు అత్యుత్తమ ఆదర్శాలకు ప్రతీక!

– ఆచార్య వై.వి. రామిరెడ్డి, అఖిల భారతీయ రాష్ట్రీయ శైక్షిక్ మహా సంఘ్ ఏపీ అధ్యక్షులు
(నేడు సుభాష్ చంద్రబోస్ జయంతి)

ప్రజల ఆకాంక్షలను ప్రతిఫలించాలి!

అభిప్రాయం



డా॥ తిరుణహరి శేషు

బడ్జెట్ అంటే కేవలం ఆదాయ వ్యయాల సమాహారం కాదు. దేశ ప్రగతికి, ప్రజల సమస్యలకు దర్పణం పట్టే ఒక దిక్సూచి. బడ్జెట్ ప్రవేశపెడుతున్నప్పుడు రైతులు, వేతన జీవులు, సామాన్యులు, పేదలు, పెట్టుబడిదారులు, యువత, మహిళలు వంటి వివిధ వర్గాలు ప్రభావితం అవుతాయి. మోదీ సర్కార్ కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 48 లక్షల కోట్ల రూపాయలతో ఉపాధి కల్పనకు అగ్ర తాంబూలం ఇస్తూ... రైతులు, మహిళలు, పేదలు, యువత లక్ష్యంగా 9 అంశాలకు ప్రాధాన్యమిస్తూ పూర్తిస్థాయి బడ్జెట్‌ను 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రవేశ పెట్టింది. ఫిబ్రవరిలో 2025–26 బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టబోతున్నారు. ఈ బడ్జెట్‌పై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.



నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, రూపాయి పతనం, ఆశాజనకంగా లేని వృద్ధిరేటు, రైతాంగ సమస్యలు దేశ ఆర్థిక వ్యవస్థకు సవాళ్లుగా నిలుస్తున్న నేపథ్యంలో విత్త మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సవాళ్లను అధిగమించడానికి బడ్జెట్‌లో ఏ ప్రతిపాదనలు చేయబోతున్నారనే దానిపై ఆసక్తి నెలకొన్నది. 2024– 25 బడ్జెట్‌లో నిర్దేశించుకున్న తొమ్మిది అత్యంత ప్రాధాన్యత కల అంశాలలో ఉద్యోగ కల్పన, నైపుణ్య శిక్షణ ప్రధానమైనవి. ఉద్యోగాల కల్పన కోసం మూడు, నైపుణ్యాల అభివృద్ధి కోసం రెండు ప్రోత్సాహక పథకాలను ప్రకటించారు. రాబోయే ఐదేళ్లలో 4.1 కోట్ల మంది యువతకు ప్రయోజనం కలిగేలా రెండు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని నిర్ణయించారు. కొత్తగా ఉద్యోగాలు ఇచ్చే సంస్థలకు అనేక ప్రోత్సాహకాలను నిరుటి బడ్జెట్‌లో ప్రకటించారు. యువత సులభంగా ఉద్యోగాలను సాధించటానికి 'ఇంటర్న్ షిప్' పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే 'మోడల్ స్కిల్ లోన్ స్కీం' కింద యువతకు రుణాలు, 'ముద్ర' రుణాల పెంపు లాంటి చర్యలు ఉపాధి – ఉద్యోగాల కల్పనకు పెద్దగా దోహదపడలేదనే చెప్పాలి. ఉద్యోగ ఉపాధి కల్పనలో ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాలు ఇవ్వకపోవడం వలన దేశంలో గడిచిన సంవత్సరంలో నిరుద్యోగితా రేటు ఏడు శాతం నుండి 9.2 శాతానికి పెరిగిందని 'సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ' సంస్థ అంచనా వేసింది.

రైతాంగం కూడా బడ్జెట్‌పై పెద్దగానే ఆశలు పెట్టుకుంది. గత కొంత కాలంగా కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించాలని 'సంయుక్త కిసాన్ మోర్చా' ఆధ్వర్యంలో రైతాంగం ఉద్యమిస్తోంది. కాబట్టి ఎమ్ఎస్‌పీకి చట్టబద్ధత కల్పించే విషయం, 'ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ యోజన' కింద రైతుకి పెట్టుబడి సహాయం 6,000 నుండి 10,000 రూపాయలకు పెంపు నిర్ణయాలు ఈ బడ్జెట్‌లో తీసుకుంటారని రైతాంగం ఆశిస్తోంది. ఆదాయ పన్ను పరిమితి పెంపు, 80(సి) కింద రాయితీల పరిమితిని పెంచాలని వేతన జీవులు కోరుకుంటున్నారు. ద్రవ్య లోటు అదుపులో ఉన్నదని చెప్తున్నా ఆహార ద్రవ్యోల్బణం పెరగటం, ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ ధరలు పెరగటం సామాన్యులను ఇబ్బందులకు గురి చేస్తున్న సందర్భంలో ద్రవ్యోల్బణం, రూపాయి విలువ పతనాన్ని నియంత్రణ చేసే చర్యలు చేపట్టాలని అన్ని వర్గాల ప్రజలూ కోరుకుంటున్నారు.

'ఆత్మ నిర్భర భారత్', 'సబ్ కా సాథ్ సబ్ కా వికాస్', 'వికసిత్ భారత్' లాంటి భవిష్యత్తు లక్ష్యాలను సాధించేందుకు దోహదం చేసేలా 2025–26 బడ్జెట్ ఉంటుందని ఆశిద్దాం.

వ్యాసకర్త కాకతీయ విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్
మొబైల్: 98854 65877

ఆత్మసాక్షాత్కారం

దత్తబోధ



శ్రీ గణపతి సచ్చిదానందస్వామి

ఆత్మసాక్షాత్కారం అనేది కొత్తగా తెచ్చి పెట్టుకొనేది కాదు, ఉన్నదానిని తెలుసుకోవడమే. ఎప్పుడైతే నీలో ఆలోచనలు నిలచిపోతాయో, మానసిక చర్యలు ఆగిపోతాయో... అప్పుడే ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది. ఎంత కాలం నీలో ఆలోచనలు కలుగుతాయో, అంత కాలం అవి నీ ఆత్మను కప్పివేస్తాయి.

సముద్రంపై కనబడే నీటి బుడగల వంటివే ఈ ఆలోచనలు. ఇవన్నీ లెక్కలేనన్ని పూర్వ జన్మల నుండి ఒకటిగా వచ్చి మనస్సునందు చేరిన సంస్కారాలు. వీటిని నాశనం చేయడమే మన లక్ష్యంగా ఉండాలి.

నీవు మీ ఇంటి డాబాపైకి వెళ్లడానికి నిచ్చెనను ఉపయోగించి, ఒక మెట్టు తర్వాత ఇంకొక మెట్టును ఎక్కి పైకి చేరుకుంటావు కదా. అలాగే ఆత్మసాక్షాత్కారం కూడా! ఒకేసారి పైకి ఎగబాకి ఎవరూ ఆత్మసాక్షాత్కారం పొందలేరు. ఇందుకు నీవు స్థిరంగా, నెమ్మదిగా కార్యాచరణ చేయాలి. నీవు ఆత్మసాక్షాత్కారం పొందడానికి ఏ మార్గం ఎన్నుకున్నప్పటికీ... ముందుగా నీలోని ఆలోచనలను తొలగించుకోవడానికి సాధన చేయాలి. ఇది ఒకటి పూర్తయితే, నీవు నీవుగా 'ఉంటావు'. నీకు ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది. అదే నీ నిజమైన ప్రకృతి.

నిజంగా ఉండేది ఒకే ఒక స్థితి. అదే 'చైతన్య స్థితి'. జాగ్రత్, స్వప్న, నిద్ర అనే మూడు అవస్థలు నిజమైనవి కావు. అవి వస్తూ, పోతూ ఉంటాయి. కేవలం 'నిజమైనది' మాత్రమే ఎల్లప్పుడూ ఉంటుంది.

చైతన్యం ఒక తెర. దీనిపైకి అనేక బొమ్మలు వస్తూ, పోతూ ఉంటాయి. తెర నిజమైనది. బొమ్మలన్నీ కేవలం దీనిపై పడే నీడలు మాత్రమే. జ్ఞానికి లేదా సిద్ధపురుషునికి జాగ్రదావస్థ, స్వప్నావస్థ, నిద్రావస్థ (సుషుప్తి అవస్థ) అనేవి ఉండవు.

జాగ్రదావస్థలోని ప్రపంచాన్ని జ్ఞానులు పట్టించుకోరు. వారికది నిద్రావస్థలాంటిది. అన్ని ప్రాణులూ ఏ నిద్రావస్థలో జగత్తును మరచిపోయి ఉన్నాయో అటువంటి స్థితిలోనే జ్ఞానులు (యోగులు) మెలకువగా ఉన్నారు. అనగా ఏ అఖండ చైతన్యం సర్వప్రాణులకు శూన్యంగా నిద్రలో ఉన్నదో అటువంటి స్థితిలోనే జ్ఞానులు మెలకువగా ఉంటున్నారు.

క్లుప్తంగా...

సదరన్ జోనల్ కౌన్సిల్ ప్రభుత్వ సలహాదారుగా బాలసుబ్రహ్మణ్యం

సీఎస్ ఉత్తర్వులు జారీ

సాక్షి,అమరావతి: రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ విభాగం కార్యదర్శిగా పనిచేసిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎస్.బాలసుబ్రహ్మణ్యంను సదరన్ జోనల్ కౌన్సిల్ ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. సదరన్ జోనల్ కౌన్సిల్ విధుల నిర్వహణలో బాలసుబ్రహ్మణ్యం సహాయ సహకారాలు అందిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

పోలీసుల అదుపులో వైఎస్సార్‌సీపీ కార్యకర్త

మాచర్ల: పల్నాడు జిల్లా మాచర్లకు చెందిన తిరుమలకొండ దుర్గారావును పోలీసులు బుధవారం తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నిందితుడిగా ఉన్నాడంటూ ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు తెలిసింది. మున్సిపల్ మాజీ చైర్మన్ తురకా కిశోర్‌కు దుర్గారావు సన్నిహితుడు.


మైనార్టీలకు రాయితీ రుణాలు

మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్



సాక్షి, అమరావతి: మైనార్టీల సంక్షేమమే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకెళుతోందని మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ తెలిపారు. 2024–25 ఆర్థిక సంవత్సరానికి అర్హత కలిగిన మైనార్టీలకు స్వయం ఉపాధి, నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పన కోసం 50 శాతం సబ్సిడీపై రూ.326 కోట్లు ఖర్చు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్టు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. మైనార్టీలకు 50 శాతం రాయితీ రుణాలు ఇస్తామన్నారు. నైపుణ్య శిక్షణకు అదనంగా రూ.21.07 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు.

మహారాష్ట్ర రైలు ప్రమాదంపై చంద్రబాబు విచారం



సాక్షి, అమరావతి: మహారాష్ట్రలోని ఇగత్‌పురి సమీపంలో జరిగిన ఘోర రైలు ప్రమాదంపై సీఎం చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు 'ఎక్స్'లో పేర్కొన్నారు.

ఘాటెక్కిన వెల్లుల్లి



కిలో రూ.450తో వినియోగదారులు బెంబేలు

- పదేళ్ల తర్వాత ఇంత ధర చూస్తున్నామంటున్న వ్యాపారస్తులు
- మధ్యప్రదేశ్‌లో సాగు విస్తీర్ణం తగ్గడమే కారణం
- తాడేపల్లిగూడెం మార్కెట్‌కు తగ్గిన దిగుమతి

సాక్షి, భీమవరం: నిత్యావసరాల పెరుగుదలతో ఉక్కిరిబిక్కిరవుతున్న సామన్యుడిని వెల్లుల్లి 'ఘాటు' మరింత ఇబ్బందులకు గురిచేస్తోంది. కిలో రూ.450 చేరి చుక్కలు చూపిస్తోంది. పదేళ్ల తర్వాత మళ్లీ ధర భారీగా పెరగడం చూస్తున్నామని వ్యాపారస్తులు చెబుతున్నారు. మధ్యప్రదేశ్‌లో సాగు విస్తీర్ణం తగ్గడమే కారణమని చెబుతున్నారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్, పిప్లే, ఉజ్జయిని, దలోదా తదితర ప్రాంతాల నుంచి వ్యాపారులు వెల్లుల్లిని తాడేపల్లిగూడెంలోని హోల్‌సేల్ మార్కెట్‌కు తీసుకువస్తుంటారు. ఇక్కడి నుంచే ఉమ్మడి ఉభయ గోదావరి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, కృష్ణాజిల్లాల్లోని రిటైల్ మార్కెట్‌లకు తరలిస్తుంటారు. తాడేపల్లిగూడెం మార్కెట్‌కు గతంలో రోజుకు 125 టన్నుల నుంచి 150 టన్నుల వరకు దిగుమతులు జరిగేవి. వెల్లుల్లి పంట దేశంలో అత్యధికంగా మధ్యప్రదేశ్‌లో సాగవుతుండగా రాజస్థాన్, గుజరాత్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. గతేడాది ధర ఆశాజనకంగా లేక రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గుచూపడంతో వెల్లుల్లి సాగు విస్తీర్ణం తగ్గిందని వ్యాపారులు చెబుతున్నారు. ఉన్నకొద్ది నిల్వలను అక్కడి వ్యాపారులు భారీ ఎత్తున స్టాకులు పెట్టడంతో కృత్రిమ కొరత ఏర్పడి కొద్దినెలలుగా ధర పెరుగుతూ వచ్చింది. సాధారణంగా వెల్లుల్లి సైజు, పాత, కొత్త రకాన్ని బట్టి పది వరకు క్వాలిటీల్లో విక్రయిస్తుంటారు. వారం పదిరోజుల క్రితం వరకు వాటి క్వాలిటీ మేరకు హోల్‌సేల్ ధర కిలో రూ.180 నుంచి రూ.380 వరకు అమ్మకాలు జరిగాయి. రిటైల్ మార్కెట్‌లోకి వచ్చేసరికి మంచి క్వాలిటీ వెల్లుల్లి కిలో రూ.450 వరకు చేరింది. పదేళ్ల క్రితం అత్యధికంగా కిలో రూ.220 నుంచి రూ.350 వరకు చేరినట్టు హోల్‌సేల్ వ్యాపారులు చెబుతున్నారు. తర్వాత అంత ఎక్కువగా ధర పెరగడం మళ్లీ ఇప్పుడే చూస్తున్నామని చెబుతున్నారు. ధర పెరగడంతో ప్రస్తుతం హోల్‌సేల్ మార్కెట్‌కు 25 నుంచి 50 టన్నుల లోపు సరుకు మాత్రమే వస్తున్నట్టు తెలిపారు. వారం రోజులుగా కొత్త పంట మార్కెట్‌లోకి వస్తుండటంతో నాణ్యతను బట్టి హోల్‌సేల్ ధర రూ.130 నుంచి రూ.280 వరకు ఉంది. అయితే కొత్త పంట పాయల్లో తేమశాతం ఎక్కువగా ఉండటం వల్ల ఎక్కువ రోజులు నిల్వ ఉండకుండా త్వరగా పాడైపోతుంటాయి. ప్రస్తుతం కొత్త పంట రాకతో ధర కొంత తగ్గడం మూన్నాళ్ల ముచ్చటేనని హోల్‌సేల్ వ్యాపారి ఒకరు తెలిపారు. రెండు మూడు నెలల తర్వాత మధ్యప్రదేశ్ నుంచి మళ్లీ ఆరబెట్టిన వెల్లుల్లి మార్కెట్‌లోకి వస్తే ధరలు తగ్గే అవకాశం ఉందన్నారు.

వినియోగదారుల బెంబేలు

మసాల కూరలు వండాలంటే వెల్లుల్లి తప్పనిసరి. నాన్‌వెజ్ వంటకాలకు ఎక్కువగా ప్రాధాన్యమిచ్చే కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాల్లో వెల్లుల్లి వినియోగం ఎక్కువ. ఇప్పటికే పప్పుదినుసులు, నూనెలు, ఇతర నిత్యావసర సరుకుల ధరలకు రెక్కలొచ్చి సామాన్యుల జీవనం దుర్భరంగా మారింది. ప్రస్తుతం రిటైల్ మార్కెట్‌లో క్వాలిటీ వెల్లుల్లి కిలో రూ.450 ఉండటంతో గతంలో అరకిలో, కిలో చొప్పున కొనుగోలు చేసే వినియోగదారులు మరింత తగ్గించి కొనుగోళ్లు చేస్తున్నారు.

కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి

ఇక, పూర్తిస్థాయిలో దిగుమతులు లేక ఉల్లి ధర దిగిరావడం లేదు. నాసిక్, షోలాపూర్ నుంచి తాడేపల్లిగూడెం హోల్‌సేల్ మార్కెట్‌కు రోజుకు 150 టన్నులు ఉల్లిపాయలు వస్తున్నాయి. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లోని ఏలూరు, కాకినాడ, రాజమహేంద్రవరం, భీమవరం, మండపేట, నరసాపురం తదితర ప్రాంతాలకు ఇక్కడి నుంచే రిటైల్ వ్యాపారులు తీసుకువెళుతుంటారు. ప్రస్తుతం హోల్‌సేల్ ధర క్వాలిటీని బట్టి రూ.10 నుంచి రూ.35 వరకు ఉండగా రిటైల్ మార్కెట్‌లో రూ.20 నుంచి రూ.50 వరకు ఉంటోంది. గతంలో నాణ్యమైన ఉల్లి రూ.25లోపే ఉండగా ప్రస్తుతం రెట్టింపై వినియోగదారుల జేబులకు చిల్లు పెడుతోంది.

బాబు కక్ష ఖరీదు.. రూ.3 లక్షల కోట్లు!

▶ మొదటి పేజీ తరువాయి

రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు వెచ్చించేలా ఒప్పందం చేసుకోవడం గమనార్హం. అంతేకాకుండా రూ.800 కోట్లతో తెలంగాణలో డ్రోన్ టెక్నాలజీ యూనిట్ నెలకొల్పాలని జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ నిర్ణయించింది. జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్‌ను కేంద్ర బిందువుగా చేసుకుని చంద్రబాబు ప్రభుత్వం అక్రమ కేసులతో వేధించడంతోనే ఆ సంస్థ ఆంధ్రప్రదేశ్ అంటే హడలిపోయి మహారాష్ట్ర, తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధపడింది. టీడీపీ సర్కారు కక్ష సాధింపు చర్యలతో ఆంధ్రప్రదేశ్ ఏకంగా రూ.3 లక్షల కోట్లకుపైగా పెట్టుబడులు కోల్పోయిన ఉదంతం ఇలా ఉంది...

జిందాల్‌ను వేధించిన బాబు సర్కారు

దేశంలో ప్రముఖ పారిశ్రామికవేత్త అయిన సజ్జన్ జిందాల్‌ను చంద్రబాబు ప్రభుత్వం బరి తెగించి వేధించింది. వలపు వల (హనీట్రాప్)తో బడా బాబులను బురిడీ కొట్టించి ఆస్తులు కొల్లగొట్టే ఓ మాయలేడీని అడ్డం పెట్టుకుని సజ్జన్ జిందాల్ లాంటి పారిశ్రామికవేత్తను వేధించడం యావత్ దేశాన్ని నివ్వెరపరిచింది. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ కుట్రకు తెర తీసింది. వలపు వల విసిరి బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడి ఆస్తులు కొల్లగొట్టడమే ట్రాక్ రికార్డుగా కలిగిన ముంబైకి చెందిన కాదంబరి జత్వానీ అనే మోడల్‌ను టీడీపీ పెద్దలు తమ ఆయుధంగా మార్చుకున్నారు. ఆమె ఫోర్జరీ పత్రాలతో తన ఆస్తులను విక్రయించేందుకు యత్నిస్తోందని వైఎస్సార్‌సీపీ హయాంలో కుక్కల విద్యాసాగర్ అనే పారిశ్రామికవేత్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ దర్యాప్తులో దీనిపై పూర్తి ఆధారాలు లభించడంతో విజయవాడ పోలీసులు ముంబై వెళ్లి కాదంబరి జత్వానీని అరెస్టు చేసి అక్కడి న్యాయస్థానంలో హాజరుపరిచారు. న్యాయస్థానం అనుమతితో ఆమెను రాష్ట్రానికి తీసుకువచ్చి ఇక్కడ విజయవాడ కోర్టులో ప్రవేశపెట్టారు. న్యాయస్థానం ఆమెకు రిమాండ్ విధించడంతో జైలుకు పంపించారు. అనంతరం ఆమెకు బెయిల్ మంజూరైంది. అంతా చట్టబద్ధంగా సాగిన ఈ వ్యవహారాన్ని వక్రీకరిస్తూ చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడింది. కాదంబరి జత్వానీ ద్వారా తప్పుడు ఫిర్యాదు ఇప్పించి ఐపీఎస్ అధికారులు పీఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణా, విశాల్ గున్నీలపై కేసులు నమోదు చేసి వారిని సస్పెండ్ చేసింది. పారిశ్రామికవేత్త కుక్కల విద్యాసాగర్‌ను అరెస్టు చేసింది. కాదంబరి జత్వానిని గతంలో పోలీసులు అరెస్టు చేయడం వెనుక ప్రముఖ పారిశ్రామికవేత్త సజ్జన్ జిందాల్ ఉన్నారంటూ చంద్రబాబు ప్రభుత్వం టీడీపీ అనుకూల మీడియాకు లీకులు ఇచ్చి ప్రచారంలోకి తెచ్చింది. ఆయన తనపై లైంగిక వేధింపులకు పాల్ప డ్డారంటూ జత్వానీ గతంలో ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ కేసును ఉపసంహరించుకునేలా చేసేందుకు... విచారణకు హాజరు కాకుండా అడ్డు కునేందుకే వైఎస్సార్‌సీపీ హయాంలో ఏపీ పోలీసులు ముంబై వెళ్లి జత్వానీని అరెస్టు చేశారంటూ చంద్ర బాబు ప్రభుత్వం దుష్ప్రచారం సాగించింది. జిందాల్ రాష్ట్రానికి వస్తే కేసు పెట్టి ఆయన్ను అరెస్ట్ చేస్తారనే రీతిలో కూటమి సర్కారు హడావుడి చేసింది.

ఏపీలో పెట్టుబడులకు ససేమిరా...

బాబు సర్కారు తన నిర్వాకాలతో పారిశ్రామికవేత్త సజ్జన్ జిందాల్ పరపతికి భంగం కలిగించింది. తాను ఆంధ్రప్రదేశ్‌లో రూ.వేల కోట్ల పెట్టు బడులు పెట్టేందుకు ఒప్పందాలు చేసు కుంటే... చంద్రబాబు ప్రభుత్వం తనను వేధించడం పట్ల ఆయన తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే ఏపీలో పెట్టుబడులకు అనుకూల పరిస్థితులు పూర్తిగా దెబ్బతిన్నాయని ఆయ న గుర్తించారు. దాంతో రాష్ట్రంలో కొత్త పెట్టుబడి ఒప్పందాలను ఆయన వ్యతిరేకించినట్లు సమాచారం.

మహారాష్ట్రకు తరలిపోయిన రూ.3 లక్షల కోట్లు..

సజ్జన్ జిందాల్‌కు చెందిన జేఎస్‌డబ్ల్యూ గ్రూపు మహారాష్ట్రలో ఏకంగా రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం చేసుకుంది. ఈమేరకు దావోస్‌లో ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో ఎంవోయూ కుదుర్చుకుంది. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్, గడ్చిరోలి, నాగ్‌పూర్ ప్రాంతాల్లో ఈ భారీ పెట్టుబడులు పెట్టనుంది. ఇనుము–ఉక్కు, సౌర విద్యుత్తు, ఆటోమొబైల్, సిమెంట్ పరిశ్రమలను నెలకొల్పాలని నిర్ణయించింది. చైనాకు చెందిన ఎస్ఏఐసీ మోటార్స్‌తో సంయుక్తంగా ఎలక్ట్రానిక్ వాహనాలు (ఈవీ), హైపర్‌ఫార్మెన్స్ బ్యాటరీల తయారీ పరిశ్రమలను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. 2027 డిసెంబరుకు ఈవీ వాహనాలను మార్కెట్‌లోకి ప్రవేశపెడతామని తెలిపింది. జేఎస్‌డబ్ల్యూ గ్రూపు ద్వారా రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులతో మహారాష్ట్రలో ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని సజ్జన్ జిందాల్ ప్రకటించారు. చంద్రబాబు ప్రభుత్వం ఆయ న్ని అక్రమ కేసులతో వేధించకుంటే ఆ పెట్టుబడులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కే వచ్చి ఉండేవని పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు.

నాడు.. పెట్టుబడులకు రాచబాట..

వైఎస్సార్‌సీపీ హయాంలో రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలకు పూర్తి అనుకూల పరిస్థితులు ఉండేవి. వారికి ఎలాంటి ఇబ్బంది ఎదురైనా ఒక్క ఫోన్ కాల్ చేస్తే పరిష్కరిస్తామని.. పారిశ్రామికవేత్తలకు అందుబాటులో ఉంటామని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గట్టి భరోసా ఇచ్చారు. అందువల్లే సజ్జన్ జిందాల్ గ్రూపు నాడు రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకుంది. కడపలో రూ.8,500 కోట్లతో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సిద్ధపడింది. విజయనగరం జిల్లాలో భారీ ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటుకు ఒప్పందం చేసుకుంది. అయితే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అక్రమ కేసులు, వేధింపులతో పారిశ్రామికవేత్తలు హడలిపోతు న్నారు. సజ్జన్ జిందాల్‌కు చెందిన జేఎస్‌డబ్ల్యూ గ్రూపు ఆంధ్రప్రదేశ్‌లో కాకుండా మహారాష్ట్ర, తెలంగాణలో రూ.3 లక్షల కోట్లకుపైగా పెట్టుబడు లకు ఒప్పందం చేసుకోవడం దీనికి తాజా నిదర్శనం.

నెత్తురోడిన కర్ణాటక రోడ్లు

ఏపీకి చెందిన ముగ్గురు వేద విద్యార్థులు సహా 14 మంది దుర్మరణం

సాక్షి, బెంగళూరు: కన్నడనాడు నెత్తురోడింది. కర్ణాటకలో మంగళవారం అర్ధ రాత్రి, బుధవారం తెల్లవారుజామున జరిగిన రెండు వేర్వేరు ఘోర రోడ్డు ప్రమాదాల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు వేద విద్యార్థులు సహా 14 మంది మృత్యువాతపడ్డారు. బుధవారం తెల్లవారుజామున ఉత్తర కన్నడ జిల్లా యల్లాపుర తాలూకా జాతీయ రహదారి 63పై కూరగాయల లారీ బోల్తా పడి 10 మంది మృత్యువాత పడ్డారు. మంగళవారం అర్ధ రాత్రి రాయచూరు జిల్లా సింధనూరు తాలూకా అరగినమర వద్ద వేద విద్యార్థులు ప్రయాణిస్తున్న క్రూసర్ వాహనం పల్టీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులు, వాహనం డ్రైవర్ దుర్మరణం చెందారు.



బోల్తా పడిన వేద విద్యార్థుల వాహనం

కూరగాయల కింద నలిగిపోయి

బుధవారం తెల్లవారుజామును 4.30 గంటల సమయంలో యల్లాపుర తాలూకా జాతీయ రహదారి 63పై లారీ బోల్తా పడటంతో కూరగాయల కింద నలిగిపోయి 9 మంది అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. 15 మంది గాయపడ్డారు. కుమటాలో బుధవారం జరిగే సంతకు సవణూరు నుంచి 28 మంది కూరగాయలతో లారీలో బయల్దేరారు. లారీ నిండా కూరగాయల బస్తాలు పెట్టి, పైన కూర్చున్నారు. ఈ లారీ గుళ్లాపురఘట్ట వద్ద జాతీయ రహదారిపై ప్రయాణిస్తుండగా రోడ్డు వాలును డ్రైవర్ గుర్తించకపోవడంతో ఎడమవైపునకు జారిపోయింది. 50 మీటర్ల గుంతలో పడిపోయింది. ప్రయాణికులపై పండ్లు, కూరగాయల బస్తాలు లారీ పడ్డాయి. వాటి కింద నలిగిపోయి, ఊపిరాడక గంటపాటు నానాయాతన పడ్డారు. గంట తర్వాత క్రేన్ వచ్చి లారీని పైకెత్తి చూడగా అప్పటికే 9 మంది మరణించారు. మరో వ్యక్తి ఆస్పత్రిలో మరణించాడు. మృతులను కర్ణాటక రాష్ట్రం హావేరి జిల్లా సవణూరు పట్టణానికి చెందిన ఫయాజ్ జమఖండి (51), వసీం ముడగేరి (25), ఇజాజ్ ముల్లా (20), సాధిక్ బాషా (30), గులామ హుస్సేన్ జవళి (25), ఇమ్తియాజ్ ముళకేరి (30), అల్ఫాజ్ జాఫర్ మండక్కి (42), జిలానీ అబ్దుల్ జఖాతి (20), అస్లాం (24), జలాల (29)గా గుర్తించారు. గాయపడిన 15 మందిని హుబ్లీ కిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.

నరహరి తీర్థలో ఆరాధనకు వెళ్తూ వేద విద్యార్థులు మృత్యువాత

మంగళవారం అర్ధరాత్రి రాయచూరు–సింధనూరు ప్రధాన రహదారిపై క్రూసర్ వాహనం బోల్తాపడ్డ ఘటనలో ఆంధ్రప్రదేశ్‌లోని మంత్రాలయం వేద పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు మరణించారు. కర్ణాటకలోని కొప్పళ జిల్లా హంపి సమీపంలోని నరహరి తీర్థలో జరుగుతున్న మూడు రోజుల ఆరాధన కార్యక్రమంలో పాల్గొనేందుకు ఈ పాఠశాల వేద విద్యార్థులు 13 మంది క్రూసర్ వాహనంలో మంగళవారం బయల్దేరారు. రాత్రి 11 గంటల తర్వాత వాహనం రాయచూరు–సింధనూరు ప్రధాన రహదారిలో వైష్ణవి దేవీ దేవాలయం వద్దకు చేరుకుంది. అక్కడి క్రాస్ వద్ద అతివేగంగా వెళుతుండగా రోడ్డుపై బ్రిడ్జిని డ్రైవర్ సరిగా గమనించలేదు. హఠాత్తుగా బ్రిడ్జి కనిపించడంతో ఒక్కసారిగా వాహనాన్ని నియంత్రించేందుకు ప్రయత్నించాడు. అదే సమయంలో యాక్సిలరేటర్ కూడా విరిగిపోయింది. వాహనం వేగం తగ్గకపోవడం, హఠాత్తుగా బ్రేకులు వేయడంతో బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో వేద పాఠశాల విద్యార్థులు హయవదన (18), సుజయీంద్ర (22), అభిలాష్ (20), వాహనం డ్రైవర్ కంసాలి శివ (20) మరణించారు. గాయపడిన మరో 10 మంది విద్యార్థులను స్థానిక ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. సింధనూరు పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు అయింది.



వేద విద్యార్థుల మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

మృతుల కుటుంబాలకు సంతాపం

సాక్షి, అమరావతి: కర్ణాటకలోని సింధనూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వేద విద్యార్థులు, డ్రైవర్ మరణించడంపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని, మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. 'కర్నూలు జిల్లా మంత్రాలయం నుంచి కర్ణాటకలోని హంపీ ఆరాధన కార్యక్రమాలకు వెళ్తుండగా వాహనం బోల్తా పడటంతో వేద పాఠశాల విద్యార్థులు ముగ్గురు, డ్రైవర్ చనిపోయిన ఘటన అత్యంత బాధాకరం. ఈ ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలబడాలి' అని వైఎస్ జగన్ కోరారు.

మృతుల కుటుంబాలకు కర్ణాటక ప్రభుత్వం పరిహారం

ఈ రెండు దుర్ఘటనలపై కర్ణాటక సీఎం సిద్దరామయ్య సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి రూ.3 లక్షలు చొప్పున పరిహారాన్ని ప్రకటించారు. గాయపడిన వారికి ఉచితంగా చికిత్స అందిస్తామన్నారు. అతివేగం, నిర్లక్ష్యమే ఈ ప్రమాదాలకు కారణమన్నారు.

వేధిస్తే పరిశ్రమలు వస్తాయా?

- చంద్రబాబు కూటమి ప్రభుత్వమే పరిశ్రమలకు శాపం
- కమీషన్ల కోసం కూటమి నాయకులు పారిశ్రామికవేత్తలను వేధిస్తున్నారు
- వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ ధ్వజం



సాక్షి, అమరావతి: కూటమి నాయకులు, ఎమ్మెల్యేలే పారిశ్రామికవేత్తలను కమీషన్ల కోసం బెదిరిస్తుంటే రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టడానికి ఎవరు ముందుకొస్తారని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టడానికి సానుకూల పరిస్థితులు లేవని, చంద్రబాబు కూటమి ప్రభుత్వమే పరిశ్రమలకు పెద్ద శాపమని చెప్పారు. ఆయన బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కూటమి పార్టీల నాయకుల్లో కమీషన్ల కోసం కొందరు, రాజకీయ ఎత్తుగడలతో మరికొందరు ఏడు నెలల్లోనే రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చారని తెలిపారు. వారి తీరుతో పారిశ్రామికవేత్తలు ఏపీలో పెట్టుబడులు పెట్టాలంటేనే వణికిపోతున్నారని చెప్పారు. రాష్ట్రంలో పరిస్థితులు ఇంత దారుణంగా ఉంటే కోట్ల రూపాయల ప్రజల సొమ్ముతో దావోస్ పర్యటనకు వెళ్లిన తండ్రీకొడుకులు చంద్రబాబు, లోకేశ్ ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని పెట్టుబడుల ప్రవాహం వస్తోందంటూ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు తీరుతోనే కడప వద్ద సజ్జన్ జిందాల్‌కు చెందిన జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ నిర్మాణం ఆగిపోయిందన్నారు. వైఎస్ జగన్ హయాంలో సజ్జన్ జిందాల్ కడపలో రూ.8,800 కోట్లతో గ్రీన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు భూమి పూజ చేశారని, రాష్ట్రంలో మరో రూ.50,500 కోట్ల పెట్టుబడులకు 6 ఒప్పందాలు కూడా చేసుకున్నారని గుర్తుచేశారు. చంద్రబాబు కారణంగా ఆయన కంపెనీ రాష్ట్రం విడిచి వెళ్లిపోయిందని, అదే జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ రూ.3 లక్షల కోట్లతో మహారాష్ట్రలోని గడ్చిరోలి వద్ద స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆ సంస్థ, మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాయని తెలిపారు. ముంబైకి చెందిన నటి కాదంబరి జెత్వానితో సజ్జన్ జిందాల్‌పై నిందారోపణలు చేసి, అక్రమ కేసులు బనాయించి దారుణంగా వేధించారని తెలిపారు. కూటమి నాయకులకు కప్పం కట్టలేదని దాల్మియా గ్రూప్‌నకు చెందిన 11 లారీలను నాశనం చేశారన్నారు. ఎమ్మెల్యే సోమిరెడ్డి స్వయంగా అదానీ పోర్టుకి వెళ్లి కమీషన్ల కోసం ఉద్యోగులను బెదిరించారని తెలిపారు. పరిస్థితులు ఇంతలా దిగజారిపోతే పరిశ్రమలు ఎలా వస్తాయని ప్రశ్నించారు.

పర్యాటక పాలసీలో లోటుపాట్లు సవరిస్తాం

ఏపీ టూరిజం కార్పొరేషన్ ఎండీ ఆమ్రపాలి



సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన టూరిజం పాలసీలో లోటుపాట్లు పరిశీలించి.. అన్ని వర్గాల సలహాలు సూచనలు తీసుకుని సవరణలు చేస్తామని ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ వీసీ, ఎండీ కాటా ఆమ్రపాలి స్పష్టం చేశారు. మూడు రోజుల విశాఖ పర్యటనలో భాగంగా.. ఆమె వీఎంఆర్‌డీఏ సమావేశ మందిరంలో ఆంధ్రప్రదేశ్ టూరిజం ఫోరం ప్రతినిధులతో బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా.. ఏపీ టూరిజం ఫోరం అధ్యక్షుడు కె.విజయ్‌మోహన్, కార్యదర్శి ఎం.వి. పవన్ కార్తీక్ పాలసీలో హోటల్స్ రంగానికి ఇచ్చిన ప్రాధాన్యం గురించి ఆమెకు వివరించారు. సింగిల్ విండో పాలసీపై విధివిధానాలు జారీ చేయాలని కోరారు.

ట్రావెల్స్ బస్సు బోల్తా.. ఒకరి మృతి

25 మందికి తీవ్ర గాయాలు

కంబాలచెరువు (రాజమహేంద్రవరం): విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్తున్న కావేరీ ట్రావెల్స్ బస్సు బుధవారం అర్ధరాత్రి 12.30 సమయంలో రాజమహేంద్రవరం సమీపంలో బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, 25 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు.. బుధవారం రాత్రి విశాఖ నుంచి హైదరాబాద్‌కు కావేరి ట్రావెల్స్ బస్సు సుమారు 50 మంది ప్రయాణికులతో బయల్దేరింది. ఈ బస్సు రాజమహేంద్రవరం రూరల్ కాతేరు–కొంతమూరు మధ్యలో అగ్రహారం వద్దకు వచ్చేసరికి బోల్తా పడింది. రోడ్డు పనులు జరుగుతుండటంతో డైవర్షన్ ఇచ్చిన విషయాన్ని డ్రైవర్ దగ్గరకు వచ్చే వరకూ గమనించకపోవడం, ఒక్కసారిగా వేగంగా కుడివైపునకు బస్సు తిప్పడంతో బోల్తా పడింది. ఈ ఘటనలో ఓ యువతి (20) అక్కడికక్కడే మృతి చెందింది. 25 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

ఎన్‌టీఆర్ కళా సంబరాలకు విద్యుత్ చౌర్యం



పీవీఆర్ గ్రౌండ్ బయట విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ఫ్యూజ్ క్యారియర్ నుంచి లాగిన విద్యుత్ వైర్లు

తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే, మాజీ జెడ్పీ చైర్మన్ ఈదర హరిబాబు ఏటా ఎన్‌టీఆర్ కళాపరిషత్ ఆధ్వర్యంలో కళా సంబరాలు నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది కూడా దివంగత నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఒంగోలు పీవీఆర్ స్కూల్ గ్రౌండ్‌లో గత శనివారం సాంస్కృతిక వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యా యి. భారీ ఫ్లడ్ లైట్లతో, విద్యుత్ దీపాలతో ప్రాంగణాన్ని అలంకరించారు. ఇందుకోసం విద్యుత్‌ను మైదానానికి బయట ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ ఫ్యూజ్ క్యారియర్‌కు వైర్లు తగిలించి అక్రమంగా వినియోగిస్తున్నారు. రోజూ వందల యూనిట్ల విద్యుత్ అక్రమంగా వినియోగిస్తున్నా విద్యుత్‌శాఖ అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు. సమావేశాల్లో నీతి వాక్యాలు చెప్పే నాయకుడు ఇలా విద్యుత్ చౌర్యం చేయడంపై ప్రజలు చర్చించుకుంటున్నారు.

- సాక్షి ఫొటోగ్రాఫర్, ఒంగోలు

'డిజిటల్ అరెస్ట్' ముఠా గుట్టురట్టు

సీబీఐ అధికారులమంటూ వృద్ధురాలి నుంచి రూ.2.50 కోట్లు కొట్టేసిన మోసగాళ్లు

తిరుపతి క్రైం: 'ఢిల్లీ నుంచి సీబీఐ అధికారిని మాట్లాడుతున్నాను. రూ.200 కోట్ల మనీ ల్యాండరింగ్ జరిగింది.. అందుకు మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాం' అంటూ భయభ్రాంతులకు గురిచేస్తున్న ముఠా గుట్టురట్టు చేసినట్టు తిరుపతి జిల్లా ఇన్‌చార్జ్ ఎస్పీ మణికంఠ చందోలు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న 65 ఏళ్ల వృద్ధురాలికి వాట్సాప్ ద్వారా వీడియో కాల్ వచ్చింది. తాను సీబీఐ అధికారినని, రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులకు సంబంధించిన వివరాల కోసం ఫోన్ చేశానని నమ్మించాడు. వృద్ధురాలి పేరిట ఉన్న బ్యాంక్ అకౌంట్‌లో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు వినియోగిస్తున్నారని అందువల్ల డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామని భయపెట్టాడు. వివిధ అకౌంట్లలోకి నగదు ట్రాన్స్‌ఫర్ చేస్తే వాటిని పరిశీలించి.. మనీలాండరింగ్ కేసులో ఇన్‌వాల్వ్ కాకపోతే ఆ డబ్బును విడుదల చేస్తామని చెప్పి నమ్మించాడు. దీంతో ఆ వృద్ధురాలు తన ఖాతాలోని రూ.2.50 కోట్లను ఆ వ్యక్తి చెప్పిన అకౌంట్లలో జమ చేసింది. అనంతరం ఆ వ్యక్తి స్పందించకపోవడంతో ఈ నెల 13న పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ప్రత్యేక బృందంతో దర్యాప్తు

నగదు వేసిన అకౌంట్ల లావాదేవీలను నిలిపివేసి, ప్రధాన నిందితుడి కోసం గాలిస్తున్నామని ఎస్పీఅన్నారు. ముఠాకు సహకరించిన రాజమండ్రికి చెందిన అరుణ్ వినయ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్నామన్నారు. అతని నుండి రూ.24.50 లక్షల నగదు, ఓ కారు, రెండు సెల్ ఫోన్లు, రెండు ల్యాప్‌ట్యాప్‌లు, 16 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నామన్నారు. 13 బ్యాంక్ అకౌంట్లలోని రూ.26 లక్షల నగదు సీజ్ చేశామని, వీటిలో 7 అకౌంట్లు పెందుర్తిలో గుర్తించామని వివరించారు.

ఆ గిరిజన గ్రామాలు ఏమయ్యాయి?

792 గ్రామాలకు గాను 292 గ్రామాలే ఉన్నాయా?

- మిగతావన్నీ ఎలా మాయమైనట్లు?
- గిరిజన ప్రాంతాల పరిధులు ఎందుకు కుదిస్తున్నారు?
- పూర్తి వివరాలను మా ముందుంచండి
- కేంద్ర గిరిజన శాఖ కార్యదర్శికి హైకోర్టు ఆదేశం

సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని 792 గిరిజన గ్రామాలకు ప్రస్తుతం 292 గ్రామాలే ఉండటంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. మిగిలిన గ్రామాలన్నీ ఏమయ్యాయని, ఎలా మాయమయ్యాయని అధికారులను నిలదీసింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలను తమ ముందుంచాలని, లేని పక్షంలో తదుపరి విచారణకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వ్యక్తిగతంగా హాజరు కావాలని కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శిని ఆదేశించింది. గిరిజన ప్రాంతాల పరిధిని, విస్తీర్ణాన్ని ఎందుకు, ఏ అధికారంతో కుదించేస్తున్నారో కూడా వివరించాలంది. తదుపరి విచారణను రెండు నెలలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

గిరిజనేతరుల కోసం గిరిజన ప్రాంతాల విస్తీర్ణాన్ని అధికారులు తగ్గించేస్తున్నారని, పెద్ద సంఖ్యలో గ్రామాలను పట్టణాల్లో కలిపేస్తున్నారంటూ ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్‌మెంట్ సొసైటీ అధ్యక్షుడు టి.వెంకట శివరాం దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై సీజే ధర్మాసనం బుధవారం మరోసారి విచారించింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది ఎ. శ్యాంసుందర్ రెడ్డి వాదనలు వినిపిస్తూ.. అధికారులు ఉద్దేశపూర్వకంగా గిరిజన ప్రాంతాల విస్తీర్ణాన్ని, పరిధులను కుదించేస్తున్నారని తెలిపారు. పెద్ద సంఖ్యలో గిరిజన గ్రామాలను పట్టణ ప్రాంతాల్లో కలిపేశారన్నారు. దీనివల్ల గిరిజనులు తీవ్రంగా నష్టపోతున్నారని, గిరిజనేతరులు లబ్ధి పొందుతున్నారని వివరించారు. అందుకే గిరిజన ప్రాంతాలను నిర్దిష్టంగా నోటిఫై చేసేలా ఆదేశాలివ్వాలని కోరారు. అధికారులు సమాచార హక్కు చట్టం కింద ఇచ్చిన వివరాల ప్రకారం గతంలో 792 గ్రామాలు ఉండగా, ప్రస్తుతం 292 గ్రామాలే ఉన్నాయని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ గిరిజన ప్రాంతాల పరిధులను ఎందుకు కుదించేస్తున్నారని ప్రశ్నించింది. దీనిపై కేంద్రం ఎందుకు స్పందించడంలేదని కేంద్ర ప్రభుత్వ న్యాయవాది అయిన డిప్యూటీ సొలిసిటర్ జనరల్ (డీఎస్‌జీ) పసల పొన్నారావును ప్రశ్నించింది. తాము పూర్తి వివరాలను రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగామని, ఇప్పటి వరకు ఇవ్వలేదని పొన్నారావు తెలిపారు. తదుపరి విచారణ నాటికి అఫిడవిట్ రూపంలో పూర్తి వివరాలను తమ ముందుంచాలని కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ కార్యదర్శిని ధర్మాసనం ఆదేశించింది.



చర్చలకు రాకపోతే ఆంక్షలే

రష్యా అధినేత పుతిన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక ● తాను అధికారంలో ఉంటే ఉక్రెయిన్–రష్యా యుద్ధం జరిగేది కాదని వెల్లడి

వాషింగ్టన్: రష్యా అధినేత పుతిన్‌ను కలుసుకోవడానికి ఆసక్తితో ఉన్నానని, ఎప్పుడైనా సరే ఆయనతో చర్చలకు తాను సిద్ధమని అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టంచేశారు. చర్చలకు ముందుకు రాకపోతే రష్యాపై అదనపు ఆంక్షలు విధించే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. చర్చల బల్ల వద్ద కలుసుకుందామని పుతిన్‌కు సూచించారు. ఉక్రెయిన్–రష్యా యుద్ధంలో ఇప్పటికే లక్షలాది మంది మరణించారని ఆవేదన వ్యక్తంచేశారు. సైనికులతోపాటు సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోతుండడం, నగరాలు, పట్టణాలు శిథిలాలుగా మారుతుండడం బాధాకరమని అన్నారు. మీడియాలో వస్తున్న వార్తల కంటే ఉక్రెయిన్‌లో మృతుల సంఖ్య అధికంగా ఉందన్నారు. వాస్తవాలు చెప్పడం లేదని మీడియాపై మండిపడ్డారు. ట్రంప్ స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. నాలుగేళ్ల క్రితం తాను అధ్యక్షుడిగా ఎన్నికై ఉంటే ఉక్రెయిన్–రష్యా యుద్ధం జరిగేది కాదని స్పష్టం చేశారు. సమర్థుడైన పాలకుడు అధికారంలో ఉంటే యుద్ధాలకు ఆస్కారం ఉండదని అన్నారు. పుతిన్ చాలా తెలివైన వ్యక్తి అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. తమ గత అధ్యక్షుడు జో బైడెన్‌ను, రష్యా ప్రజలను పుతిన్ అగౌరవపర్చారని ఆక్షేపించారు. పుతిన్ గురించి తనకు బాగా తెలుసని చెప్పారు. తాను పదవిలో ఉంటే మధ్యప్రాచ్యంలో సంక్షోభం తలెత్తేది కాదని పునరుద్ఘాటించారు.

200 మిలియన్ డాలర్లు అధికంగా ఖర్చు చేశాం

ఉక్రెయిన్‌కు ఆయుధాల సరఫరా, ఆర్థిక సాయం నిలిపివేసే అంశాన్ని పరిశీలిస్తామని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో మాట్లాడుతున్నామని, త్వరలో పుతిన్‌తోనూ మాట్లాడుతామని చెప్పారు. ''ఉక్రెయిన్– రష్యా యుద్ధానికి యూరోపియన్ యూనియన్ కంటే అమెరికా 200 మిలియన్ డాలర్లు అధికంగా ఖర్చు చేసింది. మాతో సమానంగా యూరోపియన్ యూనియన్ భారం భరించాల్సిందే. మేము ఎక్కువ ఖర్చు పెట్టాం అంటే నిజంగా మూర్ఖులమే. అందులో సందేహం లేదు'' అని ట్రంప్ వ్యాఖ్యానించారు. శాంతిని కోరుకుంటున్నట్లు జెలెన్‌స్కీ తనతో చెప్పారని వివరించారు. ఏం జరుగుతుందో చూద్దామని చెప్పారు. పుతిన్ ఎప్పుడు కోరుకుంటే అప్పుడు చర్చలకు సిద్ధమని ట్రంప్ తేల్చిచెప్పారు. యుద్ధంలో మరణాలు ఇక ఆగిపోవాలని అన్నారు.

కృత్రిమ మేధలో 500 బిలియన్ డాలర్ల పెట్టుబడులు

చైనా నుంచి వచ్చే దిగుమతులపై 10 శాతం టారిఫ్ విధించాలని భావిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. ఫిబ్రవరి 1 నుంచి ఇది అమల్లోకి వచ్చే అవకాశం ఉందన్నారు. చైనా నుంచి ఫెంటానైల్ అనే ప్రమాదకరమైన మాదకద్రవ్యం రాకుండా అడ్డుకోనున్నట్లు చెప్పారు. చైనా నుంచి మెక్సికో, కెనడా వంటి దేశాలకు, అక్కడి నుంచి అమెరికాకు ఫెంటానైల్ చేరుకుంటోందని ఆందోళన వ్యక్తంచేశారు. డ్రగ్స్‌తోపాటు అక్రమ వలసదార్లను అమెరికాలోకి పంపిస్తున్న దేశాల ఉత్పత్తులపై భారీగా పన్నులు విధిస్తామని ఆయన గతంలోనే హెచ్చరించిన సంగతి తెలిసిందే. కృత్రిమ మేధ(ఏఐ) మౌలిక సదుపాయాల కల్పనకు 500 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టబోతున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఒక కొత్త కంపెనీ ద్వారా నిధులు ఖర్చు చేస్తామన్నారు. ఒరాకిల్, సాఫ్ట్ బ్యాంక్, ఓపెన్ ఏఐ భాగస్వామ్యంతో ఈ కంపెనీని స్థాపిస్తామన్నారు. స్టార్‌గేట్‌గా పిలిచే ఈ ప్రాజెక్టు ద్వారా లక్ష ఉద్యోగాలు లభిస్తాయని వివరించారు.

పట్టాలపై మృత్యుఘోష

రైల్లోంచి పట్టాలపైకి దూకి మరో రైలుకు బలి

12 మంది దుర్మరణం ● 15 మందికి గాయాలు

- మంటలు అంటుకున్నాయంటూ వదంతులు చెలరేగడమే కారణం
- మహారాష్ట్రలో మాటలకందని ఘోరం



ప్రమాదం అనంతరం పట్టాల వద్ద బారులు తీరిన ప్రయాణికులు, స్థానికులు

జల్‌గావ్ (మహారాష్ట్ర): రైల్లో మంటలు అంటుకున్నాయని భయపడ్డారు. ప్రాణాలు కాపాడుకునేందుకు చైను లాగి మరీ పట్టాలపైకి దూకేశారు. కానీ మరో రైలు రూపంలో ఆ పట్టాలపై దూసుకొచ్చిన మృత్యువుకు బలయ్యారు. దానికింద నలిగి నిస్సహాయంగా మృత్యువాత పడ్డారు. మాటలకందని ఈ ఘోరం మహారాష్ట్రలోని జల్‌గావ్ జిల్లాలో జరిగింది. లఖ్‌నవూ నుంచి ముంబై వెళ్తున్న పుష్పక్ ఎక్స్‌ప్రెస్ జల్‌గావ్ స్టేషన్ దాటి మహేజీ, పర్ధాడే స్టేషన్ల మధ్య పచోరా ప్రాంతంలో ఉండగా బుధవారం సాయంత్రం 4.45 సమయంలో జనరల్ బోగీల మధ్య నిప్పురవ్వలు, పొగ ఎగసిపడ్డాయి. దాంతో ఆ బోగీల్లోని ప్రయాణికులు ఒక్కసారిగా బెంబేలెత్తిపోయారు. రైల్లో భారీగా మంటలు అంటుకున్నాయంటూ వదంతులు వ్యాపించడంతో ప్రాణాలు కాపాడుకునేందుకు వెంటనే ఎమర్జెన్సీ చైన్ లాగేశారు. రైలు ఆగీ ఆగగానే పట్టాలపైకి దూకేశారు. అదే సమయంలో బెంగళూరు–ఢిల్లీ ఎక్స్‌ప్రెస్ ఆ పట్టాలపై శరవేగంగా దూసుకొచ్చింది. దాంతో చాలామంది తప్పుకునే అవకాశం కూడా లేక ఆ రైలు కింద నలిగి ప్రాణాలొదిలారు. ఇప్పటిదాకా 12 మృతదేహాలను వెలికితీశారు. ప్రమాదంలో 15 మంది స్వల్పంగా గాయపడ్డారు. తెగిపడ్డ అవయవాలతో ఘటనా స్థలి భీతావహంగా మారింది. ప్రమాద సమయంలో కర్నాటక ఎక్స్‌ప్రెస్ గంటకు 130 నుంచి 140 కి.మీ. వేగంతో ఉన్నట్టు సమాచారం. పుష్పక్ ఎక్స్‌ప్రెస్‌లో చిన్న నిప్పురవ్వలు మాత్రమే రేగాయని, దాంతో కాస్తంత పొగ వెలువడిందని ప్రాథమిక విచారణలో తేలింది. యాక్సెల్ వేడెక్కడమో, బోగీల మధ్య బ్రేక్ జామవడమో నిప్పురవ్వలకు కారణం అయ్యుంటుందని రైల్వే అధికారి ఒకరు తెలిపారు.

షా దిగ్భ్రాంతి

రైలు ప్రమాదం పట్ల కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీవ్ర దిగ్భ్రాంతి వెలిబుచ్చారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో ఫోన్లో మాట్లాడారు. మృతుల కుటుంబాలకు ఫడ్నవీస్ రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే తదితరులు కూడా ప్రమాదంపై విచారం వెలిబుచ్చారు.

మృత్యుమలుపు

మలుపే ప్రయాణికుల పాలిట మృత్యువైంది. ప్రమాదాన్ని తప్పించేందుకు రెండు రైళ్ల డ్రైవర్లు శాయశక్తులా ప్రయత్నించినట్టు రైల్వే అధికారులు తెలిపారు. ''పుష్పక్ రైలు ఆగగానే డ్రైవర్ ఫ్లాషర్ లైట్ వేశాడు. దాన్ని చూస్తూనే కర్నాటక ఎక్స్‌ప్రెస్ డ్రైవర్ ఎమర్జెన్సీ బ్రేకులు వేశాడు. కానీ అదప్పటికే పుష్పక్ రైలుకు అతి సమీపానికి వచ్చేసింది. పైగా అక్కడి మూలమలుపు వల్ల పట్టాలపైకి దూకిన ప్రయాణికులకు రైలు కన్పించలేదు'' అని వివరించారు.

చక్రాల్లోంచే నిప్పురవ్వలు

ప్రత్యక్ష సాక్షుల కథనం

పుష్పక్ రైలు చక్రాల్లోంచి నిప్పురవ్వలు రావడంతో ప్రయాణికులు బెంబేలెత్తిపోయినట్టు రైల్లోని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ''ఎవరో చైను లాగడంతో కల్వర్ట్ వాల్ సమీపంలో రైలు ఆగింది. చాలామంది చెరోవైపు దూకేశారు. పట్టాలవైపు దూకిన వారిపైకి ఎదురుగా వచ్చిన రైలు దూసుకెళ్లింది'' అని వివరించారు. సమీప గ్రామాల ప్రజలు తక్షణం రంగంలోకి దిగి సహాయక చర్యల్లో పాల్గొన్నారు.

సమర్థులైన వ్యక్తులే రావాలి

హెచ్–1బీ వీసాలపై ట్రంప్ వ్యాఖ్య

వాషింగ్టన్: అమెరికాలోకి సమర్థులైన వ్యక్తులు రావడాన్నే తాను ఇష్టపడతానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. హెచ్–1బీ వీసాలపై తీవ్రమైన చర్చ జరుగుతున్న సందర్భంలో ఒరాకిల్ సీటీవో లారి ఎల్లిసన్, సాఫ్ట్‌బ్యాంక్ సీఈఓ మసయోషి సన్, ఓపెన్ ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్‌తో కలిసి ట్రంప్ వైట్‌హౌస్‌లో మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా హెచ్–1బీ వీసాలపై జరుగుతున్న చర్చపై అడిగిన ప్రశ్నకు ట్రంప్ సమాధానమిచ్చారు. హెచ్–1బీ వీసాలను ఎలాన్ మస్క్ వంటి ట్రంప్ సన్నిహితులు, పారిశ్రామికవేత్తలు సమర్థిస్తుండగా, రిపబ్లికన్ పార్టీలో చాలా మంది నేతలు వ్యతిరేకిస్తున్నారు. అమెరికన్ల ఉద్యోగాలు లాగేసుకుంటున్నాయని విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు కీలకంగా మారాయి. ''అయితే తాను రెండు వైపులా వాదనలు విన్నా. రెండు వాదనలూ నచ్చాయి. ఒక్క ఇంజనీర్లే కాకుండా అన్ని రంగాల్లో, అన్ని స్థాయిల్లో సమర్థులైన వ్యక్తులే తమదేశంలోకి రావాలని కోరుకుంటున్నా. అందుకు ఏకైక మార్గం హెచ్–1బీ వీసా'' అని ట్రంప్ స్పష్టం చేశారు. అత్యంత వృత్తి నైపుణ్యమున్న విదేశీయులకు అమెరికన్ కంపెనీలు తమ సంస్థల్లో నియమించుకునేందుకు హెచ్–1బీ వీసాలు ఇచ్చి అమెరికాకు రప్పించుకుంటున్న విషయం తెల్సిందే. హెచ్–1బీ వీసాల్లో దాదాపు 72 శాతం వీసాలను భారతీయులే సాధించడం తెల్సిందే. హెచ్–1బీ వీసాదారుడు గరిష్ఠంగా ఆరేళ్ల పాటు అమెరికాలో ఉండేందుకు వీలుంటుంది. ఈ వీసాను తొలుత మూడేళ్ల మంజూరు చేయగా, మరో మూడేళ్ల పొడిగించుకోవచ్చు. అయితే హెచ్–1బీ వీసా పొడిగింపు కోసం దరఖాస్తు చేసుకున్న వారు దరఖాస్తు పరిశీలన దశలో ఉండగా అమెరికాను వీడొద్దనే నిబంధన ఉంది. తాను అధికారంలోకి వస్తే అమెరికన్లకే అత్యధిక ఉద్యోగ అవకాశాలు దక్కేలా చేస్తానని ట్రంప్ గతంలో వ్యాఖ్యానించడంతో హెచ్–1బీ వీసాలకు కోతపడొచ్చన్న ఆందోళనకు ఎక్కువైన సంగతి తెల్సిందే. అయితే సోమవారం ప్రమాణస్వీకారం చేసిన కొద్ది గంటల్లోనే పలు కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేసిన ట్రంప్ హెచ్–1బీపై పరోక్షంగా మాట్లాడారు. ' లీగల్ ఇమ్మిగ్రేషన్‌ను నేను సమర్థిస్తాను. ఎందుకంటే మాకు అలాంటి వ్యక్తుల అవసరం ఉంది. వాళ్లు కచ్చితంగా కావాల్సిందే'' అని ట్రంప్ అన్నారు. 2024లో భారత్‌సహా 192 దేశాలకు చెందిన 2,70,000 మందికి పైగా అక్రమవలసదారులను యూఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బహిష్కరించింది. 2014 ఏడాది తర్వాత ఇంతమందిని ఒకేసారి బహిష్కరించడం ఇదే తొలిసారి. బహిష్కరణకు గురైన వారిలో 1,529 మంది భారతీయులు ఉన్నారు. 2024 ప్యూ రీసెర్చ్ నివేదిక ప్రకారం అమెరికాకు అక్రమంగా వచ్చిన వారిలో భారతీయమూలాలున్న వ్యక్తులు మూడో అతిపెద్ద సమూహంగా ఉన్నారు. మొదటి, రెండో స్థానాల్లో మెక్సికో, సాల్వడార్ దేశస్థులు ఉన్నారు.

మోదీ, ట్రంప్ భేటీ ఫిబ్రవరిలో?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ ఫిబ్రవరిలోనే జరగనుందా? ఈ దిశగా ఇరు దేశాల దౌత్యవేత్తల స్థాయిలో ఇప్పటికే ప్రణాళికలు సిద్ధమవుతున్నాయా? అవుననే అంటోంది రాయిటర్స్ వార్తా సంస్థ. వారు వాషింగ్టన్‌లో భేటీ కానున్నారని భారత దౌత్యవర్గాలను ఉటంకిస్తూ కథనం వెలువరించింది. ''ఇరు దేశాల సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడంలో మోదీ, ట్రంప్ మధ్య ఉన్న స్నేహబంధం కీలకపాత్ర పోషించనుంది. చైనా దూకుడును అడ్డుకోవడంపై ఈ భేటీలో నేతలిద్దరూ దృష్టి సారించే అవకాశముంది. ఇక భారతీయులను ఆందోళన పరుస్తున్న వలసలపై కఠిన వైఖరి, జన్మతః పౌరసత్వం రద్దు తదితర అంశాలను మోదీ ప్రముఖంగా లేవనెత్తవచ్చు. హెచ్–1బీ వీసాల్లో సింహభాగం భారతీయులే దక్కించుకుంటారన్నది తెలిసిందే. అమెరికా వస్తువులపై భారత్ విధిస్తున్న సుంకాలు మరీ ఎక్కువని పదేపదే ఆక్షేపిస్తున్న ట్రంప్ ఈ అంశాన్ని మోదీతో లేవనెత్తవచ్చు. సుంకాలను తగ్గించడంతో పాటు అమెరికా పెట్టుబడులను మరింతగా ఆకర్షించే దిశగా పలు నిర్ణయాలను ఈ భేటీలో ట్రంప్ ముందుంచాలని మోదీ భావిస్తున్నారు'' అని రాయిటర్స్ పేర్కొంది. భారత్‌కు అతి పెద్ద వర్తక భాగస్వామిగా అమెరికా కొనసాగుతున్న విషయం తెలిసిందే. 2023–24లో 118 బిలియన్ డాలర్ల మేరకు ద్వైపాక్షిక వర్తకం జరిగింది. **- సాక్షి, నేషనల్ డెస్క్**

ఈడీకి లక్ష జరిమానా

ప్రజలను వేధించొద్దని బాంబే హైకోర్టు హితవు

ముంబై: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కి బాంబే హైకోర్టు మంగళవారం రూ.లక్ష జరిమానా విధించింది. ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిపై మనీ లాండరింగ్ కింద దర్యాప్తు చేపట్టడాన్ని తప్పుపట్టింది. ప్రజలను అనవసరంగా వేధించవద్దని ఈడీకి తేల్చిచెప్పింది. కేంద్ర దర్యాప్తు సంస్థలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడం తగదని హితవు పలికింది. ఎవరైనా సరే చట్టం పరిధిలోనే పని చేయాలని, అతిక్రమిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. ముంబైకి చెందిన రాకేశ్ జైన్ అనే స్థిరాస్తి వ్యాపారిపై ఈడీ మనీ లాండరింగ్ కింద దర్యాప్తు ప్రారంభించగా, ఆయన హైకోర్టు ను ఆశ్రయించారు. ఒప్పందాన్ని ఉల్లంఘించారని ఒకరు ఫిర్యాదు చేయడంతో ఆయనపై కేసు నమోదైంది. ఇందులో మనీ లాండరింగ్ కోణం లేదని హైకోర్టు గుర్తించింది. రాకేశ్ జైన్‌ను వేధించాలన్న ఉద్దేశంతోనే ఈడీ దర్యాప్తు చేపట్టినట్లు తప్పుపట్టింది.

జెనిన్‌లో ఇజ్రాయెల్ సైన్యం ఆపరేషన్

9 మంది పాలస్తీనియన్ల మృతి

జెనిన్: ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లోని జెనిన్‌లో ఇజ్రాయెల్ దళాలు జరిపిన భారీ ఆపరేషన్‌లో తొమ్మిది మంది పాలస్తీనియన్లు మరణించారు. 35 మంది గాయపడ్డారని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. సాయుధ సంస్థలకు కంచుకోటగా ఉన్న జెనిన్‌లో ఉగ్రవాదాన్ని తరిమికొట్టేందుకు విస్తృతమైన ఆపరేషన్‌ను ప్రారంభించినట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ప్రకటించారు. ఇజ్రాయెల్ కాల్పుల్లో గాయపడిన వారిలో ముగ్గురు వైద్యులు, ఇద్దరు నర్సులు ఉన్నారని జెనిన్ ప్రభుత్వ ఆసుపత్రి డైరెక్టర్ విస్సామ్ బకర్ తెలిపారు. మంగళవారం ఉదయం ఇజ్రాయెల్ దళాలు వెళ్లడానికి ముందే జెనిన్ శరణార్థి శిబిరం చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల నుంచి స్థానిక భద్రతా సిబ్బంది వైదొలిగారు. ఇజ్రాయెల్ దళాలు పౌరులపై కాల్పులు జరిపాయని, దీంతో పలువురు గాయపడ్డారని పాలస్తీనా భద్రతా దళాల ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ అన్వర్ రజాబ్ తెలిపారు. జెనిన్‌లో ఒక టీనేజర్‌సహా 9 మందిని ఇజ్రాయెల్ బలగాలు అన్యాయంగా పొట్టనబెట్టుకున్నాయని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం సాయంత్రం ప్రకటించింది. టియానిక్ గ్రామంలోనూ ఇజ్రాయెల్ దళాలు ఒక వ్యక్తిని కాల్చి చంపాయి. గాజాలో కాల్పుల విరమణ ప్రారంభమైన మూడు రోజుల తర్వాత, వెస్ట్‌బ్యాంక్‌లో దాడులు జరగడం గమనార్హం. ''వెస్ట్ బ్యాంక్‌లో భద్రతను బలోపేతానికి, మా లక్ష్యాలను సాధించడానికి మరో ముందడుగుగా జెనిన్ ఆపరేషన్ చేపట్టాం. లెబనాన్, సిరియా, యెమెన్, వెస్ట్ బ్యాంక్‌లలో ఇరాన్ ఏ ప్రాంతంపై ప్రభావం చూపించాలనుకున్నా మేం దానిని అడ్డుకుంటాం'' అని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ వ్యాఖ్యానించారు. వెస్ట్‌బ్యాంక్‌లోని హమాస్, పాలస్తీనా ఇస్లామిక్ జిహాద్, ఇతర సాయుధ గ్రూపులకు ఇరాన్ ఆయుధాలు, నిధులను అందిస్తోందని ఆరోపించారు. '' ఈ ప్రాంతాల్లో సాయుధ బృందాల మౌలిక సదుపాయాలను విచ్ఛిన్నం చేయడం ఈ ఆపరేషన్ ముఖ్య లక్ష్యం'' అని ఇజ్రాయెల్ మీడియా పేర్కొంది.

మణిపూర్ బీజేపీ సర్కార్‌కు జేడీ(యూ) మద్దతు ఉపసంహరణ!

ఇంఫాల్: బీజేపీకి మిత్రపక్షంగా కొనసాగుతున్న జేడీ(యూ) మణిపూర్‌లో మాత్రం ఆ పార్టీకి షాక్ ఇచ్చింది. బీరేన్‌సింగ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి జేడీ(యూ) మణిపూర్ యూనిట్ మద్దతు ఉపసంహరించింది. ఈ మేరకు జేడీ(యూ) మణిపూర్ అధ్యక్షుడు క్షేత్రిమయూమ్ బీరేన్‌సింగ్ రాష్ట్ర గవర్నర్ అజయ్‌కుమార్ భల్లాకు లేఖ రాశారు. రాష్ట్రంలో జేడీ(యూ)కు ఒకే ఒక్క ఎమ్మెల్యే మొహమ్మద్ అబ్దుల్ నసీర్ ఉన్నారు. ఆయన ఇకపై ప్రతిపక్ష స్థానంలో కూర్చుంటారని పార్టీ వర్గాలు బుధవారం వెల్లడించాయి. జేడీ(యూ) మద్దతు ఉపసంహరించినప్పటికీ బీరేన్‌సింగ్ ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బందేమీ లేదు. 60 స్థానాలున్న అసెంబ్లీలో బీజేపీకి 37 మంది ఎమ్మెల్యేలున్నారు. నాగా పీపుల్స్ ఫ్రంట్‌కు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలతోపాటు ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారు. 2022లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జేడీ(యూ) నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలు గెలిచారు. వీరిలో ఐదుగురు బీజేపీలోకి ఫిరాయించారు. వీరి విచారణ స్పీకర్ ట్రిబ్యునల్‌లో పెండింగ్‌లో ఉంది.

మణిపూర్ జేడీ(యూ) చీఫ్‌పై వేటు

జేడీ(యూ) మణిపూర్ అధ్యక్షుడు క్షేత్రిమయూమ్ బీరేన్‌సింగ్‌ను పదవి నుంచి తొలగిస్తున్నట్లు ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రాజీవ్ రంజన్ బుధవారం ప్రకటించారు. క్రమశిక్షణా చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. మణిపూర్‌లో బీజేపీ ప్రభుత్వానికి తమ మద్దతు యధాతథంగా కొనసాగుతుందని వెల్లడించారు.



బుధవారం త్రివేణి సంగమంలో కేబినెట్ మంత్రులతో కలిసి స్నానం చేస్తున్న యూపీ సీఎం యోగి

10 రోజులు కోట్లు

మహా కుంభమేళాకు పోటెత్తుతున్న భక్తులు

సాక్షి, న్యూఢిల్లీ/మహాకుంభ్ నగర్: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో 10 రోజుల్లోనే ఏకంగా 10 కోట్లమంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. త్రివేణి సంగమ స్థలికి భక్తులు బారులు తీరుతున్నారు. కుంభమేళాకు చేరుకోవడానికి రైళ్లు, విమానాలపై ఆధారపడుతున్నారు. వెయ్యికి పైగా రైళ్ల రాకపోకలు సాగిస్తున్నా భక్తులకు ఇక్కట్లు తప్పడంలేదు. ప్రతి రైల్లోనూ చాంతాడంత వెయిటింగ్ లిస్టులు ఉంటున్నాయి. జనరల్ బోగీల పరిస్థితైతే వర్ణనాతీతం! ఒక్కో రైలుకు నాలుగైదు చొప్పున జనరల్ బోగీలున్నా అడుగు తీసి అడుగు వేయలేని దుస్థితి! ఢిల్లీ, ముంబై, బెంగళూర్ వంటి నగరాల నుంచి విమాన సర్వీసులు ప్రయాణికుల అవసరాలకు ఏమాత్రం చాలడం లేదు. పైగా అప్పటికప్పుడు ప్రయాణ వేళలు మార్చడం, టికెట్ ధరలను విపరీతంగా పెంచడంతో బెంబేలెత్తిపోతున్నారు.

ఇవి పాటించాలి

కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించే విషయంలో పలు అంశాలు దృష్టిలో పెట్టుకోవాలని వేద పండితులు సూచిస్తున్నారు. కుంభమేళాలో స్నానం మనసులోని మాలిన్యాన్ని తొలగించుకోవడానికని గుర్తుంచుకోవాలి. స్నానం ఆచరించే ముందు సంగమ జలాన్ని చేతుల్లోకి తీసుకుని ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. మేళాలో తొలి స్నానం క్షేమం కోసం, రెండోది తల్లిదండ్రుల పేరుతో, మూడోది గురువు పేరుతో ఆచరించాలి. త్రివేణి సంగమ పవిత్ర జలాన్ని ఇంటికి తెచ్చుకోవాలి.

యోగి పుణ్యస్నానం

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బుధవారం తన మంత్రివర్గ సహచరులతో కలిసి మహా కుంభమేళాలో పుణ్యస్నానం ఆచరించారు. అంతకుముందు ప్రయాగ్‌రాజ్‌లోనే కేబినెట్ సమావేశం నిర్వహించారు. రాజకీయ, పాలనాపరమైన అంశాలపై చర్చించారు. ప్రయాగ్‌రాజ్‌లో రెండు నూతన వారధుల నిర్మాణానికి ఆమోదం తెలిపారు. అనంతరం సీఎం మీడియాతో మాట్లాడారు. ఏరోస్పేస్, రక్షణ రంగంలో భారీగా పెట్టుబడులను ఆకర్షించబోతున్నట్లు తెలిపారు. యూపీ యువతకు స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్‌లు ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. సరిగ్గా ఏడాది క్రితం అయోధ్య రామమందిరంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా కూడా త్రివేణి సంగమంలో యోగి పుణ్యస్నానం ఆచరించారు.

అంతరిక్షం నుంచి కనువిందు

కోట్లాది భక్తుల పుణ్య స్నానాలతో సందడిగా కనిపిస్తున్న మహా కుంభమేళా దృశ్యాలను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) బుధవారం విడుదల చేసింది. వీటిని అంతరిక్షం నుంచి శాటిలైట్ ద్వారా చిత్రీకరించా రు. టెంట్ సిటీ ఏర్పాటవక ముందు, ఏర్పాటైన తర్వాతి ఫొటోలు ఆకట్టుకుంటున్నాయి. ఇసుకేస్తే రాలనంత జనం కనిపిస్తున్నారు. మేళా పరిసర ప్రాంతాలు సైతం ఆకర్షిస్తున్నాయి. 2023 సెప్టెంబర్‌లో, 2024 డిసెంబర్ 29న చిత్రీకరించిన ఫొటోలు కూడా వీటిలో ఉన్నాయి. కొత్తగా ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాలు దర్శనమిస్తున్నాయి.



గగన్‌యాన్ మిషన్‌లో పురోగతి

క్రూ మాడ్యూల్‌కు లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్‌ను జతచేసిన ఇస్రో

సూళ్లూరుపేట: భవిష్యత్తులో మానవ సహిత అంతరిక్ష ప్రయోగాలకు సన్నాహక ప్రాజెక్టుగా పేరొందిన గగన్‌యాన్–1 మిషన్‌లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో అడుగు ముందుకేసింది. సంక్లిష్టమైన లిక్విడ్ ప్రొపెల్షన్ సిస్టమ్‌ను క్రూ మాడ్యూల్‌తో విజయవంతంగా అను సంధానించింది. అనుసంధానం తర్వాత ఈ మాడ్యూల్‌ను మంగళవారం శ్రీహరి కోటలోని సతీశ్ ధవన్ స్పేస్‌సెంటర్‌కు తరలించినట్లు బెంగళూరులో ఇస్రో వారి లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ బుధవారం ప్రకటించింది. మానవసహిత అంతరిక్ష ప్రయోగాల్లో తమ సామర్థ్యాలను నిరూపించుకునేందుకు ఇస్రో తొలిసారిగా గగన్‌యాన్ పేరిట ఒక మానవరహిత ప్రయోగాన్ని చేపడుతున్న విషయం తెల్సిందే. ఈ మానవరహిత ప్రయోగం కోసమే తొలిసారిగా ఈ క్రూ మాడ్యూల్‌ను సిద్ధంచేస్తున్నారు. తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (వీఎస్ఎస్‌సీ) లో రూపొందించిన క్రూ మాడ్యూల్ అప్‌రైటింగ్ సిస్టంను మహేంద్రగిరిలోని లిక్విడ్ ప్రపొల్షన్ సిస్టమ్స్ సెంటర్ (ఎల్‌పీఎస్‌సీ)లో ప్రొపల్షన్ సిస్టంతో అనుసంధానించారు. క్రూ మాడ్యూల్ ప్రొపల్షన్ సిస్టం అనేది ఒక రియాక్షన్ కంట్రోల్ సిస్టం (ఆర్‌సీఎస్). అంటే క్రూ మాడ్యూల్‌ను అంతరిక్షంలోకి తీసుకెళ్లి స్వేచ్ఛగా వదిలేశాక భూమి దిశగా దిగొచ్చేటప్పుడు దాని వేగాన్ని నియంత్రించి పారాచూట్‌ల సాయంతో నెమ్మదిగా సముద్రం మీదకు దిగేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞా నాన్ని ఇందులో ఇమ డ్చారు. కిందకు పడేటప్పుడు సూటిగా వచ్చేలా, అటు ఇటూ తిరక్కుండా, పల్టీలు కొట్టకుండా మూడురకాలుగా దాని భద్రతను చూడ టమే ఆర్‌సీఎస్ పని. వ్యోమనౌక నుంచి విడిపోయి అంతరిక్షంలోకి చేరుకునే టప్పు డు, తిరిగి భూవాతావరణంలోకి ప్రవేశించేటప్పుడు పారాచూట్‌లు విచ్చుకోకముందు ఆర్‌సీఎస్‌ను వాడతారు.

భారత్‌తో అమెరికా వాణిజ్యం బలోపేతం

అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో జైశంకర్ భేటీ

వాషింగ్టన్: భారత్‌తో తమ వాణిజ్య సంబంధాలు మరింత బలోపేతం కావాలని కోరుకుంటున్నట్లు అమెరికా నూతన విదేశాంగ మంత్రి మార్కో రూబియో వ్యాఖ్యానించారు. అమెరికా విదేశాంగ మంత్రిగా ప్రమాణంచేసిన కొద్దిసేపటికే ఆయన భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‌తో భేటీ అయ్యారు. 53 ఏళ్ల రూబియో బాధ్యతలు చేపట్టగానే భారత్‌తో భేటీకి సిద్ధపడటం అమెరికా భారత్‌కు ఇస్తున్న అత్యధిక ప్రాధాన్యతను చాటిచెబుతోంది. వాస్తవానికి అమెరికా అధ్యక్షుడి ప్రమాణ స్వీకారోత్సవం, తర్వాత క్వాడ్ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు జైశంకర్ అమెరికాకు వచ్చిన విషయం తెల్సిందే. క్వాడ్ భేటీ తర్వాత అమెరికా విదేశాంగ శాఖ ప్రధాన కార్యాలయంలో రూబియో, జైశంకర్ విస్తతస్థాయిలో ద్వైపాక్షిక చర్చలు జరిపారు.

సాక్షి
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లా
గురువారం ౹ 23 ౹ జనవరి ౹ 2025



జీసీటీఏ క్యాలెండర్ ఆవిష్కరణ

మధురానగర్: గవర్నమెంట్ కాలేజియేట్ టీచర్స్ అసోసియేషన్(జీసీటీఏ) క్యాలెండర్‌ను బుధవారం ఏపీ ఎన్జీజీ. రాష్ట్ర అధ్యక్షుడు కేవీ శివారెడ్డి, ప్రధాన కార్యదర్శి ఏ విద్యాసాగర్ ఆవిష్కరించారు.



సెపక్‌తక్రా జట్లకు స్వాగతం

స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్‌జీఎఫ్) అండర్-14 సెపక్‌తక్రా పోటీల్లో పాల్గొనే జట్లు విజయవాడకు చేరుకుంటు న్నాయి. 24 నుంచి పోటీలు ప్రారంభం కానున్నాయి. -8లో▸



ప్రశాంతంగా జేఈఈ మెయిన్స్

జేఈఈ, జీటెక్ ప్రవేశాల కోసం దేశ వ్యాప్తంగా నిర్వహించే జేఈఈ మెయిన్స్ పరీక్ష ఉమ్మడి కృష్ణాజిల్లాలో బుధవారం ప్రశాంతంగా ప్రారంభమైంది. -8లో▸

న్యూస్‌రీల్

ముగ్గురు ఉపాధ్యాయులకు జాతీయ పురస్కారాలు



పెనమలూరు: పోరంకి విజ్ఞాన భారత్ పాఠశాలలో ముగ్గురు ఉపాధ్యాయులకు జాతీయ స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా పురస్కార అవార్డు పొందారు. భారతదేశ తొలి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయ్‌పూలే పేరున ఉపాధ్యాయులకు జాతీయ పురస్కారాలు గుంటూరులో ఇటీవల అందజేశారు. పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు ఎం.సుగుణవల్లి, జి.స్వరూప, జి.సువర్చల ఉపాధ్యాయ వృత్తిలో సుదీర్ఘసేవలు అందించి ప్రతిభ చూపటంతో అవార్డు పొందారు. ఈ సందర్భంగా బుధవారం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో వీరిని ప్రొఫెసర్ కొడాలి రామశేషాద్రిరావు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మునిసిపల్ కార్మికుల ధర్నా



పెనమలూరు: తడి, పొడి చెత్త తరలించే వ్యాన్ డ్రైవర్లకు గత మూడు నెలల జీతాలు ఇవ్వాలని కార్మికులు పోరంకిలోని తాడిగడప మునిసిపాలిటీ కార్యాలయం వద్ద బుధవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా మునిసిపల్ కార్మికుల సంఘ రాష్ట్ర కోశాధికారి జ్యోతిబసు మాట్లాడుతూ గత మూడు నెలలుగా కార్మికులకు ప్రభుత్వం జీతాలు చెల్లించక పోవటం దారుణమన్నారు. మునిసిపాలిటీలో పని చేస్తున్న కార్మికుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి చూపటం సరైందికాదన్నారు. మునిసిపాలిటీలో పని చేస్తున్న ఇతర కార్మికుల సమస్యలు కూడా తక్షణం పరిష్కరించాలని లేని పక్షంలో ఫిబ్రవరి నెల నుంచి సమ్మె చేస్తామని తెలిపారు. అనంతరం కార్మికులు కమిషనర్ భవానీప్రసాద్‌ను కలిసి జీతాలు చెల్లించాలని విన్నవించారు. నేతలు ఉప్పాడ త్రిమూర్తి, షేక్.కాశిం, షేక్.మస్తాన్‌వలి, వై.సరళ, మధిర ఏడుకొండలు, దుర్గారావు, వెంకటరెడ్డి, పలువురు పాల్గొన్నారు.

కూచిపూడి పీఠంకు 'న్యాక్' అభినందన



కూచిపూడి(మొవ్వ): కూచిపూడి శ్రీ సిద్ధేంద్ర కళాపీఠం విద్యార్థులను నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రిడిటేషన్(న్యాక్) బృందం అభినందించినట్లు అదనపు బాధ్యతలతో ప్రిన్సిపాల్‌గా కొనసాగుతున్న డాక్టర్ ముసుగు శ్రీనివాసరావు వెల్లడించారు. ఐదుగురు సభ్యులతో కూడిన న్యాక్ బృందం తెలంగాణ రాష్ట్రంలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం క్యాంపస్‌ను పరిశీలించింది. ఈ సందర్భంగా కూచిపూడి శ్రీసిద్ధేంద్రయోగి నాట్య కళాపీఠం డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సు చేస్తున్న విద్యార్థినులు ఉప ప్రధానాచార్యులు డాక్టర్ చింతా రవి బాలకృష్ణ నేతృత్వంలో తరంగం నృత్యంతో పాటు పలు నృత్యాంశాలను ప్రదర్శించారని తెలిపారు. అలాగే కూచిపూడి నాట్య కళాపీఠంలో జరుగుతున్న వివిధ కోర్సుల నాట్య శిక్షణపై ఎంపీఏ విద్యార్థులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారన్నారు. వీటిని చూసిన న్యాక్ సభ్యులు కళాపీఠాన్ని అభినందించినట్లు చెప్పారు. విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య వెలిగండ్ల నిత్యానందరావు, రిజిస్ట్రార్ ఆచార్య కోట్ల హనుమంతరావు పర్యవేక్షణలో న్యాక్ బృందం మూడు రోజులపాటు కొనసాగించిన ఈ పరిశీలనలు బుధవారంతో ముగిశాయని వెల్లడించారు.

క్రీడాకారులకు సత్కారం





చిలకలపూడి(మచిలీపట్నం): రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు ఎంపికైన క్రీడాకారులను కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అభినందించారు. 68వ అంతర్ జిల్లాల స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా క్రికెట్ టోర్నమెంట్‌లో అండర్ 19 బాలికల విభాగంలో తిరుమలశెట్టి నాగ చంద్రిక, అండర్-14 బాలుర విభాగంలో పుప్పాల శ్రీరామ్ గోపాల్ తమ ప్రతిభను చూపించి ఆంధ్రప్రదేశ్ టీమ్‌కు ఎంపికయ్యారు. వీరిని బుధవారం కలెక్టరేట్‌లోని ఆయన చాంబర్‌లో కలెక్టర్ సత్కరించారు.

గోడు పట్టదు.. గోస తీరదు!

ఎయిర్‌పోర్ట్ నిర్వాసితులను పట్టించుకోని సర్కార్

- విస్తరణలో ఇళ్లు కోల్పోయిన వారి విషయంలో నిర్లక్ష్యం
- ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీలో ఇళ్ల నిర్మాణానికి కూటమి హామీ
- అధికారంలోకి వచ్చి, ఎనిమిది నెలలైనా పట్టించుకోని వైనం
- అద్దె బకాయిలు కూడా ఇవ్వడం లేదని నిర్వాసితుల ఆవేదన



పిచ్చి మొక్కలు, ముళ్ల కంచెలతో నిండిన ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ స్థలం

గన్నవరం: 'విమానాశ్రయ విస్తరణలో ఇళ్లు కోల్పోయిన నిర్వాసితుల సమస్యలను పరిష్కరిస్తాం. ఆర్ అండ్‌ఆర్ ప్యాకేజీ స్థలంలో మౌలిక సదుపాయలు కల్పించి, గృహ నిర్మాణాలు చేసుకునేందుకు అవసరమైన నిధులు మంజూరు చేస్తాం' అంటూ ఎన్నికల ముందు కూటమి నేతలు హామీలు గుప్పించారు. తీరా అధికారంలోకి వచ్చాక నిర్వాసితుల సమస్యలను గాలికి వదిలేశారు. కూటమి పగ్గాలు చేపట్టి ఎనిమిది నెలలు గడుస్తున్నా ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ స్థలంలో ఎటువంటి సదుపాయాలు కల్పించలేదు. కనీసం గృహ నిర్మాణాలకు నిధులు, అద్దె బకాయిలు కూడా విడుదల చేయకపోవడంతో నిర్వాసితులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

తొమ్మిదేళ్లుగా ఎదురుచూపులు..

విమానాశ్రయ విస్తరణ కోసం 2016లో దావాజిగూడెం, అల్లాపురం, బుద్ధవరం గ్రామాల్లో 423 కుటుంబాలకు చెందిన ఇళ్లు, స్థలాలను సేకరించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. వీరికి ఆర్‌అండ్ ఆర్ ప్యాకేజీ కింద గృహ నిర్మాణాలు చేపట్టేందుకు 51 ఎకరాలను సేకరించి మెరక చేసిన అప్పటి టీడీపీ ప్రభుత్వం.. ప్లాట్లు మాత్రం కేటాయించలేదు. అనంతరం అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నిర్వాసితులకు లాటరీ పద్ధతిలో ప్లాట్లు కేటాయించింది. స్టాంప్ డ్యూటీ మినహాయించి ఉచితంగా ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసి దస్తావేజులను పంపిణీ చేసింది. నిర్వాసితులు గృహ నిర్మాణాలు చేసుకునేందుకు రెండు విడతలుగా రూ. 9 లక్షలు చొప్పున ప్రభుత్వ సాయంతో సహా రోడ్లు, డ్రెయిన్లు, తాగునీటి, విద్యుత్ వంటి సదుపాయాల కల్పనకు రూ. 80.48 కోట్లు నిధులు కేటాయించేందుకు అంగీకరించింది. అయితే ఎన్నికల కోడ్ రావడంతో నిధులు మంజూరు ప్రక్రియ నిలిచిపోయింది. అనంతరం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వ పాలనలో ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ విషయంలో అడుగు ముందుకు పడకపోవడంతో నిర్వాసితుల్లో ఆందోళన మొదలైంది.

రూ. లక్షల్లో అద్దె బకాయిలు..

ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ కోసం గత ప్రభుత్వ హయాంలో మంజూరైన నిధులను ప్రభుత్వం తక్షణం విడుదల చేయాలని నిర్వాసితులు కోరుతున్నారు. ఈ నిధులతో రోడ్లు, విద్యుత్, తాగునీరు వంటి సదుపాయాలను కల్పించాలని వేడుకుంటున్నారు. గృహ నిర్మాణాలకు తొలివిడత సాయం కూడా చెల్లిస్తే గృహ నిర్మాణాలు చేపట్టేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు నిర్వాసితులు పేర్కొంటున్నారు. ఈ విషయమై ప్రజాప్రతినిధులు, అధికారులను పలు మార్లు కలిసి విన్నవించుకున్నట్లు తెలుపుతున్నారు. నిర్వాసితుల్లో అత్యధికంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు ఉన్న దృష్ట్యా ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించాలని కోరుకుంటున్నారు. ఏడేళ్ల క్రితం ఎయిర్‌పోర్ట్ అవుట్ డ్రెయిన్ కోసం దావాజిగూడెం ఎస్సీ కాలనీలో 54 కుటుంబాలకు చెందిన గృహాలను ఖాళీ చేయించారు. వీరికి ఏడాదికి రూ. 50 వేలు చొప్పున ప్రభుత్వం అద్దె చెల్లించే విధంగా ఒప్పందం చేసుకుంది. ఇవి కూడా సక్రమంగా చెల్లించకపోవడం కారణంగా ఒక్కొక్క కుటుంబానికి రూ. లక్షల్లో ప్రభుత్వం బకాయిలు చెల్లించాల్సి ఉంది.

పాలకులు పట్టించుకోవాలి..

ఈ ప్రాంత అభివృద్ధిని కాంక్షిస్తూ విమానాశ్రయ విస్తరణ కోసం తమకు వారసత్వంగా వచ్చిన ఇళ్లు, స్థలాలను ప్రభుత్వం అడిగిన వెంటనే ఇచ్చేందుకు ముందుకు వచ్చాం. ప్రత్యామ్నాయంగా ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ కింద గృహ నిర్మాణాలు చేసి ప్రభుత్వం న్యాయం చేస్తామని చెప్పింది. కానీ ఇంత వరకు గృహ నిర్మాణ ప్రక్రియ ప్రారంభం కాలేదు.

– టి. ఏసురత్నం, ఎస్సీ కాలనీ, దావాజిగూడెం

అద్దె బకాయిలు కూడా లేవు

విమానాశ్రయ విస్తరణలో ఇళ్లు కోల్పోయిన నిర్వాసితుల గోడును ఎవరూ పట్టించుకోవడం లేదు. మైక్రో కెనాల్ నిర్మాణంలో మా ఇంటిని తొలగించడంతో గత ఆరేళ్లుగా కుటుంబంతో అద్దె ఇంట్లో ఉంటున్నాం. ప్రభుత్వం ఏటా ఇస్తామని చెప్పిన అద్దెను కూడా చెల్లించడం లేదు. నెలల తరబడి అద్దె బకాయిలు ప్రభుత్వం చెల్లించకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం.

– ఎస్.కోటేశ్వరరావు, దావాజిగూడెం

వక్ఫ్ భూములకు మోక్షం!

- చాలా కాలానికి ఏక్‌సాల్ లీజ్ వేలానికి చర్యలు
- కొన్నేళ్లుగా ఓ వ్యక్తి చేతుల్లో వక్ఫ్ భూములు
- ఏళ్ల తరబడి లీజ్ సొమ్ము చెల్లించని వైనం
- సబ్‌లీజుతో సాగు చేస్తున్న టీడీపీ నేతలు



పెదపులిపాక గ్రామంలో వక్ఫ్ భూములు

పెనమలూరు: కోట్ల రూపాయల విలువ చేసే వక్ఫ్ భూములకు ఎట్టకేలకు ఏక్ సాల్ (ఒక సంవత్సరం సాగుకు) లీజ్ వేలం నిర్వహించడానికి అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. కొన్ని సంవత్సరాలుగా వక్ఫ్ భూములు ఓ బడా వ్యక్తి చేతుల్లో ఉన్నాయి. అతను లీజు సొమ్ము చెల్లించడంలేదన్న ఆరోపణలు వచ్చాయి. పైగా వక్ఫ్ భూముల్లో సంక్రాంతి పండుగకు కూటమి నేతలు కోడి పందేల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. దీనిపై 'సాక్షి'లో కథనం రావటంతో అధికార యంత్రాంగం స్పందించింది.

రూ.400 కోట్ల విలువైన భూమి

పెనమలూరు మండలం తాడిగడపలో ఆర్‌ఎస్ నంబర్లు 79,173లలో 30.04 ఎకరాలు, పెదపులిపాక గ్రామంలో ఆర్‌ఎస్ నంబర్ 87లో 12.82 ఎకరాల వక్ఫ్ భూములు ఉన్నాయి. ఈ భూములకు బహిరంగ మార్కెట్‌లో రూ.400 కోట్లకు పైగా ధర పలుకుతోంది. చాలా కాలంగా ఈ వక్ఫ్ భూములు బడా వ్యక్తి చేతుల్లో ఉన్నాయి. దీంతో ఏక్ సాల్ లీజు వేలం నిర్వహించలేదు. ఈ భూమిని బడా వ్యక్తి వద్ద నుంచి టీడీపీ నేతలు సబ్‌లీజు తీసుకొని పంటలు సాగు చేస్తున్నారు. లీజు సొమ్ము కొండపల్లి ఖాజీకి లేదా వక్ఫ్ బోర్డుకు చెల్లించడంలేదన్న ఆరోపణలు ఉన్నాయి. లీజుదారుడు, ఖాజీ, వక్ఫ్ అధికారులు కుమ్మక్కై వక్ఫ్ భూముల ఆదాయంతో పాటు ఆ భూములపై కన్నేశారని ముస్లిం మైనారిటీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలపై పత్రికల్లో కథనాలు వచ్చాయి. అయినా ఈ ఆరోపణలపై ఉన్నతాధికారులు స్పందించలేదు.

ఈ నెల 31న లీజు వేలం

ఈ నెల 31వ తేదీన 42.86 ఎకరాల వక్ఫ్ భూములకు లీజు నిర్వహించడానికి తహసీల్దార్ ది ఇన్‌స్పెక్టర్ ఆడిటర్ వక్ఫ్‌కు నోటీసు ఇచ్చారు. తహసీల్దార్ కార్యాలయంలో 31వ తేదీ ఉదయం 11 గంటలకు ముతావలి, తాడిగడప మునిసిపల్ కమిషనర్, రెవెన్యూ, వక్ఫ్ అధికారుల సమక్షంలో ఏక్ సాల్ లీజు వేలం జరుగుతుంది.

ఏక్ సాల్ లీజు వేలం జరుగుతుందా?

అత్యంత విలువైన వక్ఫ్ భూముల ఏక్ సాల్ లీజు సక్రమంగా నిర్వహిస్తారా లేదా అనే విషయం స్థానికుల్లో చర్చ జరుగుతోంది. పంటలు సమృద్ధిగా పండే ఈ భూములపై బడా వ్యక్తులు కన్నేయటంతో స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏక్ సాల్ లీజు సక్రమంగా జరిగితే మంచి ఆదాయం చేకూరే అవకాశం ఉంది. ఎన్నో ఏళ్లుగా ఏక్‌సాల్ లీజు జరగక పోవటంతో అందరి దృష్టి వక్ఫ్ భూములపైనే ఉంది.

కోడి పందేల బరితో..

సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందేలు నిర్వహించటానికి వక్ఫ్ భూమిలో బరి సిద్ధం చేశారు. టీడీపీ నేతలు సబ్ లీజు తీసుకోవటంతో చట్ట విరుద్ధంగా ఈ చర్యలకు దిగారు. 'వక్ఫ్ భూముల్లో బరితెగింపు' శీర్షికన ఈ నెల 12న 'సాక్షి'లో కథనం ప్రచురితం కావడంతో అధికార యంత్రాంగం స్పందించింది. సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాసగౌడ్ ఈ వ్యవహారంపై పీజీఆర్‌ఎస్ (మీ కోసం)లో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఇన్‌స్పెక్టర్ ఆడిటర్ వక్ఫ్ కూడా లీజు వ్యవహారాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఏక్ సాల్ లీజు నిర్వహించాలని పెనమలూరు తహసీల్దార్‌కు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.

ప్రజా భద్రత విషయంలో రాజీ పడం

- హోం మంత్రి వంగలపూడి అనిత
- సురక్షా కమిటీలు ప్రారంభం



సురక్షా కమిటీలను ప్రారంభిస్తున్న హోంమంత్రి అనిత, డీజీపీ ద్వారకాతిరుమలరావు తదితరులు

విజయవాడస్పోర్ట్స్: ప్రజలకు భద్రత కల్పించే విషయంలో ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. విజిబుల్ పోలీసింగ్, ఇన్విజిబుల్ పోలీసింగ్, ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో భాగంగా ప్రజా భాగస్వామ్యంతో ఏర్పాటయ్యే సురక్షా కమిటీల ద్వారా నేరాలను కట్టడి చేసేందుకు పోలీస్ శాఖ సరికొత్త ప్రయత్నం చేస్తోందని వెల్లడించారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఏర్పాటైన సురక్షా కమిటీలను విజయవాడలోని ఏ ప్లస్ కన్వెన్షన్ హాలులో హోం మంత్రి అనిత బుధవారం ప్రారంభించి మాట్లాడారు. సురక్షా కమిటీ కో ఆర్డినేటర్‌గా కేవీ నరసయ్య నియమితులయ్యారు.

దాతల ప్రోత్సాహం అభినందనీయం..

డీజీపీ ద్వారకాతిరుమలరావు మాట్లాడుతూ నేరాల కట్టడికి ప్రజలు భాగస్వాములు కావడం అభినందనీయమన్నారు. విజయవాడ నగరంలోని బ్లాక్‌స్పాట్‌లలో ఏర్పాటు చేసేందుకు 1,150 సీసీ కెమెరాలను వితరణగా ఇచ్చిన దాతలను ఆయన అభినందించారు.

నూతన భవనాలు నిర్మించండి..

విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) మాట్లాడుతూ విజయవాడ నగరంలోని పోలీస్ క్వార్టర్స్, పోలీస్ స్టేషన్‌ల భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయన్నారు. నూతన భవనాల నిర్మాణంపై దృష్టి సారించాలని హోంమంత్రి అనితను ఆయన కోరారు. అనంతరం 1000 సీసీ కెమెరాలతో పాటు, ఈగల్ వాహనాలను ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బొండా ఉమా, సుజనా చౌదరి, వసంత కృష్ణప్రసాద్, తంగిరాల సౌమ్య, శ్రీరాంరాజగోపాల్‌తాతయ్య, కొలికపూడి శ్రీనివాస్, ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్‌బాబు, డీసీపీలు గౌతమి సాలి, మహేశ్వరరాజు, కృష్ణమూర్తినాయుడు, తిరుమలేశ్వర రెడ్డి, ఉదయరాణి తదితరులు పాల్గొన్నారు.

'కొలికపూడి' చెప్పేవన్నీ అబద్ధాలే



భూక్యా చంటిని పరామర్శిస్తున్న మేరుగ నాగార్జున, అవినాష్, మేయర్ భాగ్యలక్ష్మి తదితరులు

మాజీ మంత్రి మేరుగ నాగార్జున

తిరువూరు: టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలే ఆడుతున్నారని, గిరిజన మహిళపై దాడిచేసి అది తప్పుకాదని బుకాయిస్తున్నారని మాజీ మంత్రి మేరుగ నాగార్జున మండిపడ్డారు. బుధవారం ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం ఎ.కొండూరు మండలం గోపాలపురంలో ఈనెల 11న ఎమ్మెల్యే దాడిలో తీవ్రంగా గాయపడి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ వార్డు సభ్యురాలు, గిరిజన మహిళ అయిన భూక్యా చంటిని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్‌తో కలిసి బుధవారం పరామర్శించారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ తిరువూరులో ఎమ్మెల్యే అరాచకంగా వ్యవహరిస్తున్నారని.. కొలికపూడికి మహిళలంటే గౌరవంలేదన్నారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ఎమ్మెల్యే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ప్రజలపై దాడులకు పాల్పడటం, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడం గర్హనీయమన్నారు. బాధిత కుటుంబానికి వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుంది. పోలీసులు ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలి.

ఎమ్మెల్యేపై చర్యలెందుకు తీసుకోవట్లేదు?

ఇక ఎమ్మెల్యే కొలికపూడిపై టీడీపీ అధిష్టానం ఎందుకు క్రమశిక్షణ చర్యలు తీసుకోవట్లేదని దేవినేని అవినాష్ ప్రశ్నించారు. ఎమ్మెల్యేతో పాటు ఈ దాడిలో పాల్గొన్న వారిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. టీడీపీ కార్యకర్తలు, నాయకులే కొలికపూడిపై ఫిర్యాదు చేస్తున్నారంటే ఆయన అరాచకాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుస్తోందన్నారు. ఇక ఎమ్మెల్యే తన స్వీయ రక్షణ కోసమే గిరిజన మహిళ కుటుంబంపై అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారని తిరువూరు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జి నల్లగట్ల స్వామిదాసు ఆరోపించారు. మహిళలకు అండగా ఉంటామని చట్టసభల్లో మాట్లాడే సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ తిరువూరు ఎమ్మెల్యే చర్యలకు ఏం సమాధానం చెబుతారని ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి తదితరులు ప్రశ్నించారు.

అంపశయ్యపై ఆయుష్!

ఆయుర్వేద ఆస్పత్రిపై సర్కారు చిన్నచూపు

- రాష్ట్రంలోని ఏకైక ఆయుర్వేద కళాశాలలో సౌకర్యాల లేమి
- అరకొరగానే సిబ్బంది
- మందులు కూడా గత ప్రభుత్వంలో ఇచ్చినవే
- ఈ ఏడాది అడ్మిషన్లు అనుమానమే అంటున్న నిపుణులు



విజయవాడ బందర్ రోడ్డులోని ప్రభుత్వ ఆయుర్వేద ఆస్పత్రి

లబ్బీపేట(విజయవాడతూర్పు): వందేళ్ల చరిత్ర కలిగిన విజయవాడలోని డాక్టర్ నోరి రామశాస్త్రి ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల సౌకర్యాల లేమితో కునారిల్లుతోంది. రాష్ట్రంలోనే ఏకైక ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాల కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా నిస్తేజంగా మారింది. నర్సింగ్ పారామెడికల్ సిబ్బందిలో 63 శాతం ఖాళీలు ఉన్నట్లు నిర్ధారించగా, వైద్యులు సైతం 20 శాతం ఖాళీలు ఉన్నట్లు తెలుస్తోంది. వైద్యులు ఉంటే కాంపౌండర్ ఉండరు, కాంపౌండర్ ఉంటే వైద్యులు ఉండని దీన స్థితి నెలకొంది. మందులు సైతం గత ప్రభుత్వంలో సరఫరా చేసినవేనని, ప్రస్తుత ప్రభుత్వం ఏమీ ఇవ్వలేదని చెబుతున్నారు. ఫలితంగా రోగులు సంఖ్య కూడా గణనీయంగా తగ్గిపోతోంది.

కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నా..

భారతీయ వైద్యమైన ఆయుర్వేదాన్ని ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వం సూచిస్తోంది. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న రాష్ట్రంలోని ఏకైక ప్రభుత్వ ఆయుర్వేద ఆస్పత్రి, కళాశాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. పక్క రాష్ట్రాలైన తెలంగాణ, కర్నాటకల్లో ఆయుర్వేద కళాశాల, ఆస్పత్రుల్లో కాంట్రాక్టు ప్రాతిపదికన సిబ్బంది నియమిస్తుండగా, ఇక్కడ మాత్రం మొండిచేయి చూపిస్తున్నారు. వైద్యుల పోస్టులు 20 శాతం ఖాళీలు ఉండగా, నర్సులు, పారామెడికల్, నాల్గో తరగతి ఉద్యోగులు 63 శాతం ఖాళీలు ఉన్నట్లు లెక్కతేల్చారు. ఈ స్థాయి ఖాళీ పోస్టులుంటే రోగులకు సేవలు ఎలా అందుతాయో పాలకులకే తెలియాలి.

సేవలు డీలా..

ఒకప్పుడు ఆయుర్వేద కళాశాలకు అనుబంధంగా ఉన్న ఆస్పత్రిలో నిత్యం 350 నుంచి 400 మంది వరకూ రోగులు వచ్చేవారు. కానీ నేడు రోగుల సంఖ్య సగానికి తగ్గిపోయింది. అందుకు అరకొర సౌకర్యాలే కారణంగా చెబుతున్నారు. సిబ్బంది లేక పంచకర్మ విభాగంలో అరకొర సేవలు అందుతున్నాయి.



ఆస్పత్రిలో రోగులతో మాట్లాడుతున్న వైద్యుడు

మందులు కూడా గత ప్రభుత్వంలో సరఫరా చేసినవే. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మందులు సరఫరా ఇప్పటి వరకూ జరగలేదని చెబుతున్నారు. దీంతో అందుబాటులో లేని మందులకు బయటకు రాస్తున్నారు. అంతేకాదు వ్యాధి నిర్ధారణ పరీక్షలు సైతం పూర్తిస్థాయిలో అందుబాటులో లేక పోవడంతో బయటకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంటుంది.

అడ్మిషన్‌లు అనుమానమే..

ఆయుర్వేద వైద్య కళాశాలలో ఈ ఏడాది అడ్మిషన్లకు అనుమతి లభించడం అనుమానమేనని నిపుణులు అంటున్నారు. వైద్య విద్యార్థులకు అవసరమైన సౌకర్యాల కొరత కారణంగా సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్(సీసీఐఎం) పలు అంశాలతో కూడిన నోటీసు ఇచ్చినట్లు తెలిసింది. ఆయా అంశాలను సరిదిద్దితేనే అడ్మిషన్లకు అనుమతి ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని పేర్కొంది. దీంతో కళాశాల ప్రిన్సిపాల్ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఎప్పటికి పరిష్కరిస్తారో వేచి చూడాల్సి ఉంది.

సౌకర్యాలు కల్పించాలి..



రాష్ట్రంలో ఉన్న ఒకే ఒక ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలను నిర్లక్ష్యం చేయడం సరి కాదు. రోగులకు అవసరమైన మందులను సరఫరా చేయడంతో పాటు, కొరత ఉన్న సిబ్బందిని నియమించాలి. కేంద్రం ఆయుర్వేదాన్ని ప్రోత్సహించాలంటుంటే, రాష్ట్రంలోనేమో ఆయుర్వేదాన్ని నిర్లక్ష్యం చేయడం సరి కాదు. రోగులకు నాణ్యమైన వైద్యం అందేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.

– డాక్టర్ మెహబూబ్ షేక్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, వైఎస్సార్‌సీపీ వైద్య విభాగం

ఉన్నతాధికారులతో చర్చించాం

ఆయుర్వేద ఆస్పత్రి, కళాశాలలో సిబ్బంది కొరత ఉంది. ఈ విషయమై ఆయుష్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్చించాం. ఇటీవల కొందరు వైద్యులను నియమించారు. ఉన్నవారికి ఉద్యోగోన్నతులు ఇచ్చారు. ఈ ఏడాది యూజీ సీట్లు అడ్మిషన్లకు అనుమతి లభించేలా చర్యలు తీసుకుంటున్నాం.

– డాక్టర్ సాయిసుధాకర్, ప్రిన్సిపాల్, ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల, విజయవాడ

వైఎస్సార్ సీపీ అనుబంధ విభాగాలకు బాధ్యుల నియామకం

గాంధీనగర్(విజయవాడసెంట్రల్): వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ అనుబంధ విభాగాలకు బాధ్యులను నియమించారు. ఎన్టీఆర్ జిల్లా, నందిగామ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన మూలే నాగిరెడ్డి పార్టీ రాష్ట్ర గ్రీవెన్స్ విభాగ ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు.

- విజయవాడ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన గేర హనోక్‌ను రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ విభాగ ఉపాధ్యక్షుడిగా నియమించారు.
- కృష్ణా జిల్లా, అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన దోవారి పూర్ణ సాగర్‌ను పార్టీ రాష్ట్ర బూత్ కమిటీ విభాగ ప్రధాన కార్యదర్శిగా నియమించారు.
- విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి చెందిన పి. జాకబ్ సుధాకర్ ఎన్టీఆర్ జిల్లా క్రిస్టియన్ మైనార్టీ విభాగం అధ్యక్షుడిగా నియమితులయ్యారు.



పుస్తకాలు లేకుండానే పరీక్షలు

- రెగ్యులర్‌తో పాటు ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ పరీక్షలు
- షెడ్యూల్ విడుదలపై సర్వత్రా విస్మయం
- ఇప్పటి వరకూ పుస్తకాలు అందలేదు.. తరగతులు జరగలేదు
- ప్రభుత్వ తీరుపై విద్యార్థులు, తల్లిదండ్రుల ఆగ్రహం

వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): విద్యార్థులు ఏడాదంతా తరగతులకు హాజరై, ఇంటి వద్ద పుస్తకాలు ముందేసుకుని చదివిన పరీక్షలు రాయటం పరిపాటి. పుస్తకాలు అందలేదు. తరగతులు జరిగిందీ లేదు. అయినా ఈ ప్రభుత్వం ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ తీరుపై విద్యార్థులు మండి పడుతున్నారు. తమ పిల్లల జీవితాలతో ఆటలాడొద్దంటూ తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఫీజులు చెల్లించి పది రోజులు

ఏపీ సార్వత్రిక విద్యాపీఠం ద్వారా పదో తరగతి, ఇంటర్మీడియెట్ ఫీజులు చెల్లించిన విద్యార్థులకు రెగ్యులర్ విద్యార్థుల షెడ్యూల్‌లోనే పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులపై విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఫీజులు చెల్లించి పది రోజులు కాలేదు. పుస్తకాలు చేతికి రాలేదు. తరగతులు ప్రారంభమే కాలేదు. అప్పుడే పరీక్షలంటూ ఉత్తర్వులు ఏమిటంటూ ఆందోళన చెందుతున్నారు.

ఇటీవలే ముగిసిన అడ్మిషన్ ప్రక్రియ

పదో తరగతి, ఇంటర్మీడియెట్ కోర్సుల్లో చేరే విద్యార్థులకు గత ఏడాది జూలై 31న ఏపీ సార్వత్రిక విద్యాపీఠం నోటిఫికేషన్ జారీ చేసింది. అడ్మిషన్లకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరించింది. అపరాధ రుసుం లేకుండా నవంబర్ మాసాంతం వరకూ దరఖాస్తులు స్వీకరించింది. డిసెంబర్ 23 నుంచి ఈ నెల 10వ తేదీ వరకూ అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేసుకున్న వారి నుంచి పరీక్షల ఫీజు స్వీకరించింది. ఎన్టీఆర్ జిల్లా నుంచి పదో తరగతికి 1,743 మంది, ఇంటర్మీడియెట్ కోర్సులకు 3,033 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందారు.

అతీగతి లేని మెటీరియల్

సార్వత్రిక విద్యాపీఠం ద్వారా పదో తరగతి, ఇంటర్ చదివే విద్యార్థులు ఆ సంస్థ నుంచి ఫీజు చెల్లించిన ప్రతి ఒక్కరికీ మెటీరియల్‌ను అందిస్తుంది. వారికి కేటాయించిన సబ్జెక్టులతో పాటుగా వారు ఎంచుకున్న సబ్జెక్టుల పుస్తకాలను అందజేస్తుంది. పదో తరగతి విద్యార్థులకు ఇప్పటి వరకూ పుస్తకాలు అంద లేదు. తరగతులను నిర్వహించే కేంద్రాల నిర్వాహకులకు పుస్తకాలు తీసుకెళ్లాలని జిల్లా అధికారులు సూచించినట్లు తెలిసింది. అయితే పోస్టల్ ఖర్చులు చెల్లించిన తరువాత నేరుగా అందించాల్సిన పుస్తకాలను తాము తీసుకోవటం ఏమిటంటూ ఇప్పటి వరకూ విద్యార్థులకు పుస్తకాలు చేర్చే చర్యలను ఎవరూ చేపట్టలేదు.

తరగతుల ఊసే లేదు

విద్యాపీఠం ద్వారా ఆయా కోర్సులు చదివే విద్యార్థులకు కనీసం 30 తరగతులను నిర్వహించాల్సి ఉంది. ఈ మేరకు నిబంధనలు ఉన్నాయి. అయితే ఇప్పటి వరకూ కొన్ని కేంద్రాల్లో తరగతులే ప్రారంభం కాలేదు. సెలవు రోజులతో పాటుగా ఎంపిక చేసిన రోజుల్లో ఈ తరగతులను నిర్వహిస్తారు. ఇప్పటి నుంచి తరగతులు నిర్వహించినా 30 తరగతులు జరిగే అవకాశం లేదని విద్యార్థులు, తల్లిదండ్రులు చెబుతున్నారు. మార్చి మొదటి తేదీ నుంచి ఇంటర్మీడియెట్, అదే నెల 17 నుంచి పదో తరగతి రెగ్యులర్ విద్యార్థులకు పరీక్షలు జరగనున్నాయి. అదే షెడ్యూల్‌లో ఓపెన్ స్కూల్ విద్యార్థులకు పరీక్షలను నిర్వహించాలని ప్రభుత్వం ఈ నెల 20వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం కేవలం నెల రోజుల్లో ఇంటర్మీడియెట్, 50 రోజుల్లో పదో తరగతి విద్యార్థులకు పరీక్షలు జరగనున్నాయి. ఈ ప్రకారం పరీక్షలు జరిగితే సార్వత్రిక విద్యాపీఠం ద్వారా పరీక్షలు రాసే విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతుందని వారి తల్లిదండ్రులు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేసస్తున్నారు.

రెగ్యులర్ షెడ్యూల్‌లోనే పరీక్షలు

రాష్ట్రంలో జరిగే రెగ్యులర్ టెన్త్, ఇంటర్మీడియెట్ పరీక్షల షెడ్యూల్‌లోనూ ఓపెన్ స్కూల్ పరీక్షలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రెగ్యులర్ పరీక్ష కేంద్రాల్లోనే ఓపెన్ స్కూల్ పరీక్షలు రాసే విద్యార్థులకు గదులను కేటాయింస్తారు. అక్కడే పరీక్షలు కొనసాగుతాయి. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దాని ప్రక్రారం మేం చర్యలు చేపడతాం.

– వెంకటప్పయ్య, ఏపీ ఓపెన్‌స్కూల్, జిల్లా సంచాలకుడు

పుస్తకాలే అందలేదు



ఓపెన్ స్కూల్ ద్వారా పదో తరగతికి ఇటీవలే ఫీజు చెల్లించా. ఇప్పటి వరకూ పుస్తకాలు అందలేదు. పుస్తకాలు అందకుండా, తరగతులు జరగకుండా పరీక్షల తేదీలను ప్రకటిస్తున్నారు. మరో 50 రోజుల్లో పరీక్షలని చెబుతున్నారు. మాకు ఏమి అర్థం కావటం లేదు. మే నెలలో పరీక్షలు నిర్వహిస్తే మాకు మేలు జరగుతుంది. ఇప్పటి వరకూ ఏమి పట్టించుకోకుండా ఒక్కసారిగా త్వరలో పరీక్షలంటూ హడావుడి చేయటం సరికాదు.

– షేక్ జాన్‌బాషా, పదో తరగతి విద్యార్థి, విజయవాడ

పరీక్షలకు సమయం ఇవ్వాలి



ఓపెన్ స్కూల్ ద్వారా పరీక్షలు రాసే విద్యార్థులకు తగినంత సమయం ఇవ్వాలి. తరగతులు అన్నీ జరిగిన తరువాత మాత్రమే పరీక్షలు నిర్వహించాలి. ఇప్పటి వరకూ అంతంత మాత్రంగానే తరగతులు జరుగుతున్నాయి. తరగతులు పూర్తి స్థాయిలో జరిగిన తరువాత మాత్రమే పరీక్షలను నిర్వహించాలి. లేదంటే మా లాంటి విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది. మే నెలలో పరీక్షలు నిర్వహిస్తే ఎవరికీ ఇబ్బంది ఉండదు.

– కె.షణ్ముఖ్, ఇంటర్ విద్యార్థి, విజయవాడ

క్లుప్తంగా

కృష్ణా యూనివర్సిటీ మహిళా క్రికెట్ జట్టు ఎంపిక



మైలవరం: దక్షిణ భారత క్రికెట్ పోటీలకు కృష్ణా యూనివర్సిటీ మహిళా జట్టును ఎంపిక చేశామని డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఇళ్ల రవి తెలిపారు. మైలవరంలోని డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం ప్రిన్సిపాల్ రవి మాట్లాడుతూ.. తమ కళాశాలలో నిర్వహించిన కృష్ణా యూనివర్సిటీ అంతర్ కళాశాలల మహిళ క్రికెట్ సెలక్షన్స్‌లో వివిధ కళాశాలల నుంచి వచ్చిన క్రీడాకారిణులను వర్సిటీ జట్టుకు ఎంపిక చేశామన్నారు. డాక్టర్ ఎల్‌హెచ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి వర్ధిని, నలంద డిగ్రీ కళాశాల నుంచి లేఖన, మాధవి, శ్రీలక్ష్మి, గౌతమి, సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల నుంచి ఎస్తేరు రాణి, సిద్ధార్థ మహిళా కళాశాల నుంచి చంద్రజ, లేఖన, సిద్ధార్థ ఫార్మసీ కళాశాల నుంచి సమీర, శివలక్ష్మి, వెన్నెల, మహాలక్ష్మి, ఎల్‌హెచ్ ప్రభుత్వ కళాశాల నుంచి లోహిత, కేబీఎన్ కళాశాల నుంచి సత్య జట్టుకు ఎంపికయ్యారని వివరించారు. ఈ నెల 23 నుంచి కర్ణాటకలోని యూనివర్సిటీ ఆఫ్ మైసూర్‌లో జరిగే దక్షిణ భారత అంతర్ విశ్వవిద్యాలయ పోటీలకు ఈ జట్టు ప్రాతినిధ్యం వహిస్తుందని తెలిపారు. ఈ జట్టుకు మేనేజర్‌గా తమ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ మేజర్ మన్నే స్వామి, టీమ్ క్యాప్టెన్‌గా కె.వై.ఎం.వి.వర్ధిని వ్యవహరిస్తారని ప్రిన్సిపాల్ రవి పేర్కొన్నారు.

ఢిల్లీ గణతంత్ర వేడుకలకు పొందుగల సర్పంచ్ కోటమ్మకు ఆహ్వానం



గుగులోతు కోటమ్మ

మైలవరం: మండలంలోని పొందుగల గ్రామ పంచాయతీకి అరుదైన గౌరవం దక్కింది. ఈ నెల 26న ఢిల్లీలో జరిగే 76వ గణతంత్ర వేడుకలకు అతిథిగా హాజరుకావాలని గ్రామ సర్పంచ్ గుగులోతు కోటమ్మకు కేంద్ర ప్రభుత్వం నుంచి బుధవారం ప్రత్యేక ఆహ్వానం అందింది. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు విజయవంతంగా అమలు చేయడంతో పాటు వివిధ రంగాల్లో అభివృద్ధి సాధించిన దేశంలోని 1000 పంచాయతీలను కేంద్రం గుర్తించింది. ఈ వెయ్యి పంచాయతీల్లో పొందుగల ఒకటి కావడం ఈ ప్రాంతానికే గర్వకారణం. ఈ నేపథ్యంలో గణతంత్ర వేడుకలకు హాజరుకావాలని సర్పంచ్‌కు ఆహ్వానం అందిందని పంచాయతీ కార్యదర్శి మహ్మద్ రఫీ తెలిపారు. గ్రామంలోని ఆరువేల మంది జనాభాలో 1200 మంది గిరిజనులు ఉన్నారు. కోటమ్మ సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టిన తరువాత అంతర్గత రహదారులు, డ్రెయిన్లు, డొంక రోడ్లు, కాలువలు, చెరువు కట్టలు బలోపేతం, శ్మశానవాటికలు, విద్యుత్ వ్యవస్థ, వీధి దీపాలు తదితర విభాగాల్లో అభివృద్ధి జరిగింది. టాటా ట్రస్టు సౌజన్యంతో ఐఓటీ సిస్టమ్‌ను రాష్ట్రంలో తొలిసారిగా ఏర్పాటు చేశారు. జల్‌జీవన్ మిషన్ నిధులతో ఇంటింటికీ కుళాయిలు ఏర్పాటు చేసి రక్షిత తాగునీరు అందిస్తున్నారు. పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. చెత్త నుంచి సంపద కేంద్రాల ద్వారా వర్మీ కంపోస్టు ఎరువును తయారు చేసి పంచాయతీకి అదనపు ఆదాయం సమకూర్చుతున్నారు. రక్షిత మంచినీటి సరఫరాలో ఉత్తమ పంచాయతీ అవార్డును సొంతం చేసుకుంది. పొందుగల పంచాయతీ అభివృద్ధిలో సర్పంచ్ కోటమ్మ కృషి అభినందనీయమని గ్రామస్తులు అభినందిస్తున్నారు.

నగరానికి చేరుకున్న సెపక్‌తక్రా జట్లు

విజయవాడస్పోర్ట్స్: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్‌జీఎఫ్) అండర్-14 సెపక్‌తక్రా జాతీయ పోటీలకు ప్రాతినిధ్యం వహించే జట్లు బుధవారం విజయవాడకు చేరుకున్నాయి. నగరంలోని పటమట బాలుర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ నెల 24 నుంచి 27వ తేదీ వరకు ఈ పోటీలను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఎస్‌జీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జి.భానుమూర్తిరాజు తెలిపారు. జార్ఖండ్, మహారాష్ట్ర, తమిళనాడు జట్లు బుధవారం నగరానికి చేరుకున్నాయి. ఈ జట్లకు పలువురు వ్యాయామ ఉపాధ్యాయులు రైల్వే స్టేషన్‌లో ఘన స్వాగతం పలికారు. ఈ పోటీల్లో మొత్తం 12 రాష్ట్రాల జట్లు పాల్గొంటున్నాయని, నాలుగు కోర్టుల్లో మూడు రోజుల పాటు పోటీలు జరుగుతాయని పోటీల నిర్వహణ కార్యదర్శి సింహాద్రి రమేష్, ఎస్‌జీఎఫ్ కృష్ణాజిల్లా కార్యదర్శి ఎం.శ్రీనివాసరావు తెలిపారు.

అదృశ్యమైన వృద్ధురాలి మృతి

పెనమలూరు: నాలుగు రోజుల క్రితం అదృశ్యమైన వృద్ధురాలు అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. ఎస్‌ఐ రాజేష్ కథనం మేరకు.. పెనమలూరు పల్లిపేట రామాలయం ప్రాంతానికి చెందిన పామర్తి విజయలక్ష్మి ఇంటి నుంచి అదృశ్యమయింది. ఆమె కుమారుడు సుబ్రహ్మణ్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఆమె ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. విజయవాడ – గుణదల రైల్వేస్టేషన్ల మధ్య సోమవారం విజయలక్ష్మి తీవ్రగాయాలతో అపస్మారకస్థితిలో పడి ఉండటాన్ని జీఆర్‌పీ పోలీసులు గుర్తించి విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో చేర్చారు. అప్పటి నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విజయలక్ష్మి మంగళవారం మృతి చెందింది. కదులుతున్న రైల్లో నుంచి కింద పడిపోయి గాయపడి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

విద్యార్థిని అదృశ్యంపై కేసు

పెనమలూరు: మండలంలోని పోరంకిలో విద్యార్థిని అదృశ్యమైన ఘటనపై పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు.. పోరంకికి చెందిన 21ఏళ్ల విద్యార్థిని బీటెక్ రెండో సంవత్సరం చదువుతోంది. సోమవారం కాలేజీకివెళ్లిన ఆమెతిరిగి ఇంటికి రాలేదు. ఈ ఘటనపై కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు.

రంగుల కలగా విజన్ 2047 డాక్యుమెంట్



సదస్సులో మాట్లాడుతున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు

కృష్ణలంక(విజయవాడతూర్పు): ప్రైవేటు రంగంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామంటూ పాలకులు చెబుతున్న మాటలు ఆచరణ సాధ్యం కాదని, ఇప్పటి వరకూ ప్రపంచంలో ఎక్కడా ఇది సాకారం కాలేదని పలువురు వక్తలు పేర్కొన్నారు. గవర్నర్‌పేట బాలోత్సవ భవన్‌లో సీపీఎం 27వ మహాసభల సందర్భంగా బుధవారం 'రాష్ట్ర సమగ్రాభివృద్ధి - ప్రత్యామ్నాయ విధానాలు' అంశంపై సదస్సు జరిగింది. ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని, అందుకు జవాబుదారి తనం, స్పష్టమైన ప్రణాళికలు, నిర్దిష్టమైన కార్యాచరణ అవసరమని పేర్కొన్నారు. దేశానికి చెందిన పెట్టుబడిదారులతో సీఎం చంద్రబాబు దావోస్‌లో ఒప్పందాలు చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. పెట్టుబడులు రాష్ట్రానికి వస్తే సంతోషమేనని, గతంలో ఎన్నోసార్లు చేసుకున్న ఒప్పందాలు ఫలప్రదమైన సందర్భాలు చాలా తక్కువగా ఉన్నాయని గుర్తుచేశారు. 2029 నాటికి సాధించాల్సిన లక్ష్యాలను విస్మరించి 2047 రంగుల కలలను సృష్టించడం ప్రజలను మభ్యపెట్టడమేనని స్పష్టం చేశారు. ప్రజల సంపద పెరగాలంటే వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల్లో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని, సామాజిక రంగాల్లో విద్య, వైద్యం ఉచితంగా అందించాలని పేర్కొన్నారు. కార్పొరేట్ శక్తులకు చౌకగా లేబర్‌ను అందించేందుకు పిల్లలని కనాలని సీఎం చంద్రబాబు చెబుతున్నారని, అది బాధ్యత లేని సలహా అని విమర్శించారు. ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ.. అభివృద్ధి అంటే కేవలం ఆర్థిక అభివృద్ధి మాత్రమే కాదని, మానవ అభివృద్ధి, సమ్మిళిత అభివృద్ధి, సుస్థిర అభివృద్ధి అని వివరించారు. ఈ సదస్సులో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాయం ప్రొఫెసర్ అంజిరెడ్డి, సీపీఎం నాయకుడు సీహెచ్ బాబూరావు, రైతు సంఘం నాయకుడు భవానీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

నేడు సూర్యఘర్ ప్రత్యేక అవగాహన ర్యాలీలు



సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ లక్ష్మీశ

గాంధీనగర్(విజయవాడసెంట్రల్): పర్యావరణ పరిరక్షణకు మేలుచేసే పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజనపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు గురువారం ప్రత్యేక ర్యాలీలు నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. కలెక్టరేట్‌లో పీఎం సూర్యఘర్‌పై వెండర్లు, అధికారులు, సిబ్బందితో కలెక్టర్ బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఫిబ్రవరి ఏడో తేదీలోగా మరో 1,100 యూనిట్ల గ్రౌండింగ్‌కు సిద్ధం కావాలని ఆదేశించారు. పథకంపై గ్రామ, వార్డు సచివాలయం యూనిట్‌గా అవగాహన ర్యాలీల నిర్వహణకు ఎంపీడీఓలు, మునిసిపల్ కమిషనర్లు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ ర్యాలీల్లో సచివాలయ సిబ్బంది, ప్రజలు పాల్గొనేలా చూడాలన్నారు. కాలేజీ, పాఠశాల స్థాయిలో విద్యార్థులకు మానవహారాలతో పథకంపై అవగాహన కల్పించాలన్నారు. సచివాలయ సిబ్బందికి పోస్టర్లు, బ్యానర్లు అందజేయాలని ఏపీసీపీడీసీఎల్ అధికారులను కలెక్టర్ లక్ష్మీశ ఆదేశించారు. పీఎం సూర్యఘర్ కింద ఆదర్శ గ్రామ పంచాయతీలుగా ఎంపికైన పరిటాల, వెల్వడం, బూదవాడ, ఎస్ఎంపేట, కంభంపాడులో 100 శాతం కనెక్షన్ల ఏర్పాటుకు అధికారులు, క్షేత్ర స్థాయి సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో డీఆర్‌డీఏ పీడీ కె.శ్రీనివాసరావు, విద్యుత్ శాఖ ఎస్ఈ ఎ.మురళీ మోహన్ తదితరులు పాల్గొన్నారు.

సాగు ఖర్చులకు అనుగుణంగా రుణపరిమితి

డీఎల్‌టీసీ సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ

గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాలో వివిధ పంటల సాగుకు అయ్యే ఖర్చులకు అనుగుణంగా రైతులకు పంట రుణాల మంజూరుకు పటిష్ట ప్రణాళికతో చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ పేర్కొన్నారు. కృష్ణాజిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్-ఎన్టీఆర్ జిల్లా స్థాయి సాంకేతిక కమిటీ (డీఎల్‌టీసీ) సమావేశం బుధవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జరిగింది. ఈ సమావేశానికి కలెక్టర్ లక్ష్మీశ వర్చువల్‌గా హాజరయ్యారు. వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులు, ప్రగతిశీల రైతులు, బ్యాంకర్లు తదితరులు హాజరై 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వివిధ పంటలకు రుణ పరిమితి (స్కేల్ ఆఫ్ ఫైనాన్స్)పై ప్రతిపాదనల రూపకల్పనకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అనంతరం కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని జిల్లాస్థాయి సాంకేతిక కమిటీ ద్వారా 2025-26కు గాను వరికి రుణ పరిమితి రూ.46 వేలు, మిరప (డ్రై)కు రూ.1,10 లక్షలు, మిరప (ఇరిగేటెడ్)కు రూ.1.15లక్షలు, మామిడికి రూ.42,500, ఆయిల్‌పామ్‌కు రూ.75 వేలు, పట్టు పురుగుల పెంపకానికి రూ.60 వేలుగా రుణపరిమితిని ప్రతిపాదించారని వివరించారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ (రుణ పరిమితి)కి అదనంగా 30 శాతం వరకు బ్యాంకులు రుణాలు మంజూరు చేసేందుకు అవకాశముందన్నారు. ఈ సమావేశంలో కేడీసీసీబీ లిమిటెడ్ సీఈఓ ఎ.శ్యామ్ మనోహర్, జీఎం ఎ.రంగబాబు, అసిస్టెంట్ ఎల్‌డీఎం ఎం.రమేష్, జిల్లా వ్యవసాయ అధికారి బి.విజయకుమారి, జిల్లా ఉద్యాన అధికారి పి.బాలాజీ కుమార్, ప్రగతిశీల రైతులు కె.నరసింహారావు, పి.నాగేశ్వరరావు, ఎ.అజయ్ కుమార్, పి.ఎస్.ఆర్.ప్రసాద్, ఎం.రాజశేఖర్, ఎస్‌బీఐ, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐఓబీ, యూకో తదితర బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు.


ప్రశాంతంగా ప్రారంభమైన జేఈఈ మెయిన్స్



కానూరు ఐకాన్ డిజిటల్ వద్దకు సమయం ముగిశాక వచ్చి పరీక్ష రాయలేకపోయిన విద్యార్థులు


వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): బీఈ, బీటెక్ ప్రవేశాల కోసం దేశ వ్యాపితంగా నిర్వహించే జేఈఈ (జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జిమినేషన్) మెయిన్స్ పరీక్ష ఉమ్మడి కృష్ణాజిల్లాలో బుధవారం ప్రశాతంగా ప్రారంభమైంది. ఉమ్మడి జిల్లాలో 11 కేంద్రాల్లో ఈ పరీక్ష కొనసాగింది. కంప్యూటర్ బేసిడ్‌గా ఈ పరీక్షను నిర్వహించారు. ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ, మధ్యాహ్నం మూడు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ ఈ పరీక్ష రెండు షిఫ్టులుగా కొనసాగింది. పరీక్షకు గంట ముందుగా విద్యార్థులను కేంద్రంలోకి అనుమతించారు. జిల్లాలోని ఎస్ఆర్కే ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎనికేపాడు), శైలేష్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ (కానూరు), ఐకాన్ డిజిటల్ జోన్ (కంచ్రిక), పొట్టిశ్రీరాములు చలవాది మల్లికార్జునరావు కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (విజయవాడ వన్‌టౌన్), లైఫ్ బ్రిడ్జి ఇన్ఫోటెక్నాలజీస్ (గొల్లపూడి), ఎస్‌వీటీ ఇన్ఫోటెక్ (గవర్నరుపేట), ఐకాన్ డిజిటల్ జోన్ (కానూరు), లకిరెడ్డి బాలిరెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ (మైలవరం), సాయి లక్ష్మి కంప్యూటర్స్ (గొల్లపూడి), శ్రీ విజయదుర్గ ఐటీ ఇన్ఫోసొల్యూషన్స్ (ఎనికేపాడు), ఎన్ఆర్ఐ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నున్న) కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. అన్ని పరీక్ష కేంద్రాలకు తొలి రోజు 6,500 మంది విద్యార్థులను కేటాయించారు.

27 నుంచి ఆహ్వాన నాటకోత్సవాలు



విజయవాడ కల్చరల్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ, తపస్వి కల్చరల్ ఆర్ట్స్, ఆంధ్ర నాటక కళా సమితి ఆధ్వర్యంలో ఈ నెల 27 నుంచి మూడు రోజులపాటు ఎనిమిదో ఆహ్వాన నాటకోత్సవాలు నిర్వహిస్తునట్లు తపస్వి కల్చరల్ ఆర్ట్స్ సంస్థ అధ్యక్షుడు వేముల హజరత్తయ్య గుప్తా తెలి పారు. గాంధీనగర్‌లోని సంస్థ కార్యాలయంలో ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. 27వ తేదీ సాయంత్రం గాంధీనగర్‌లోని హనుమంతరాయ గ్రంథాలయంలో నాటకోత్సవాలు ప్రారంభమవుతాయని తెలిపారు. తొలి రోజు గురి తప్పిన వేట, మూల్యం నాటకాల ప్రదర్శన, అంతర్జాతీయ గాయకుడు అరుణా సుబ్బారావుకు సత్కార కార్యక్రమం, 28వ తేదీ మహా ప్రస్థానం, ఓ కాశీవాసా రావయ్య నాటకాల ప్రదర్శన, డాక్టర్ పొట్లూరి సుబ్రహ్మణ్యంనకు ఆత్మీయ సత్కారం, 29వ తేదీన ఇది అతకని సంతకం, పేగు రాసిన శాసనం నాటకాల ప్రదర్శన, నృత్య కళాకారుడు కొమరిపాటి ఏసు వెంకట ప్రసాద్‌కు ఆత్మీయ సత్కారం జరుగుతాయని వివరించారు. తపస్వి కల్చరల్ ఆర్ట్స్ వ్యవస్థాపకుడు సూర్యదేవర జగన్మోహనరావు మాట్లాడుతూ సినీ దిగ్గజం ఎన్టీ రామారావును స్మరించుకుంటూ ఎనిమిదేళ్లుగా నాటకోత్స వాలు నిర్వహిస్తునట్లు తెలిపారు. ఈ సమావేశంలో తపస్వి కల్చరల్ ఆర్ట్స్ బాధ్యులు శ్రీనివాసరావు, మల్లేశ్వర పట్నాయక్, ప్రభాకరరావు పాల్గొన్నారు. నాటకోత్సవాల బ్రోచర్లను గుప్తాతోపాటు అతిథులు ఆవిష్కరించారు.

దుర్గగుడి ప్రధాన అర్చకుడు బద్రీనాథ్‌బాబు ఆకస్మిక మృతి



ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ప్రధాన అర్చకుడు లింగంభోట్ల వెంకట సుబ్రహ్మణ్య బద్రీనాథ్‌బాబు(64) మృతి చెందారు. బుధవారం ఉదయం ఆలయానికి బయలుదేరే క్రమంలో స్నానం చేసి బాత్‌రూమ్ నుంచి బయటకు వస్తూ ఒక్క సారిగా ఆయన కుప్పకూలి ప్రాణం విడిచారు. బద్రీనాథ్‌బాబుకు భార్య లక్ష్మీకుమారి, కుమారులు భవాని, శరణ్, కుమార్తె సునీత ఉన్నారు. వంశపారంపర్య అర్చకుడిగా 40 ఏళ్ల నుంచి అమ్మవారి సేవలో తరిస్తున్న బద్రీనాథ్‌బాబు దసరా ఉత్సవాల్లో అమ్మవారికి విశేష అలంకారాలు చేయడంలో దిట్ట. గడిచిన 20 ఏళ్లకు పైగా అమ్మవారిని దసరా ఉత్సవాల్లో విశేషంగా అలంకరిస్తున్నారు. విద్యాధరపురంలోని అరవింద్ వీధిలో ఉన్న స్వగృహం వద్ద బద్రీనాథ్‌బాబు మృతదేహాన్ని పలువురు ప్రముఖులు సందర్శించి నివాళులర్పించారు. దుర్గగుడి పూర్వ ఈఓ కె.ఎస్.రామరావు, వెస్ట్ ఏసీపీ దుర్గారావు, ఆలయ అర్చకులు, వైదిక కమిటీ సభ్యులు బద్రీనాథ్‌బాబు మృతదేహానికి సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేవదాయ శాఖ ముఖ్య అధికారులు ఫోన్‌లో ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.

చెరువులో మృతదేహం లభ్యం

ఉయ్యూరు: పట్టణంలోని శ్మశానవాటిక సమీపంలోని చెరువులో బుధవారం మృతదేహం లభ్యమైంది. పట్టణ పోలీసుల కథనం మేరకు.. చెరువులో గుర్తు తెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టి మృతుడు పమిడిముక్కల మండలం తాడంకి గ్రామానికి చెందిన చలపాటి ప్రకాష్‌బాబు (45)గా గుర్తించారు. చిత్తు కాగితాలు ఏరుతూ, రిక్షా కార్మికుడిగా జీవనం సాగిస్తున్నట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ విశ్వనాథ్ తెలిపారు.

క్లుప్తంగా

నేడు విద్యుత్ సరఫరా ఉండని ప్రాంతాలు

కృష్ణలంక(విజయవాడతూర్పు): విద్యుత్ లైన్ల మరమ్మతులు, మెయింటెనెన్స్ కారణంగా పీఎస్ఆర్ ఇండోర్ సబ్‌స్టేషన్ పరిధిలోని 11కేవీ సుబ్బరాయనగర్ ఫీడర్‌లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏపీసీపీడీసీఎల్ సిటీ కార్యనిర్వాహక ఇంజినీర్ పి.రవీంద్రబాబు ఒక ప్రకటనలో తెలిపారు. సుబ్బరాయనగర్, పోలీస్ రామయ్య వీధి, వల్లూరివారి వీధి, పచ్చమేడ బజార్, గుంటూరు వారి వీధి, రామకృష్ణవీధి, ఆర్పి రోడ్డు పరిసర ప్రాంతాల్లో గురువారం ఉదయం 8 నుంచి 10 గంటల వరకు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తామని చెప్పారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.

పాలనలో కూటమి ప్రభుత్వం విఫలం



పటమట(విజయవాడతూర్పు): ఎన్నికల్లో ఎన్నో హామీలిచ్చిన కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత ప్రజా సమస్యలను పట్టించుకోవటంలో విఫలమయిందని సీపీఎం విజయవాడ తూర్పు నగర కమిటీ సభ్యులు పి.వరప్రసాద్, వీబీ రాజు అన్నారు. బుధవారం పటమట 9వ డివిజన్‌లోని వాటర్ ట్యాంక్ రోడ్డులో వీరిరువురూ స్థానిక సమస్యల్ని ప్రతి ఇంటికీ తిరిగి అడిగి తెలుసుకున్నారు. స్థానికంగా డ్రైనేజీ పొంగుతోందని, దోమల బెడద అధికంగా ఉందని, దీన్ని పరిష్కరించాలని స్థానికులు కోరారు. ఈ సందర్భంగా వరప్రసాద్, వీబీ రాజు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని, ప్రభుత్వం పట్టించుకోకపోతే ప్రజలతో కలిసి ఉద్యమిస్తామని తెలిపారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

పిల్లల విభాగంలో సీ-పాప్, ఫొటో థెరపీ యూనిట్లు



లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రభుత్వాస్పత్రి పిల్లల విభాగంలోని నవజాత శిశువులకు వైద్యం అందించడంలో దోహదపడే సీ-పాప్‌లు, ఫొటో థెరపీ యూనిట్‌లను బుధవారం సిద్ధార్థ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.అశోక్‌కుమార్, సూపరింటెండెంట్ డాక్టర్ ఎ.వెంకటేశ్వరరావు ఆవిష్కరించారు. వాటితో పాటు నియోకూలెంట్ పరికరాలను సమకూర్చారు. ఇవి నవజాత శిశువులకు వైద్యం అందించడంలో ఎంతో ఉపయోగపడతాయని పిడియాట్రిక్ విభాగాధిపతి డాక్టర్ పి.అనిల్‌కుమార్ అన్నారు. కార్యక్రమంలో అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సునీత, రమణారావు తదితరులు పాల్గొన్నారు.

తెలుగు కథానిక పోటీల్లో చాముండేశ్వరి ప్రతిభ



లబ్బీపేట(విజయవాడతూర్పు): విద్యావికాస వాహిని సంస్థ ఈ నెల 12న కంకిపాడులో నిర్వహించిన తెలుగు కథానిక పోటీల్లో శ్రీ దుర్గామల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల విద్యార్థిని ఎల్‌వీఎస్ చాముండేశ్వరి సత్తా చాటింది. ఆ పోటీల్లో మొదటి స్థానంలో నిలిచి నగదు బహుమతిని పొందినట్లు ప్రిన్సిపాల్ ఎస్.పద్మజ తెలిపారు. ఈ సందర్భంగా చాముండేశ్వరిని బుధవారం ప్రిన్సిపాల్‌తో పాటు, ఇతర అధ్యాపకులు అభినందించారు.

ప్రాంగణ ఇంటర్వ్యూల్లో 18 మంది ఎంపిక



లబ్బీపేట(విజయవాడతూర్పు): నలంద డిగ్రీ కళాశాలలో బుధవారం ముత్తూట్ ఫిన్‌కార్ప్ నిర్వహించిన ప్రాంగణ ఇంటర్వ్యూల్లో 18 మంది ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఎం.అనురాధ తెలిపారు. ఈ ఇంటర్వ్యూలకు 110 మంది హాజరు కాగా, గ్రూప్ డిస్కషన్, ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలతో పాటు, ఆన్‌లైన్ టెస్ట్ నిర్వహించగా 18 మంది ఉద్యోగార్హత సాధించినట్లు తెలిపారు. ఎంపికైన వారికి ప్రిన్సిపాల్ అనురాధ అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ప్లేస్‌మెంట్ ఆఫీసర్ బి.చంద్రగిరి పాల్గొన్నారు.

అస్తవ్యస్తంగా యూజీడీ

- 17,18 డివిజన్లలో నిత్యం పొంగిపొర్లుతున్న మ్యాన్‌హోల్స్
- రాణిగారితోటలో నానా అవస్థలు పడుతున్న స్థానికులు



ఆంటోని వీధిలో పొంగుతున్న యూజీడీ మ్యాన్‌హోల్



బాపనయ్యనగర్ మెయిన్ రోడ్డులో మ్యాన్‌హోల్ దుస్థితి

కృష్ణలంక(విజయవాడతూర్పు): స్థానిక రాణిగారితోట ప్రాంతంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ(యూజీడీ) వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. జాతీయ రహదారి పక్కనే ఉన్న ఈ ప్రాంతంలోని 17, 18 డివిజన్లలో ఏ వీధిలో చూసినా పొంగిపొర్లుతున్న మ్యాన్‌హోల్స్ దర్శనమిస్తున్నాయి. నిత్యం మ్యాన్‌హోల్స్ నుంచి వ్యర్థాలతో కూడిన మురుగునీరు రోడ్లపైకి ప్రవహిస్తూ దుర్వాసన వెదజల్లుతుండడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 17వ డివిజన్‌లోని బాపనయ్య నగర్ మెయిన్ రోడ్డు, ఉల్లిపాయల కొట్టు రోడ్డు, మస్జీద్ రోడ్డు, గుడ్ మార్నింగ్ టీ స్టాల్ రోడ్డు, పాల సంగయ్య వీధి, పుట్టరోడ్డు రెండో వీధి, గ్రంథాలయం రోడ్డు, 18వ డివిజన్‌లోని మాదంశెట్టి సీతయ్య వీధి, కోరె నామయ్య వీధి, మాదాల వెంకటేశ్వరరావు వీధి, ఆంటోని వీధి, సంగుల పేరయ్య వీధి, కనకదుర్గగుడి రోడ్డు, బాలస్వామి వీధి తదితర వీధుల్లో మ్యాన్‌హోల్స్ పొంగిపొర్లడం నిత్యకృత్యంగా మారింది. గత 5 నెలలుగా ప్రతి రోజు ఉదయం, సాయంత్రం వేళల్లో మ్యాన్‌హోల్స్ పొంగుతూ మలంతో కూడిన మురుగునీరు ఇళ్ల ముందు ప్రవహిస్తుండడంతో ఆ వైపుగా రాకపోకలు సాగించలేని పరిస్థితి నెలకొంది. మ్యాన్‌హోల్స్ పొంగి ఆ మురుగునీరు ఇళ్ల ముందు ఉన్న సైడు కాలువలోకి ప్రవహిస్తోంది. ఆ నీరు తమ ఇంటి ముందుకు ఎక్కడ వస్తుందోనని పక్కింటి వాళ్లు కాలువలను పూడ్చివేస్తున్నారు. కొన్ని చోట్ల ఇంటి యజమానులు తమ ఇంటి ముందు వీఎంసీ నిర్మించిన సైడు కాలువలను పూడ్చివేసి పక్కింటి వైపు నుంచి మురుగునీరు రాకుండా ఎత్తులో కాలువను నిర్మించుకుంటున్నారు. దీంతో ఇరుగు పొరుగు వారికి తరచూ గొడవలు జరుగుతున్నాయి. మురుగునీటి నుంచి వచ్చే దుర్వాసన భరించలేక పోతున్నామని, దోమలు వృద్ధి చెంది దాడి చేస్తుండడంతో అనారోగ్యం పాలవుతున్నామని ఆందోళన చెందుతున్నారు. ఈ దుర్వాసనతో ఇంట్లో సరిగ్గా భోజనం కూడా చేయలేకపోతున్నామని వాపోతున్నారు. పలుమార్లు వీఎంసీ సిబ్బందికి ఫిర్యాదు చేస్తే ఎయిర్‌టెక్ మిషన్‌తో వచ్చి శుభ్రం చేస్తున్నారని, మరలా రెండు రోజుల తర్వాత యథావిధిగా మ్యాన్‌హోల్స్ పొంగిపొర్లుతున్నాయని ఆవేదన చెందుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి యూజీడీ మ్యాన్‌హోల్స్ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

పట్టించుకోని అధికార పార్టీ నాయకులు

అభివృద్ధే తమ ప్రభుత్వ ధ్యేయమని చెప్పుకుంటున్న టీడీపీ నాయకులకు నిత్యం పొంగుతున్న మ్యాన్‌హోల్స్ కనిపించడంలేదు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఏదో ఒక వీధిలో మ్యాన్‌హోల్ పొంగితే అక్కడకు వెళ్లి తమ ఉనికి కోసం నిరసన తెలిపిన 18వ డివిజన్ టీడీపీ నాయకులకు గత 5 నెలలుగా డివిజన్‌లోని పలు వీధుల్లో మ్యాన్‌హోల్స్ పొంగిపొర్లుతున్నా కనిపించకపోవడం గమనార్హం. యూజీడీ పొంగుతుండడంతో చాలా ఇబ్బందులు పడుతున్నామని డివిజన్ టీడీపీ అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్లినా పొంతన లేని సమాధానం చెబుతున్నారని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. సమస్యను కనీసం స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు ప్రయత్నం చేయడం లేదని అంటున్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే స్పందించి తమ గోడు విని మురుగు కంపు నుంచి తమను కాపాడాలని కోరుతున్నారు.

దుర్గంధం భరించలేకపోతున్నాం



రాణిగారితోట ప్రాంతంలో నిత్యం మ్యాన్‌హోల్స్ పొంగడం పరిపాటిగా మారింది. మ్యాన్‌హోల్స్ నుంచి వ్యర్థాలతో కూడిన మురుగునీరు రోడ్ల పైకి వస్తోంది. ఇంట్లో నుంచి బయటకు రావాలంటే నరకం చూస్తున్నాం. మురుగు నుంచి వచ్చే దుర్గంధం భరించలేకపోతున్నాం. గత 5నెలలుగా ఇదే పరిస్థితి. వీఎంసీ సిబ్బంది స్పందించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలి.

–పి.చెన్నారెడ్డి, రాణిగారితోట

ఎస్‌ఎన్ పురం రైల్వే రిజర్వేషన్ కౌంటర్ మధురానగర్‌కు తరలింపు

రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): ప్రయాణికులకు సౌకర్యవంతమైన, మెరుగైన సేవలు అందించేందుకు సత్యనారాయణపురంలోని ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్(పీఎస్ఆర్)కౌంటర్‌ను ఈ నెల 24 నుంచి మధురానగర్ స్టేషన్‌కు మార్చనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. కొత్తగా మార్చిన మధురానగర్ స్టేషన్‌లోని పీఎస్ఆర్ కౌంటర్ నుంచి టికెట్ రిజర్వేషన్‌లు, క్యాన్సిలేషన్‌లు, అన్ రిజర్వ్‌డ్ టికెటింగ్ సిస్టమ్ (యూటీఎస్) టికెట్‌ల జారీ సేవలు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. ఈ కౌంటర్ సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు, తిరిగి 2.15 గంటల నుంచి రాత్రి 8గంటల వరకు, ఆదివారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు తెరచి ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రయాణికులు ఈ మార్పులను గమనించి మధురానగర్ స్టేషన్ నుంచి ఆయా సేవలు పొందాల్సిందిగా అధికారులు కోరారు.

పెదపులిపాకలో వక్ఫ్ భూముల సర్వే

పెనమలూరు: పెదపులిపాక గ్రామంలో ఉన్న వక్ఫ్ భూములను బుధవారం సర్వే చేశారు. గ్రామంలో ఆర్ఎస్ నంబర్ 87లో 12.59 ఎకరాలు, ఆర్ఎస్ నంబర్ 93లో 9.63 ఎకరాల భూమిని రెవెన్యూ అధికారులు సర్వే చేశారు. అధికారులు సర్వే చేసిన అనంతరం పొలం హద్దులు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో వక్ఫ్ ఇన్‌స్పెక్టర్ ఆడిటర్ ఎండీ నూహుఅలీషా, వీఆర్వో జీవా, విలేజ్ సర్వేయర్ శ్రీనివాస్, ఖాజీ ఎండీ హబీబుల్లాహసన్, వక్ఫ్ సర్వేయర్ షేక్.ఆశిక్, సిబ్బంది పాల్గొన్నారు.

వేగ నిరోధకాలు నిర్మించరూ!

- బీటీ రోడ్డు వేశాక వేగంగా దూసుకెళ్తున్న వాహనాలు
- భయాందోళన చెందుతున్న స్థానికులు
- ఇదీ.. రామలింగేశ్వరనగర్ కరకట్ట వాసుల పరిస్థితి



రామలింగేశ్వర నగర్‌లో వేగంగా వెళుతున్న వాహనాలు

ఆటోనగర్(విజయవాడతూర్పు): వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో మంజూరు చేసిన నిధులతో ఎట్టకేలకు కూటమి ప్రభుత్వం బీటీ రహదారి నిర్మించింది. ఎన్నో నెలలుగా స్థానికులు అధికారులకు విన్నవించుకోగా గత కొన్ని రోజుల క్రితం రామలింగేశ్వరనగర్ కరకట్ట రోడ్డు వేశారు. గతంలో ఈ రోడ్డు ఎక్కడ చూసినా పెద్ద పెద్ద గుంతలు ఉండేవి. బీటీ రోడ్డు వేసిన తర్వాత మరో సమస్య తలెత్తింది. నిత్యం అరచేతిలో ప్రాణం పెట్టుకొని రోడ్డును దాటాల్సిన దుస్థితి నెలకొని ఉంది. ఈ రహదారి గుండా అవనిగడ్డకు నిత్యం వాహనాలు వస్తూపోతుంటాయి. అసలే రోడ్డు ఇరుకుగా ఉంటుంది. దీనికి ఇరువైపులా షాపులు ఉంటాయి. ఎవరికి వారు రహదారిని సైతం ఆక్రమించుకున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత హద్దు.. అదుపు లేకుండా కొత్త కొత్తగా షాపులను నిర్మిస్తున్నారు. అడిగేవారు లేకపోవడం.. నిర్మాణాలను అదుపు చేసే వారు కరువయ్యారు. దీంతో యథేచ్ఛగా ఆక్రమణలు జరిగిపోతున్నాయి.


వేగ నిరోధకాలు లేవు...

బీటీ రోడ్డు వేయడం వల్ల వాహనాల స్పీడ్‌కు కళ్లెం లేకుండా పోయింది. కార్లు, ద్విచక్రవాహనాలు దూసుకుపోతున్నాయి. దివంగత వంగవీటి రంగా పార్కు నుంచి యనమలకుదురు కొండ మలుపు వరకు పాఠశాలలు, రెండు మసీద్‌లతో పాటు చర్చిలు కూడా ఉన్నాయి. ఇటు వారు అటు, అటు వారు ఇటు రావాలంటే అరచేతిలో ప్రాణం పెట్టుకుని రావాల్సి వస్తోందని కరకట్ట ప్రజలు వాపోతున్నారు. వారం క్రితం ఒక బాలుడు వాహనం కింద పడ్డాడని, స్థానికుల సహకారంతో ప్రమాదం నుంచి బయట పడ్డాడని చెబుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత ఆర్‌అండ్‌బీ అధికారులు స్పందించి వేగనిరోధకాలను ఏర్పాటు చేసి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

రోడ్డు దాటాలంటే భయమేస్తోంది

రోడ్డు వేసిన అధికారులు వేగనిరోధకాలు వేయడం మరిచిపోయారు. దీని వల్ల రోడ్డు దాటాలంటే భయమేస్తోంది. వృద్ధులు, పిల్లలతో ఇబ్బందికరంగా ఉంది. వాహనాల స్పీడ్‌ను తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలి.

– వెంకటేశ్వరరావు, స్థానికుడు



ఇదేదో చిత్రకళా పోటీల్లో ప్రథమ బహుమతి పొందిన చిత్రం అనుకుంటున్నారు కదూ... ప్రకృతి కాన్వాసుపై సూర్యభగవానుడు చిత్రించిన సహజ సౌందర్య చిత్ర రాజం... సాయం సంధ్య వేళ అరుణ కిరణాలతో ఆకాశంతో పాటు కృష్ణవేణీ నదీ జలాలు కూడా అరుణారుణవర్ణంతో మెరిసిపోతుంటే...తమ జీవన భృతి కోసం ఉదయమే వేటకు వెళ్లిన మత్స్యకారులు తిరుగుముఖం పట్టిన దృశ్యాన్ని 'సాక్షి' తన కెమెరాలో అందంగా బంధించింది. –సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ

25న నూతన ఓటర్ల నమోదు



జాతీయ ఓటరు దినోత్సవ కార్యక్రమ ఏర్పాట్లపై మాట్లాడుతున్న డీటీ రవీంద్ర

పటమట(విజయవాడతూర్పు): ఈ నెల 25న జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలోని పలు విద్యాసంస్థల్లో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తూర్పు నియోజకవర్గ ఎలక్షన్ డెప్యూటీ తహసీల్దారు రవీంద్ర తెలిపారు. బుధవారం తూర్పు నియోజకవర్గ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి చైతన్య ఆదేశాల మేరకు తాము సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల అధికారుల సమావేశం నిర్వహించామని చెప్పారు.

ఈ సమావేశంలో తూర్పు నియోజకవర్గ పరిధిలోని ఆంధ్ర లయోలా కాలేజీ, పీబీ సిద్దార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ, శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్దార్థ మహిళా కళాశాల, మారిస్ స్టెల్లా కాలేజీ, ఎన్ఎస్ఎం స్కూల్, ఏపీఎస్ఆర్ఎం హైస్కూళ్లలో జాతీయ ఓటరు దినోత్సవ కార్యక్రమాలను నిర్వహించాలని క్షేత్రస్థాయి సిబ్బందికి సూచించామన్నారు. ఆ సందర్భంగా నూతన ఓటర్లుగా నమోదైన యువత, 80 ఏళ్ల పైబడిన సీనియర్ ఓటర్లకు సత్కారం, ఓటరు నమోదు, ఓటు హక్కులపై ర్యాలీలు, రంగవల్లిలు, ప్రతిజ్ఞలు చేయించాలని నిర్దేశించామన్నారు. ఈ కార్యక్రమాల్లో ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి, విజయవాడ ఆర్డీఓ, అసిస్టెంట్ ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు, వీఎంసీ అడిషనల్ కమిషనర్, అన్ని గుర్తింపు పొందిన ప్రభుత్వ-ప్రైవేటు విద్యా సంస్థల ప్రిన్సిపాల్స్, హెడ్ మాస్టర్లు పాల్గొంటారని తెలిపారు.

హమ్మయ్య... గుంతను పూడ్చారు



నాడు : ప్రమాదకరంగా ఉన్న గుంత



నేడు : గుంతను పూడ్చిన దృశ్యం

సాక్షి స్పందన

మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): స్థానిక మధుచౌక్ నుంచి కిలారు బుచ్చిబాబు వీధిలోకి వెళ్లే రోడ్డు మొదట్లో ప్రమాదకరంగా ఉన్న గుంతను ఎట్టకేలకు కార్పొరేషన్ సిబ్బంది మరమ్మతులు చేసి పూడ్చారు. నిత్యం వాహనదారులు, పాదచారుల రాకపోకలతో రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో సరిగ్గా రోడ్డు మధ్యలో గుంత ఏర్పడింది. మురుగునీటి కాలువపై నిర్మించిన కల్వర్టులోని సిమెంట్ రాళ్ల మధ్య ఖాళీ ఏర్పడింది. దీనివల్ల ఇటుగా రాకపోకలు సాగించే వాహనదారులు, పాదచారులు ఇబ్బంది పడుతున్నారు. స్థానికంగా ఉండే వ్యాపారులు ఈ గుంత దగ్గర ఇటుక రాళ్లను అడ్డుగా పెట్టారు. వీటిపై వాహనాలు వెళ్లడంతో అవి పగిలిపోయాయి. ఈ విషయాన్ని వివరిస్తూ ఈ నెల 20వ తేదీన 'సాక్షి' దినపత్రికలో ''మధుచౌక్‌లో జరభద్రం'' శీర్షికతో కథనం ప్రచురించాం. స్పందించిన కార్పొరేషన్ సిబ్బంది గుంత దగ్గర మరమ్మతులు చేశారు. ప్రమాదకరంగా ఉన్న గుంతను గుర్తించి అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన 'సాక్షి' పత్రికకు, స్పందించి వెంటనే మరమ్మతులు చేసిన కార్పొరేషన్ సిబ్బందికి స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.

సప్తస్వర సమ్మేళనం గాత్ర యుగళం



విజయవాడ కల్చరల్: హంసధ్వని చారిటబుల్ సంస్థ ఆధ్వర్యంలో పడమట దత్తపీఠంలోని మరకత రాజరాజేశ్వరి దేవస్థానంలో నిర్వహిస్తున్న సంగీత సద్గురు త్యాగరాజ స్వామి ఆరాధనా సంగీతోత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. బుధవారం నాటి కార్యక్రమంలో విష్ణుభొట్ల సోదరీమణులు కృష్ణవేణి, సరస్వతి నిర్వహించిన గాత్రయుగళం అలరించింది. త్యాగరాజ స్వామి రచించిన కీర్తనలు మధురంగా ఆలపించారు. వయోలిన్‌పై పాలపర్తి నాగేశ్వరరావు, మృదంగంపై బీవీఎస్ ప్రకాష్, ఘటంపై కానూరి వెంకటరామకృష్ణ సహకరించారు. హంసధ్వని చారిటబుల్ సంస్థ నిర్వాహకుడు యనమండ్ర శ్రీనివాస శాస్త్రి మాట్లాడుతూ గురువారంతో సంగీత ఉత్సవాలు ముగుస్తాయని తెలిపారు. మారెళ్ళ కీర్తిచంద్ర ప్రసంగించారు. కార్యక్రమంలో హంసధ్వని చారిటబుల్ సంస్థ సభ్యులు రామశాస్త్రి, గోపీకృష్ణ శర్మ, రామకృష్ణ పాల్గొన్నారు. ఉదయం జరిగిన కార్యక్రమంలో త్యాగరాజ స్వామికి పూజలు నిర్వహించారు.

విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు వెలికితీయాలి



విద్యార్థినికి జ్ఞాపికను అందిస్తున్న రోటరీ క్లబ్ సభ్యులు

పటమట(విజయవాడతూర్పు): విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు వెలికితీయాలని నగర ప్రముఖుడు డాక్టర్ ఎంసీ దాస్ అన్నారు. బెంజిసర్కిల్ వద్ద ఉన్న ఆదిత్య డిగ్రీ కళాశాలలో బుధవారం రోటరీ క్లబ్ విజయవాడ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రోటరీ క్లబ్ పూర్వపు గవర్నర్ డాక్టర్ పట్టాభి రామయ్య మాట్లాడుతూ రోటరీ, రోటరాక్ట్ అనుసంధానంగా సేవా కార్యక్రమాలు చేపట్టాలని, పేరెంట్ క్లబ్ నుంచి తగిన సహకారాలు ఉంటాయని తెలియజేశారు. అనంతరం పలువురు విద్యార్థులకు జ్ఞాపికలు అందిచారు. రోటరాక్ట్ నూతన క్లబ్‌కి ఆటోమా ఆఫ్ ఆదిత్య, కారుణ్య ఆఫ్ ఆదిత్య లోగోలు విడుదల చేశారు. కార్యక్రమంలో ఆదిత్య విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ ఎన్.శేషారెడ్డి, కార్యదర్శి డాక్టర్ ఎన్.సుగుణ రెడ్డి, రొటేరియన్ డాక్టర్ దేవి, చార్టర్ క్లబ్స్ ఆటోమా ప్రెసిడెంటు అభిషేక్, కారుణ్య క్లబ్ చార్టర్ ప్రెసిడెంట్ లలిత, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. వీర్రాజు సీడీఆర్సీ రవి, డీఆర్ఆర్ హర్షిత, డిస్ట్రిక్ట్ సెక్రటరీ సుంకర ఫణీంద్ర, వైస్ ప్రిన్సిపాల్ నరేంద్ర వర్మ పాల్గొన్నారు.

ఆదివాసులకు ఉద్యోగ, ఉపాధ్యాయ నియామక చట్టం చేయాలి



సమావేశంలో మాట్లాడుతున్న ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సురేంద్ర

కృష్ణలంక(విజయవాడతూర్పు): రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో కూటమి ప్రభుత్వం షెడ్యూల్ ఏరియాలో స్థానిక ఆదివాసులకు ఉద్యోగ, ఉపాధ్యాయ నియామక చట్టం చేయాలని ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సురేంద్ర డిమాండ్ చేశారు. అరకు ఎన్నికల సభలో సీఎం చంద్రబాబు జీవో నంబర్-3 చట్టబద్ధతపై ఇచ్చిన హామీ వెంటనే అమలు చేయాలని కోరారు. గవర్నర్‌పేటలోని బాలోత్సవ భవన్‌లో ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో కె.చిన్నంనాయుడు అధ్యక్షతన బుధవారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సురేంద్ర మాట్లాడుతూ షెడ్యూల్ ప్రాంతంలో జీఓ నంబర్-3 చట్టం వలన 19 డిపార్టుమెంట్లలో 34 రకాల ఉద్యోగ నియామకాలు స్థానిక ఆదివాసులకు హక్కుగా ఉండేవని, దానిని సుప్రీంకోర్టు 2020 మార్చిలో రద్దు చేయడంతో ఆదివాసీ నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. అధికారంలోకి వచ్చాక ఆదివాసీలకు 100 శాతం ఉద్యోగ, ఉపాధ్యాయ రిజర్వేషన్ కల్పిస్తామని నాడు అరకు ఎన్నికల సభలో నేటి సీఎం చంద్రబాబు ప్రకటించి ఆరు నెలలు గడిచినా జీఓ-3 చట్టబద్ధతకు అతీగతీ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మెగా డీఎస్సీతో పాటు ఆదివాసీలకు రిజర్వేషన్ చట్టబద్ధత చేసి ప్రత్యేక డీఎస్సీ ద్వారా ఏజెన్సీ ప్రాంతంలో టీచర్ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం నాయకులు ప్రభాకర్, అప్పల నర్సయ్య, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఎ.అశోక్, కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి ఆంధ్ర మాల్యాద్రి పాల్గొన్నారు.

చిత్ర పరిశ్రమకు అక్కినేని సేవలు చిరస్మరణీయం



అక్కినేని విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న సొసైటీ సభ్యులు, అభిమానులు

భవానీపురం(విజయవాడపశ్చిమ): తెలుగు చిత్ర పరిశ్రమకు ఎనలేని సేవలు అందించిన అక్కినేని నాగేశ్వరరావు చిరస్మరణీయుడని పలువురు వక్తలు కొనియాడారు. అత్యుత్తమ నటుడు, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత అక్కినేని నాగేశ్వరరావు 11వ వర్ధంతి సందర్భంగా డాక్టర్ బ్రహ్మదేశం సోషల్ సర్వీస్ సొసైటీ, ఎక్స్‌రే సాహిత్య, సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యాన బుధవారం తుమ్మలపల్లి కళాక్షేత్రం ప్రాంగణంలో గల అక్కినేని విగ్రహం వద్ద నివాళి కార్యక్రమం జరిగింది. సొసైటీ అధ్యక్షుడు బి.వసంత కుమార్ మాట్లాడుతూ 90 ఏళ్ల జీవిత కాలంలో 75 సంవత్సరాల పాటు సినిమాలలో నటించిన అక్కినేని నాగేశ్వరరావు వంటి వ్యక్తి దేశంలో మరొకరు లేరని తెలిపారు. తెలుగు సినీ పరిశ్రమను మద్రాసు నుంచి హైదరాబాద్‌కు తీసుకురావడంలో అక్కినేని కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. అక్కినేని వ్యక్తిగతంగా నాస్తికుడు అయినప్పటికీ ఎన్నో భక్తిరస సినిమాలలో అద్భుతంగా నటించి రక్తి కట్టించారన్నారు. అక్కినేని విగ్రహాన్ని అద్భుతంగా తీర్చిదిద్దిన శిల్ప కళారత్న దేవికారాణి శిల్ప కళా నైపుణ్యం ప్రశంసనీయమన్నారు. ఎక్స్‌రే అధ్యక్షుడు కొల్లూరి మాట్లాడుతూ అక్కినేనితో తనకున్న పరిచయాన్ని వివరించారు. కార్యక్రమంలో సొసైటీ కోశాధికారి గుర్రం ఏడుకొండలు, అక్కినేని అభిమానులు డాక్టర్ నాగమల్లిక, బోడి ఆంజనేయరాజు, స్పందన సేవా సమితి అధ్యక్షుడు ఇ.కృష్ణ ప్రసాద్, ప్రభల శ్రీనివాస్, ఎంవీ కృష్ణారావు, పీవీఎల్ఎన్ రాజు, ఎస్కే షఫీఉల్లా, ఆలిండియా అక్కినేని అభిమాన సంఘం అధ్యక్షుడు ఎస్.సర్వేశ్వరరావు, చింతకాయల చిట్టిబాబు తదితరులు పాల్గొని అక్కినేనికి నివాళులు అర్పించారు.

వైఎస్సార్ సీపీ అనుబంధ విభాగాల అధ్యక్షులు వీరే!

గాంధీనగర్(విజయవాడసెంట్రల్): వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ విజయవాడ తూర్పు నియోజకవర్గ అనుబంధ విభాగాలకు బాధ్యులను నియమించారు. మరీదు దినేష్ (యూత్ వింగ్), పుప్పాల నరసకుమారి (మహిళా విభాగం), చెన్నుబోయిన బాలరాజు (బీసీ సెల్), కలపాల అంబేడ్కర్ (ఎస్సీ సెల్); మేడా పవన్ ఆనంద్ (ఎస్టీ సెల్), షేక్ సుభాని (మైనార్టీ సెల్), సొంగా సుధీర్ వర్మ (క్రిస్టియన్ మైనార్టీ సెల్), అడపా చందు (విద్యార్థి విభాగం), మెరకనపల్లి కుటుంబరావు (మున్సిపల్ వింగ్), మల్లెల చెన్నారెడ్డి (ఆర్టీఐ వింగ్), వి నాగార్జునరెడ్డి (వలంటీర్ వింగ్), రజనీ సుధాకర్ (గ్రీవెన్స్ సెల్), ఎండీ గౌస్ (వాణిజ్య విభాగం), ఎం.రఘురామ వర్మ (వీవర్స్ వింగ్), మరీదు ఉమ (వైఎస్సార్‌టీయూసీ), ఎం.జయలక్ష్మి (అంగన్‌వాడీ వింగ్), యక్కంటి పుల్లారెడ్డి(లీగల్ సెల్), చెన్నా వెంకట దుర్గా ప్రసాద్ (కల్చరల్ వింగ్), యజ్జల లక్ష్మీ సాయికుమార్ (సోషల్ మీడియా వింగ్), వల్లూరుపల్లి హరీన్ చక్రవర్తి (ఐటీ వింగ్), పెద్ది దుర్గా ప్రసాద్ (దివ్యాంగుల విభాగం), మార్కపూడి చారియోరా (డాక్టర్స్ వింగ్), పెయ్యేల అలంకార్ బాబు (పబ్లిసిటీ వింగ్), ధనేకుల రామకోటేశ్వరరావు (ఇంటెలెక్చువల్ ఫోరం), మాగంటి నవీన్‌కుమార్ (బూత్ కమిటీస్ వింగ్) అధ్యక్షులుగా నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన జారీ చేసింది.

అమర జవాన్‌కు ఘనంగా అంతిమ సంస్కారాలు



బంగారుపాళెం: జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రమూకల ఎదురు కాల్పుల్లో గాయపడి వీరమరణం చెందిన చిత్తూరు జిల్లా, బంగారుపాళెం మండలానికి చెందిన జవాన్ పంగల కార్తీక్ అంతిమ సంస్కారాలు బుధవారం స్వగ్రామం ఎగువరాగిమానుపెంట గ్రామంలో అధికార లాంఛనాలతో ఘనంగా నిర్వహించారు. కార్తీక్ భౌతికకాయాన్ని తీసుకు వచ్చిన వాహనాన్ని చూడగానే 'వీరజవాన్ కార్తీక్ అమర్ రహే, భారతమాతకు జై' అంటూ గ్రామస్తులు దారి పొడవునా నినాదాలు చేసుకుంటూ స్వగృహం వరకు తీసుకు వెళ్లారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, స్థానికులు కార్తీక్ భౌతికకాయాన్ని సందర్శించి నివాళి అర్పించారు. సైనికులు పరేడ్ నిర్వహించి గౌరవ వందనం చేశారు.

గుండెపోటుతో సీఆర్‌పీఎఫ్ జవాన్ మృతి



నరసయ్య (ఫైల్)

కలిగిరి: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తెల్లపాడుకు చెందిన సీఆర్‌పీఎఫ్ జవాన్ నీలిగుంట వెంకటనరసయ్య(41) విధి నిర్వహణలో గుండెపోటుతో మరణించారు. సంక్రాంతి పండుగకు స్వగ్రామానికి వచ్చిన వెంకటనరసయ్య.. ఈ నెల 20న తిరిగి న్యూఢిల్లీ వెళ్లాడు. బుధవారం విధులు నిర్వహిస్తున్న సమయంలో గుండెపోటు రావడంతో సహచరులు ఆయన్ని ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే నరసయ్య మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. వెంకటనరసయ్యకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

దేవదాయశాఖ ఇన్‌చార్జ్ కమిషనర్‌గా రామచంద్రమోహన్

సీనియర్‌ను కాదని జూనియర్‌కు ఇన్‌చార్జ్ బాధ్యతలు

సాక్షి, అమరావతి: దేవదాయ శాఖ ఇన్‌చార్జ్ కమిషనర్‌గా ప్రస్తుతం దేవదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో ఏడీసీగా పనిచేస్తున్న రామచంద్రమోహన్‌ను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు చర్యలు చేపట్టాలని సూచిస్తూ సీఎస్ విజయానంద్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటిదాకా దేవదాయ శాఖ కమిషనర్‌గా పనిచేస్తున్న ఎస్.సత్యనారాయణ ఐఏఎస్ బదిలీల్లో వేరే శాఖకు వెళ్లడంతో ప్రభుత్వం ఇన్‌చార్జి నియామకం చేపట్టింది. కాగా, దేవదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో అడిషనల్ కమిషనర్ (ఏడీసీ)–1 సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న ఎస్సీ సామాజికవర్గానికి చెందిన అధికారికి కాకుండా ప్రభుత్వ ముఖ్యులకు సంబంధించిన సామాజికవర్గానికి చెందిన జూనియర్ అధికారి రామచంద్రమోహన్‌ను నియమించడాన్ని శాఖ ఉద్యోగుల్లో కొందరు తప్పుపడుతున్నారు. ఇన్‌చార్జ్ కమిషనర్‌గా నియమితులైన రామచంద్రమోహన్‌పై దేవదాయ శాఖ భూములకు సంబంధించిన కేసులో విజిలెన్స్ విచారణ కొనసాగుతుందని పేర్కొంటూ, ఆయనను ఆ బాధ్యతల్లో నియమించడాన్ని తప్పుపడుతున్నారు.

మేఘాలే తాకింది ఆ 'మోనాలిసా'..

మహాకుంభమేళాలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా 16ఏళ్ల అతిసాధారణ యువతి



- తన సహజ సౌందర్యంతో విపరీతమైన క్రేజ్
- దాదాపు అన్ని సోషల్ మీడియా వేదికల నిండా ఆమె ఫొటోలే
- ఆమెతో సెల్ఫీలు దిగేందుకు యాత్రికులు పోటాపోటీ
- రుద్రాక్షలు, పూసలు అమ్ముకునేందుకు ఇండోర్ నుంచి రాక
- ఒక్క ఇంటర్వ్యూతో రాత్రికి రాత్రి స్టార్‌డమ్ సొంతం
- సామాజిక మాధ్యమాల్లో కేక పుట్టిస్తున్న ముద్దుగుమ్మ అందం

ఉపాధికి గండికొట్టిన పాపులారిటీ..

ఇదిలా ఉంటే.. అందం, కళ్లు ఆమెకు ఓ వైపు విపరీతమైన పాపులారిటీని తెచ్చిపెట్టగా.. మరోవైపు అదే క్రేజ్ ఆమె ఉపాధికి గండికొడుతోంది. ఆమె అమ్ముతున్న రుద్రాక్షలు, పూసల దండలు కొనడంకంటే ఆమెతో సెల్ఫీలకే జనం ఎక్కువ ఆసక్తి చూపిస్తుండడంతో ఆమె కుటుంబ సభ్యులు అమ్మకాల్లేక, ఆదాయం రాక ఆందోళన చెందుతున్నారు. ఈ హడావుడితో వారు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే మోనాలిసాను ఇండోర్‌కు తిరిగి పంపాలని ఆమె తండ్రి నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌లో అత్యంత వైభవోపేతంగా సాగుతున్న మహా కుంభమేళాలో ఇప్పుడో అతిసాధారణ యువతి తన సహజ సౌందర్యంతో రెండు మూడ్రోజులుగా సామాజిక మాధ్యమాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది. అకస్మాత్తుగా రాత్రికి రాత్రి స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుంది. రోజూ కనీసం కోటి మంది సందర్శకులు వచ్చే ఈ మహా కుంభమేళాలో రుద్రాక్షలు, పూసల దండలు అమ్ముకునేందుకు మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నుంచి ప్రయాగరాజ్‌కు వచ్చిన 16 ఏళ్ల యువతి ఇప్పుడు ఇంటర్నెట్, సోషల్ మీడియాలో తన అందంతో కేక పుట్టిస్తోంది. కుంభమేళాకు వస్తున్న పర్యాటకులు, భక్తులు, యాత్రికులు.. చూడగానే ఎవరినైనా ఇట్టే ఆకర్షించేలా ఉన్న ఈ తేనెకళ్ల సుందరి నుంచి రుద్రాక్షలు, పూసలు కొనుగోలు చేయడానికి కంటే ఆమెతో ఓ సెల్ఫీ తీసుకునేందుకు తెగ ఆరాటపడుతున్నారు. ఇందుకోసం ఆమె ఎక్కడ ఉంటే అక్కడ ఎగబడుతున్నారు.

(ప్రయాగరాజ్ త్రివేణి సంగమం నుంచి సాక్షి ప్రతినిధి)

ఆ ఇంటర్వ్యూతో యమా క్రేజ్..

ఈనెల 13న మహాకుంభమేళా ప్రారంభానికి ముందే ఇండోర్ నుంచి ప్రయాగరాజ్ చేరుకుని రుద్రాక్ష దండల వ్యాపారం చేసుకునే ఆ యువతిని, మహా కుంభమేళా న్యూస్‌ను కవర్ చేసే అంతర్జాతీయ న్యూస్ ఛానల్ ప్రతినిధి ఇంటర్వ్యూ చేసి దానిని వివిధ సోషల్ మీడియా వేదికల్లో పోస్టుచేశారు. అంతే.. ఆ వీడియోకు విపరీతమైన క్రేజ్ రావడంతో ఆ తర్వాత దేశంలోని ఇతర మీడియా సంస్థలు ఆమెకు విస్తృత ప్రచారం కల్పించి ఆకాశానికెత్తేశాయి.



ఆమె ఫొటో పెడితే చాలు, లక్షల్లోనే ఫాలోవర్స్..

వాస్తవానికి.. ఇండోర్ నుంచి రుద్రాక్ష మాలలు అమ్ముకునేందుకు వచ్చిన ఆ యువతి పేరు మోనాలిసా భోంస్లే. చూసీచూడగానే ఎవరినైనా కట్టిపడేసేలా మనోహరంగా ఉన్న మోనాలిసా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా కార్యకర్తల దృష్టిని ఆకర్షించింది. ఆమె ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టుచేసే వారి సంఖ్య వేల సంఖ్యలోనే ఉండడం, వాటిని చూసి లైకులు కొట్టేవారు లక్షల్లో ఉండడంతో సోషల్‌మీడియా వేదికగా ఆమె కీర్తి ఊహించని స్థాయికి చేరుకుంది. ఆ యువతి మీడియా ప్రతినిధులతో తానేమి చదువుకోలేదని చెప్పినప్పటికీ.. యూట్యూబ్, ఇన్‌స్టా, ఎక్స్, ఫేస్‌బుక్ తదితర సోషల్ మీడియా వేదికల్లో ఆమె పేరుతో ఏర్పాటైన పేజీలతో పాటు ఆమె ఫొటోలు పోస్టుచేసిన దాదాపు అందరికీ కొత్త ఫాలోవర్స్ వరదలా పెరుగుతున్నారు. అప్పటివరకు వందల్లో కూడా ఫాలోవర్స్ లేనివారికి మోనాలిసా కవరేజీతో వేల, లక్షల సంఖ్యలో ఫాలోవర్స్ చేరిపోతున్నారు. ఇక సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మను లియోనార్డో డా విన్సీ పెయింటింగ్ 'మోనాలిసా'తో పోలుస్తున్నారు. పలువురు టాలీవుడ్, బాలీవుడ్ తారల కన్నా ఆమె అందం పదుల రెట్లు ఎక్కువంటూ కామెంట్లు చేస్తున్నారు.

విమానాల రాకపోకలపై పొగమంచు ఎఫెక్ట్



దట్టమైన పొగమంచు కారణంగా గన్నవరం విమానాశ్రయంలో బుధవారం ఉదయం పలు విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తెల్లవారుజాము నుంచి దట్టంగా కురుస్తున్న పొగమంచు ఎయిర్‌పోర్ట్ రన్‌వే ప్రాంతాన్ని దుప్పటిలా కప్పేసింది. దీంతో బెంగళూరు నుంచి ఉదయం 8.35 గంటలకు చేరుకున్న ఇండిగో విమానం రన్‌వేపై దిగేందుకు విజిబులిటీ సమస్యతో గాల్లో చక్కర్లు కొట్టింది. అనంతరం 9.50 గంటలకు సురక్షితంగా ల్యాండింగ్ అయ్యింది. పొగమంచు కారణంగా ఉదయం 7 నుంచి 10 గంటలలోపు రావాల్సిన న్యూఢిల్లీ, ముంబై, హైదరాబాద్, చెన్నై, విశాఖపట్నం, బెంగళూరు నుంచి విమానాలు ఆలస్యంగా వచ్చాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. – గన్నవరం

మత్తు మందిచ్చి చోరీలు చేస్తున్న కిలాడీ లేడీ అరెస్ట్

- టీవీ సీరియల్స్ చూస్తూ అందులో మాదిరిగా దొంగతనాలు
- నిందితురాలి నుంచి 460 గ్రాముల బంగారం స్వాధీనం



వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ దామోదర్

ఒంగోలు సిటీ: టీవీ సీరియల్స్ చూస్తూ అందులో చూపించినట్లు మత్తు మందు ఇచ్చి ఇళ్లలో బంగారం దోచుకెళ్తున్న ఓ కిలాడీ లేడీని ఒంగోలు పోలీసులు అరెస్టు చేశారు. ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో బుధవారం ఎస్పీ ఏ.ఆర్.దామోదర్ విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఒంగోలు శివారులోని దేవరంపాడుకు చెందిన గంటా ఎలీశమ్మ అలియాస్ గంధం సుజాత ఒంగోలులోని బాలాజీ నగర్‌లో నివసిస్తోంది. ఈమె ఒంటరి వృద్ధులు, మహిళలు టార్గెట్‌గా చోరీలకు పాల్పడుతోంది. ఫంక్షన్లకు వెళ్లి ఒంటరిగా కూర్చొన్న మహిళలతో తెలిసిన వ్యక్తిలా మాటలు కలుపుతుంది. వారికి ఏమాత్రం అనుమానం రాకుండా సఖ్యతతో మెలుగుతుంది. దీన్ని అదనుగా చేసుకుని వాళ్ల ఇంటికి వెళ్లి రెండు రోజుల పాటు ఉండి అంతా పరిశీలిస్తుంది. ఈ క్రమంలో కూల్‌డ్రింక్‌లో నిద్రమాత్రలు కలిపి వారికి ఇస్తుంది. బాధితులు నిద్రపోయిన తర్వాత అల్మారాల్లో ఉన్న బంగారం, నగదును తీసుకొని ఉడాయిస్తోంది. విజయవాడలో జరిగిన ఓ చోరీ కేసులో గతంలో ఒకసారి జైలుకి వెళ్లి వచ్చిన ఎలీశమ్మ అప్పటి నుంచి పథకం మార్చి సీరియల్స్‌లో మాదిరిగా మత్తు మందిచ్చి దొంగతనాలు చేయడం ప్రారంభించింది. తనకు మానసిక పరిస్థితి బాగోలేదని డాక్టర్ వద్దకు వెళ్లి చికిత్స చేయించుకున్న ఆమె డాక్టర్ రాసిచ్చిన నిద్రమాత్రల చీటీని మందుల షాపుల్లో చూపిస్తూ నిద్రమాత్రలు కొనుగోలు చేస్తోంది. టంగుటూరు, కొత్తపట్నం, ఒంగోలు తాలుకా, ఒంగోలు వన్‌టౌన్, ఒంగోలు టూటౌన్, నాగులుప్పలపాడు, కందుకూరు పట్టణ పోలీస్‌స్టేషన్ల పరిధిలో 9 దొంగతనాలు, రెండు బంగారు షాపుల్లో చోరీలు చేసింది. నిందితురాలిని పట్టుకునేందుకు ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, సింగరాయకొండ సీఐ హజరత్తయ్య ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేశారు. బుధవారం ఉదయం 11 గంటలకు ఒంగోలులోని బాలాజీ నగర్‌లో నిందితురాలు ఎలీశమ్మను అరెస్ట్ చేశారు. ఆమె నుంచి రూ.35 లక్షల విలువైన 460 గ్రాముల బంగారు ఆభరణాలు, నేరానికి వాడిన టాబ్లెట్లు స్వాధీనం చేసుకున్నారు.

ఆదోని జిన్నింగ్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం

భారీగా పత్తి, గింజలు అగ్నికి ఆహుతి
రూ. 9 కోట్ల మేర ఆస్తి నష్టం



పరిశ్రమలో మంటలతో పొగలు వస్తున్న దృశ్యం

ఆదోని అర్బన్: కర్నూలు జిల్లా, ఆదోని పట్టణ శివారు, బసాపురం గ్రామ రోడ్డులోని సంతోష్ కాటన్ అండ్ జిన్నింగ్ ప్రెస్సింగ్ ఫ్యాక్టరీలో బుధవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రెస్సింగ్‌లో ఉన్న ఎలివేటర్‌లో షార్ట్ సర్క్యూట్ కావడంతో నిప్పు రవ్వలు ఎగిసి పక్కనే ఉన్న పత్తిపై పడటంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. పక్కనే ఉన్న పత్తికి, పత్తి గింజలకు, దూది బేడలకు మంటలు అంటుకుని బూడిదయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన మూడు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించినా వీలు కాలేదు. భారీ పొగ అలుముకోవడంతో కష్టమైంది. ఈ ప్రమాదంలో పరిశ్రమ యజమాని ప్రశాంత్, ఫ్యాక్టరీలో పత్తి అన్‌లోడు చేస్తున్న వాహన డ్రైవర్ నారాయణస్వామి త్రుటిలో బయటపడ్డారు. వారిని మంటలు చుట్టుముడుతుండగా అప్రమత్తమై పరుగులు తీసి ప్రాణాలు రక్షించుకున్నారు. ప్రమాదంలో రూ.9 కోట్ల వరకు నష్టం వాటిల్లినట్లు ప్రశాంత్ తెలిపారు. రూ.6 కోట్లు విలువ చేసే పత్తి, రూ.2 కోట్లు విలువ చేసే 600 దూదిబేడలు, రూ.కోటి విలువ చేసే 2,400 క్వింటాళ్ల పత్తి గింజలు, రెండు టాటా ఆటోలు కాలి బూడిదైనట్లు వివరించారు.

ఉచిత ఇసుక పేరుతో దోచుకుంటున్నారు

- నందికొట్కూరులో ఇసుక ట్రాక్టర్ల యజమానుల ఆందోళన
- అధిక ధరకు విక్రయిస్తున్నారని మండిపాటు
- ఇసుక డిపో, ఎమ్మెల్యే కార్యాలయం ముట్టడి
- పొంతనలేని సమాధానం చెప్పి జారుకున్న టీడీపీ ఎమ్మెల్యే జయసూర్య



అల్లూరు గ్రామంలో టీడీపీ ఎమ్మెల్యే కార్యాలయం ముట్టడించిన ట్రాక్టర్ యజమానులు

నందికొట్కూరు: కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక పేరుతో పేదలను దోచుకుంటోందని నంద్యాల జిల్లా నందికొట్కూరులోని ఇసుక డిపో వద్ద బుధవారం ట్రాక్టర్ యజమానులు ఆందోళనకు దిగారు. డిపో నిర్వాహకులు అధిక ధరలకు అడ్డదారిలో ఇసుక తరలిస్తున్నారని, అవసరమైన వారు ఇసుక కోసం నిరీక్షించాల్సి వస్తోందని మండిపడ్డారు. టన్ను రూ.744కు అమ్మాల్సి ఉండగా డిపో నిర్వాహకులు దానికి అదనంగా రూ. 256 కలిపి రూ. వెయ్యి చొప్పున విక్రయిస్తున్నారని ట్రాక్టర్ యజమానులు మురళీకృష్ణారెడ్డి, బొలెద్దుల ప్రసాద్, చెన్నయ్య, వెంకటేశ్వర్లు తదితరులు విమర్శించారు. సొంత ట్రాక్టర్ల ద్వారా ఇతర ప్రాంతాలకు ఇసుకను తరలిస్తూ తమ ట్రాక్టర్లకు ఎందుకు ఇవ్వడం లేదని డిపో నిర్వాహకుడు అల్వాల బాల వెంకట సురేష్‌ను ట్రాక్టర్ యజమానులు నిలదీశారు. అక్కడ కాదని సమీపంలోని పదిదెంపాడు, పూడూరు ఇసుక రీచ్‌ల వద్దకు వెళ్తే పోలీసులకు చెప్పి జరిమానా విధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఇసుక డిపో వద్దకు చేరుకుని వారిని అక్కడి నుంచి పంపించేశారు. అనంతరం మండల పరిధిలోని అల్లూరు గ్రామంలోని నందికొట్కూరు టీడీపీ ఎమ్మెల్యే జయసూర్య కార్యాలయాన్ని 100 మంది ట్రాక్టర్ యజమానులు ముట్టడించారు. అయితే పొంతనలేని సమాధానం చెప్పి ఎమ్మెల్యే జయసూర్య అక్కడి నుంచి జారుకున్నారు.

వైఎస్సార్‌సీపీ పాలనలో ట్రాక్టర్ ఇసుక రూ. 4,500కే ఇచ్చారు



వైఎస్సార్ కాంగ్రెస్ పాలనలో ట్రాక్టర్ ఇసుక రూ. 4,500కే ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక పేరు చెప్పి ఓట్లు వేయించుకుని మోసం చేయడం దారుణం. కర్నూలు సమీపంలోని ఈర్లదిన్నె, సింగారం, ఉడుమాల ఇసుక రీచ్‌ల వద్దకు వెళ్తే నందికొట్కూరు ట్రాక్టర్లకు ఇసుక ఇవ్వమని, నందికొట్కూరు పట్టణంలో ఉన్న డిపో వద్ద నుంచి తీసుకెళ్లాలని చెబుతున్నారు. ఆ డిపో వద్దకు వెళ్తే టన్నుకు రూ.వెయ్యి వసూలు చేస్తున్నారు.

– బొలెద్దుల ప్రసాద్, ట్రాక్టర్ యజమాని, నందికొట్కూరు

మూడు రోజుల నుంచి తిరుగుతున్నా..



ఇంటి పైకప్పు కూలిపోయింది. ఇసుక కోసం డిపో వద్దకు మూడు రోజుల నుంచి తిరుగుతున్నా ఇసుక ఇవ్వడం లేదు. అడిగితే ట్రాక్టర్ ఇసుకకు రూ. 5,600 అడుగుతున్నారు. అంత ఇవ్వలేమని చెబితే డిపో వద్ద ఎవ్వరూ పలకడంలేదు.

– రాణెమ్మ, ఏబీఎం పాలెం, నందికొట్కూరు

శారదా పీఠం నిర్మాణాల కూల్చివేతకు ఆదేశాలిస్తాం



అక్రమ నిర్మాణాలను ఉపేక్షించరాదన్న హైకోర్టు సీజే ధర్మాసనం

సాక్షి, అమరావతి: తిరుమల గోగర్భం ప్రాంతంలో విశాఖ శారదా పీఠం నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన నిర్మాణాలను కూల్చేయాలని ఆదేశాలు జారీచేస్తామని హైకోర్టు తెలిపింది. ప్లాన్‌కు విరుద్ధంగా ఎలా నిర్మాణాలు చేపడతారని ప్రశ్నించింది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలున్నప్పుడు వాటిని ఉపేక్షించరాదని వ్యాఖ్యానించింది. చట్టాన్ని ఉల్లంఘిస్తే ఏం జరుగుతుందో తెలియజేసేందుకు ఇది ఓ ఉదాహరణగా ఉండాలని తెలిపింది. నిర్మాణాలపై కౌంటర్ రూపంలో పూర్తి వివరాలను కోర్టు ముందుంచేందుకు శారదా పీఠానికి హైకోర్టు అవకాశం కల్పించింది. తదుపరి విచారణను రెండు నెలలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. తిరుమలలో శారదా పీఠం నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టిందని, ఈ నిర్మాణాలను కూల్చివేసేలా ఆదేశాలివ్వాలంటూ తిరుక్షేత్రాల రక్షణ సమితి అధ్యక్షుడు తుమ్మా ఓంకార్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇది బుధవారం మరోసారి విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా శారదా పీఠం తరఫు న్యాయవాది జోస్యుల భాస్కరరావు స్పందిస్తూ, తాను పీఠం తరఫున వకాలత్ దాఖలు చేశానని చెప్పారు. పూర్తి వివరాలను కోర్టు ముందుంచేందుకు కొంత సమయం ఇవ్వాలని కోరారు. ఇందుకు ధర్మాసనం అంగీకరిస్తూ విచారణను రెండు నెలలకు వాయిదా వేసింది. ఎలాంటి నిర్మాణాలు చేపట్టొద్దంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది.

అప్పుల బాధ తాళలేక ఇద్దరు రైతుల ఆత్మహత్య

కర్నూలు, నంద్యాల జిల్లాల్లో విషాదం



గిడ్డయ్య (ఫైల్)



సుందరరాజు (ఫైల్)

కోడుమూరు రూరల్/ఆత్మకూరు రూరల్: అప్పుల బాధ తాళలేక కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఇద్దరు రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. వివరాలు.. కర్నూలు జిల్లా వెంకటగిరికి చెందిన బోయ గిడ్డయ్య(42) తనకున్న మూడు ఎకరాల్లో వ్యవసాయం చేస్తూ జీవనం సాగించేవాడు. వ్యవసాయం కలిసి రాకపోవడం, కుటుంబ అవసరాలతో పాటు ఇద్దరు కుమార్తెల వివాహాల కోసం రూ.10 లక్షల వరకు అప్పులు చేశాడు. వాటిని తీర్చేందుకని ఎకరం పొలాన్ని అమ్మేశాడు. అయినా అప్పులు తీరకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురైన గిడ్డయ్య మంగళవారం రాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గిడ్డయ్య కుటుంబాన్ని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ ఆదిమూలపు సతీశ్, కుడా మాజీ చైర్మన్ కోట్ల హర్షవర్ధన్‌రెడ్డి పరామర్శించి.. ధైర్యం చెప్పారు.

కౌలు రైతు బలవన్మరణం: నంద్యాల జిల్లా భానుముక్కలకు చెందిన దళిత కౌలు రైతు చింతకుంట సుందరరాజు(29) కొన్నేళ్లుగా ఐదు ఎకరాల పొలం కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. దిగుబడి సరిగ్గా రాక తీవ్రంగా నష్టపోయాడు. వడ్డీలు పెరిగిపోవడంతో పాటు అప్పులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరగడంతో మంగళవారం ఆత్మకూరు పట్టణ శివారులోని విజయ పాల డెయిరీ వెనక ఉన్న కంప చెట్లలో పురుగు మందు తాగి పడిపోయాడు. అప్పటికే భార్య సుధారాణికి తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఫోన్‌లో సమాచారం ఇచ్చాడు. వారు ఘటనా స్థలానికి చేరుకొని సుందరరాజును ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ సుందరరాజు మరణించాడు. సుందరరాజుకు భార్య సుధారాణి, ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. ఇంతటి కష్ట సమయంలో కూడా సుందరరాజు కుటుంబసభ్యులు మానవత్వంతో.. అతని నేత్రాలను దానం చేశారు.

మమ్మల్ని హింసిస్తున్నారు

నిద్రమాత్రలు ఇచ్చి, మానసిక రోగులుగా మారుస్తున్నారు
మైనారిటీ తీరిన మమ్మల్ని ఇళ్లకు పంపించేయండి
విశాఖలో నడిరోడ్డుపై ప్రభుత్వ వసతి గృహంలోని బాలికల ఆందోళన



వసతిగృహం గోడలపైకి ఎక్కిన బాలికలు

ఆరిలోవ: జాతీయ రహదారిని ఆనుకుని విశాఖ వ్యాలీ స్కూల్‌కు సమీపంలోని ప్రభుత్వ బాలికల వసతిగృహంలో బుధవారం సాయంత్రం ఐదుగురు బాలికలు కలకలం సృష్టించారు. తమను హింసిస్తున్నారని, నిద్రమాత్రలు ఇచ్చి మానసిక రోగులుగా మారుస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్ గోడదూకి రోడ్డుపైకి వచ్చారు. హాస్టల్ పర్యవేక్షణాధికారి ఎ.వి. సునీత పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ద్వారకా ఏసీపీ అన్నెపు నర్సింహమూర్తి, ఆరిలోవ సీఐ మల్లేశ్వరరావు, ఎస్‌ఐలు, కానిస్టేబుళ్లు అక్కడకు చేరుకుని బాలికలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా వారు లోపలికి వెళ్లేందుకు నిరాకరించారు. విషయం తెలుసుకున్న రూరల్ తహసీల్దార్ పాల్‌కిరణ్ అక్కడకు చేరుకుని, సూపరింటెండెంట్ నుంచి వివరాలు సేకరించారు. అనంతరం ఆయన ఏసీపీ, ఆరిలోవ సీఐతో చర్చించారు. వీరంతా బాలికలకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వారు శాంతించలేదు. మరో పక్క.. తహసీల్దార్, చిల్డ్రన్ వెల్ఫేర్ కమిటీ (సీడబ్ల్యూసీ) సభ్యులు, బాలుర పరిశీలన గృహం సూపరింటెండెంట్ వచ్చి బతిమాలినా ఆ బాలికలు ససేమిరా అన్నారు. దీంతో.. వారిని ఏయే జిల్లాల సీడబ్ల్యూసీల నుంచి తీసుకొచ్చారో.. వారితో సంప్రదించి ఆయా జిల్లాలకు తీసుకెళ్లిపోవాలని అధికారులు కోరారు. బాలికల తల్లిదండ్రులకు ఫోన్‌చేసి, వారిని ఇళ్లకు తీసుకుపోవాలని సూచించారు. దీంతో బాలికలు శాంతించారు. అనంతరం ఉమెన్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు డైరెక్టర్ జయదేవి వసతిగృహానికి చేరుకుని సంఘటనపై ఆరా తీశారు.

మమ్మల్ని ఇంటికి పంపించేయండి..

తమకు మైనార్టీ తీరిపోయినా బయటకు పంపడంలేదని.. వసతిగృహంలో కుమారి అనే సహాయకురాలు తమను ఇబ్బంది పెడుతున్నట్లు బాలికలు వాపోయారు. తమను మానసిక రోగులుగా చిత్రీకరించి, నిద్రమాత్రలు ఇస్తున్నారని ఆరోపించారు. తమను వెంటనే ఇంటికి పంపించేయాలని కోరారు. దీనిపై గృహం సూపరింటెండెంట్ సునీత మాట్లాడుతూ.. బాలికలందర్నీ ఇబ్బంది పెట్టకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నట్లు తెలిపారు. మైనారిటీ తీరిన తర్వాత కూడా సీడబ్ల్యూసీ అనుమతితోనే బయటికి పంపిస్తామని, తమకు తాము ఎలాంటి నిర్ణయం తీసుకోలేమన్నారు. ఐదుగురిలో నలుగురు బాలికలకు కొద్దిరోజులుగా మెంటల్ కేర్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. వారి తల్లిదండ్రులకు ఫోన్‌చేశామని, వారొస్తే బాలికలను అప్పగిస్తామని వెల్లడించారు. మరోవైపు.. ఈ సంఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత ఆరా తీసి నివేదిక ఇవ్వాలని కలెక్టర్, సీపీని కోరారు.

84 గంటలుగా కూంబింగ్

మూడోరోజు లభ్యమైన ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలు
మొత్తంగా 18 మంది మృతిచెందినట్టు ధ్రువీకరించిన పోలీసులు

చర్ల/బెల్లంపల్లి: ఛత్తీస్‌గఢ్ – ఒడిశా సరిహద్దులో ఈనెల 19న ప్రారంభమైన పోలీసుల కూంబింగ్ బుధవారం అర్ధరాత్రి వరకూ కొనసాగుతూనే ఉంది. ఛత్తీస్‌గఢ్‌లోని గరియాబంద్ జిల్లాలో కూంబింగ్ చేపట్టి 84 గంటలు దాటింది. కాగా, ఈ ఎదురుకాల్పుల్లో మరణించిన మరో ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలు బుధవారం లభ్యమయ్యాయి. మొత్తంగా ఈ ఎన్‌కౌంటర్‌లో బుధవారం రాత్రి వరకు 18 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసులు అధికారికంగా ధ్రువీకరించారు. గరియాబంద్ జిల్లాలోని మణిపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గల కులారీఘాట్‌లో మరో రెండు రోజులపాటు ఈ కూంబింగ్ కొనసాగించనున్నట్లుగా తెలుస్తోంది. కాగా లభ్యమైన మృతదేహాలను ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌కు తరలించారు. కూంబింగ్ ఆపరేషన్‌లో పాల్గొంటున్న జవాన్ల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్న ఇరు రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారులు, వారికి అవసరమైన తాగునీరు, ఆహారపదార్థాలు, మందులు సరఫరా చేస్తున్నట్లు తెలిసింది.

సుదర్శన్ స్మారక స్తూపం కూల్చివేత..

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన కటకం సుదర్శన్ అలియాస్ దూలాదాదా స్మారక స్తూపం నేలమట్టమైంది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా బట్టిగూడ అటవీ ప్రాంతంలో ఆయన పేరిట నిర్మించిన స్తూపాన్ని బుధవారం భద్రతా బలగాలు కూల్చివేశాయి. 2023 మే 31న తీవ్ర అనారోగ్యంతో దండకారణ్యంలో సుదర్శన్ మృతిచెందారు. దీంతో ఆయన స్మారకార్థం అదే ఏడాది జూన్ రెండో వారంలో ఆదివాసీలు స్తూపం నిర్మించారు. కాగా, స్తూపాన్ని భద్రతా బలగాలు ధ్వంసం చేసిన ఘటన బెల్లంపల్లిలో కలకలం రేపింది.

సాక్షి
ఫ్యామిలీ
విజయవాడ
గురువారం ॥ 23-1-2025



● స్ఫూర్తి

తానే దిద్దుకున్న బతుకు చిత్రం

బాల్యం పేదరికాన్ని పరిచయం చేసింది. చదువుకు దూరం చేసింది. అనివార్యంగా పెళ్లికి తలవంచాల్సి వచ్చింది. భర్త పట్టించుకోని ఇంటి బాధ్యతను మోయడానికి భుజాలని వ్వాల్సి వచ్చింది. ఒకటి కాదు రెండు కాదు... ఏకంగా ఐదుసార్లు వదిలి వెళ్లాడు భర్త. ఇద్దరు పిల్లలను పోషించుకోవాలి. తనకు దూరమైన చదువును వారికివ్వాలి. అందుకోసం తానెంతయినా కష్టపడాలి. ఇదీ ఆమెకు జీవితం నిర్దేశించిన దారి. ఆ దారి ఆమెను దేశం ఎల్లలు దాటించింది. పరాయి దేశంలో ఆ భాషలు నేర్చుకుంది. చదువుకుంది. ఆ దేశపు మంత్రిత్వ శాఖలో ఉద్యోగంలో చేరింది. ఆ విధుల్లో ఏకైక మహిళ రషీదా బేగం షేక్ పరిచయం ఇది.

బతుకు బడి

రషీదా పుట్టింది తమిళనాడులో. ఆమె చిన్నప్పుడే తండ్రి ఆంధ్రప్రదేశ్, తిరుపతి జిల్లాలోని గూడూరుకి వచ్చి స్థిరపడ్డారు. రషీదా బాల్యం, చదువు గూడూరులోనే. ఆమె పాఠశాల చదువు పూర్తయ్యేలోపు తండ్రిపోవడంతో కష్టాలు మొదలయ్యాయి. క్లాసులో ఫస్ట్ ర్యాంకులో చదివిన రషీదకు టెన్త్ క్లాస్ హాల్ టికెట్ తెచ్చుకోవడానికి పాతిక రూపాయలు కష్టమయ్యాయి. చదువు విలువ తెలియని తల్లి కారణంగా రషీదా చదువాగిపోయింది. అడిగిన వారికిచ్చి పెళ్లి చేశారు. వ్యసనపరుడైన భర్త వదిలేసి పోవడంతో ఇద్దరు పిల్లలను పోషించుకోవడానికి వదిన సహాయంతో కువైట్‌కి వెళ్లింది. పిల్లలను అక్క దగ్గర వదిలి కువైట్‌లో ఉద్యోగంలో చేరిన రషీదా లక్ష్యం ఒక్కటే. బాగా డబ్బు సంపాదించాలి, పిల్లల్ని బాగా చదివించాలి. నెలకు నాలుగు వేల రూపాయల ఉద్యోగంతో మొదలైన ఆమె ప్రస్థానంలో ఆమె చేరిన మైలురాయి ఏమిటో తెలుసా? కువైట్ పబ్లిక్ రిలేషన్స్, ఫారిన్ అఫైర్స్ మినిస్ట్రీలో అఫిషియల్ ఫొటోగ్రాఫర్. ఇదేమీ సినిమా కథలా ఒక రీల్‌లో జరిగిపోలేదు. ఆమె ప్రయాణంలో ఒక్కొక్క అడుగూ చిట్టడవిలో దారి వెతుక్కుంటూ సాగింది. ఒక్కొక్క సంఘటన ఒక్కో పాఠం. భాష తెలియక యజమానురాలి ఆదేశం సరిగ్గా అర్థం కాకపోవడం, దాంతో ఆమెకు ఆగ్రహం కట్టలు తెంచుకోవడం, రషీద ఉన్న గది తలుపు వేసి రెండో రోజు వరకు తియ్యకపోవడం... ఇండియాకి వెళ్లిపోదామనిపించిన చేదు అనుభవం. పిల్లల్ని బాగా చదివించాలి... ఒక్కటే లక్ష్యం ఆమెను కువైట్‌లో కట్టిపడేసింది. ఇటాలియన్ వంటల పుస్తకంలోని బొమ్మల ఆధారంగా రకరకాల సలాడ్‌లు చేసి జీతం పెంచుకుంది.

కష్టాల పాఠాలు

రషీదా ఓ రోజు పైకి ఎక్కి కిటికీలను తుడుస్తూ కాలు జారి పడిపోయింది. కాలుకు కట్టు కట్టించారు. ఆ ఒక్కరోజే రెస్ట్. రెండో రోజు చేతి కర్ర ఇచ్చి పని చేయమన్నారు. కాలికి కట్టు, కర్ర సాయంతో నడుస్తూ ఇంటిపనంతా చేయాల్సి వచ్చింది. చిమ్మ చీకటిలోనూ ఒక వెలుగురేఖ ప్రకాశిస్తుందనడానికి నిదర్శనం ఆ ఇంటి అమ్మాయి బ్యూటీషియన్ కావడం. ఆమెకు సహాయం చేస్తూ కోర్సు మొత్తం నేర్చుకుంది రషీదా. బ్యూటీషియన్‌గా పని చేసింది. ఒకరోజు అరబ్ వార్తాపత్రికలో మహిళలకు ఫొటోగ్రఫీలో శిక్షణ, ఉద్యోగం ప్రకటన ఆమెను కొత్త దారి పట్టించింది. ఆ ప్రకటనలో ఆమెకు అర్థమైంది మహిళ ఫొటో, కెమెరా బొమ్మ, జీతం అంకె మాత్రమే. కోర్సులో చేరి ఫొటోగ్రఫీ నేర్చుకుంది. డిగ్రీ ఉంటే ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని చెప్పారెవరో. ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ బీకామ్ చేసింది. ఇంగ్లిష్ మాట్లాడడంతో పాటు అరబ్బీ చదవడం, రాయడం కూడా నేర్చుకుంది. గవర్నమెంట్‌లో స్వీపర్ ఉద్యోగం అయినా చేస్తానని తెలిసిన వాళ్లందరినీ అడిగింది. కానీ ఆమె కోసం అఫిషియల్ ఫొటోగ్రాఫర్ ఉద్యోగం ఎదురు చూసింది. ఇప్పుడామె తన కంటూ మినిస్ట్రీలో ఒక అఫిషియల్ క్యాబిన్, పోలీస్ జాకెట్‌తో ఉన్నతస్థాయిలో ఉన్న విజేత. కొడుకులిద్దరూ ఆమె కోరుకున్నట్లే ఉన్నత చదువులు చదువుకుని ఉద్యోగాల్లో స్థిరపడ్డారు.

> **ఇకిగాయ్ నేర్పించింది**
>
> ఫొటోగ్రఫీతోపాటు ఫొటోషాప్ కోర్సు నేర్చుకోవడానికి వెళ్లినప్పటికి నాకు కీబోర్డ్ కాదు కదా, మౌస్ కదపడం కూడా రాదు. బ్యూటీషియన్‌గా కొనసాగమని సూచించారు. అప్పుడు నాకెంత ఉక్రోషం వచ్చిందంటే... ఆ మాట అన్న వారి నంబర్ బ్లాక్ చేసేశాను. ఏడాది తర్వాత వారికి ఒక ప్రోగ్రామ్‌కి ఫొటోగ్రాఫర్ అవసరం ఏర్పడినప్పుడు ఎంక్వయిరీ చేస్తే ఎవరో నా పేరు చెప్పారట. వాళ్ల ఈవెంట్ కోసం నన్నే పిలిచారు. మరొక సందర్భంలో నా దుస్తుల కారణంగా చిన్నచూపుకు గురవుతున్నానని తెలిసింది. నేను నేర్చుకున్న మరో పాఠం అది. జపాన్ పుస్తకం ఇకిగాయ్ ద్వారా చాలా తెలుసుకున్నాను. ఉమెన్స్ డ్రైవ్ కోర్సులో ఈ పుస్తకంలోని అంశాలను చేర్చాను. నన్ను నేను మలుచుకున్నట్లే సాటి మహిళలను తీర్చిదిద్దాలనేది నా ఆకాంక్ష.
>
> – రషీదా బేగం షేక్, ఫొటోగ్రాఫర్, మంత్రిత్వ శాఖ, కువైట్

విజేత లక్ష్యం

రషీదా ప్రస్థానం పర్వత శిఖరం చేరిన తర్వాత అక్కడే ఆగిపోలేదు. పరాయి దేశంలో ఒంటరి మహిళకు ఎదురయ్యే కష్టాలను స్వయంగా అనుభవించింది. ఉపాధి కోసం బయటి ప్రాంతాలకు వెళ్లే వారికి మంచి దారి చూపించాలనుకుంది. ఉమెన్స్ డ్రైవ్ ఏపీ పేరులో స్వచ్ఛంద సంస్థను స్థాపించి మహిళలను శిక్షణనిస్తోంది. టైలరింగ్, బ్యూటీషియన్, ఇంగ్లిష్ చదవడం– మాట్లాడడం, కేక్ తయారీ, పెళ్లి మండపాల అలంకరణ వంటి పనుల్లో శిక్షణనిస్తోంది. అలాగే ఉజ్వల భవిష్యత్తు పేరుతో పాఠశాల పిల్లలకు కెరీర్ ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయోననే అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తోంది. ఉద్యోగం నుంచి రిటైర్ అయిన తర్వాత ఇండియాకి వచ్చి పూర్తి స్థాయిలో మహిళలు, పిల్లల కోసం పని చేయాలనేదే తన లక్ష్యం అంటోంది రషీదా బేగం షేక్.

– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి



స్వేచ్ఛ ఇక్కడ స్టాట్యూ

అమెరికా అన్నిట్లో ముందుంటుంది! అభివృద్ధికి ప్రామాణికమని చెప్పుకుంటారు! ఏ మార్పైనా అక్కడే మొదలవుతుందని, దాన్ని ఏ దేశమైనా అనుసరించొచ్చనే నమ్మకం ఆ దేశానిది.. ప్రపంచానిది కూడా! స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ దేశం ప్రపంచానికేమని సెలవిస్తోంది.. కొత్త అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తుంటే? ముఖ్యంగా జెండర్ విషయంలో! సాధారణంగా థర్డ్ జెండర్ హక్కుల విషయంలో అమెరికా ప్రపంచానికి మార్గదర్శిగా ఉంది. భద్రమైన, గౌరవప్రదమైన గమ్యంగా ప్రపంచంలోని ఎందరో ట్రాన్స్‌జెండర్స్‌కి ఆశ్రయం ఇచ్చింది. ఆ స్పృహ మనతో సహా ఎన్నో దేశాలకు స్ఫూర్తినిచ్చింది. వాళ్ల హక్కుల కోసం మన దగ్గరా ఉద్యమాలు సాగాయి. ప్రభుత్వాలు వాళ్లకు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వమైతే ట్రాఫిక్ కానిస్టేబుల్స్‌గా నియమించింది. ట్రాన్స్‌మన్ ఐఆర్‌ఎస్ ఆఫీసర్ అయ్యాడు. గవర్నమెంట్ డాక్టర్ కొలువొచ్చింది. ఇది కొంత మనం అగ్రరాజ్యం నుంచి నేర్చుకున్నదే! అలాంటిది ఆ దేశాధ్యక్షుడు ఇప్పుడు తాము ‘థర్డ్ జెండర్‌ను గుర్తించం’ అంటూ పాలనా ఉత్తర్వుల మీద సంతకం చేశాడు. ప్రమాణ స్వీకారం అయిన వెంటనే ట్రంప్ చేసిన ముఖ్య సంతకాల్లో అదొకటి. ఇప్పుడిప్పుడే సమాన హక్కుల వైపు అడుగులు వేస్తున్న దేశాలకిది విస్మయమే! ఇప్పటికే మన ఐపీసీలోని 377 సెక్షన్‌కు కొత్త చట్టం బీఎన్నెస్(భారతీయ న్యాయ సంహిత) ప్రత్యామ్నాయం చూపక చాలా ఆందోళనలు తలెత్తాయి. దానికిప్పుడు అమెరికా నిర్ణయాన్ని వత్తాసుగా తీసుకునే ప్రమాదమూ ఉంది. ఈ నేపథ్యం, సందర్భంలో ట్రాన్స్ జెండర్స్, వాళ్ల హక్కుల కార్యకర్తలు ఏమంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేశాం ..

స్టిగ్మా, డిస్క్రిమినేషన్ ఎక్కువవుతాయి



అంతకుముందు అమెరికాలో మొదలైన మీ టూ, బ్లాక్ లైవ్స్ మ్యాటర్‌లాంటి మూవ్‌మెంట్స్ ప్రభావం మన దగ్గరా (దళిత్ లైవ్స్ మ్యాటర్) ఉండింది. కాబట్టి ఇప్పుడు ట్రంప్ డెసిషన్ వల్ల ఎల్‌జీబీటీక్యూని వెస్టర్న్ కాన్సెప్ట్ అని అభిప్రాయపడుతున్న వాళ్లంతా ఇక్కడ దాని రిలవెన్స్‌నే జీరో చేసే చాన్స్ ఉంది. ఎల్‌జీబీటీక్యూ కమ్యూనిటీకి సంబంధించిన పాలసీలన్నీ కార్పొరేట్ కంపెనీల్లోనే కనిపిస్తాయి. వాళ్లకు ఉద్యోగాలుండేవీ వాటిల్లోనే! ఇవన్నీ చాలావరకు అమెరికా బేస్డ్‌గానే ఉంటాయి. మిగతా ఎక్కడైనా ఎల్‌జీబీటీక్యూ వాళ్ల ఐడెంటిటీని దాచుకునే ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే గ్లోబల్ బిజినెస్ కోసం ఇండియన్ బిజినెసెస్ కూడా వాళ్ల పాలసీలు కొన్నిటిని ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. ఇప్పుడు వాళ్లే తీసేస్తే వీళ్లూ అనవసరమనుకుంటారు. ఉద్యోగాలుండవు. దానివల్ల వాళ్ల ఏజెన్సీలు కూడా పోతాయి. మళ్లీ మునుపటి స్థితికి వచ్చేస్తారు. స్టిగ్మా, డిస్క్రిమినేషన్ ఎక్కువవుతాయి. మన దగ్గర థర్డ్ జెండర్‌కి సంబంధించిన చట్టాలు కొంచెం భిన్నంగా, బలంగా ఉన్నాయి. వాటిని మార్చకపోతే పర్వాలేదు. ఇన్‌ఫ్లుయెన్స్ అయ్యి మారిస్తే మాత్రం ఇబ్బందే! ఇంకో విషయం.. రెండే జెండర్లని గుర్తించడం వల్ల ఆ రోల్స్ కూడా రిజిడైపోయి స్త్రీని ఇంటికే పరిమితం చేసే ప్రమాదం, స్త్రీ మీద హింస మరింత పెరిగే ప్రమాదమూ లేకపోలేదు.

– దీప్తి సిర్లా, జెండర్ యాక్టివిస్ట్

హింస పెట్రేగే ప్రమాదం



జెండర్ విషయంలో ట్రంప్ తీసుకున్న డెసిషన్ వల్ల ఎల్‌జీబీటీక్యూ, లైంగికత విషయంలో సందిగ్ధంలో ఉన్న పిల్లలు హింసకు లోనయ్యే ప్రమాదం ఉంది. పితృస్వామ్య వ్యవస్థ మరింత బలపడి స్త్రీల మీదా హింస పెట్రేగొచ్చు. ఇప్పుడిప్పుడే జెండర్ రైట్స్ మీద అవగాహన, చైతన్యం పెరుగుతున్న క్రమంలో అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం ప్రపంచ దేశాలపై చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. ట్రాన్స్ జెండర్ల జీవితాలకు రిస్క్ పొంచి ఉంది. ట్రంప్ నిర్ణయాన్ని నిలువరించడానికి అమెరికా ఎల్‌జీబీటీక్యూ కమ్యూనిటీ న్యాయపోరాటానికి సిద్ధమైంది. అయితే అదొక్కటే సరిపోదు. ట్రంప్ నిర్ణయ పర్యవసానాలను తెలుపుతూ ప్రపంచవ్యాప్తంగా ప్రగతిశీలవాదులందరూ సామాజిక పోరాటంతో మద్దతు తెలపాలి.

– రచన ముద్రబోయిన, ట్రాన్స్ రైట్స్, హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్

ఫండ్స్, ఉద్యోగాలు ప్రశ్నార్థకమే!



చాలా విషయాల్లో మాదిరి జెండర్ విషయంలోనూ ట్రంప్ ఆ దేశాన్ని వెనక్కి తీసుకెళ్తున్నాడు. ఎన్నో అమెరికన్ కంపెనీలు మన దగ్గర, ఇతర దేశాల్లో ‘డైవర్సిటీ ఈక్విటీ ఇన్‌క్లుజన్’ కింద ఎల్‌జీబీటీక్యూ వాళ్లకు ఫండ్స్, ఉద్యోగావకాశాలను కల్పిస్తున్నాయి. ఈ పాలసీల వల్ల అవి ప్రశ్నార్థకమవచ్చు! అంతే కాదు తమకు భద్రమైన ప్లేస్‌గా భావించి అమెరికా వెళ్లిన ఎల్‌జీబీటీక్యూల పరిస్థితేంటి? పాస్‌పోర్ట్‌లో కూడా ట్రాన్స్‌జెండర్ అనే పదం వాడకూడదని చెప్పాడు. ఆ నేపథ్యంలో వేరే దేశాల నుంచి చదువు కోసం, టూరిజం కోసం వెళ్లే ట్రాన్స్‌జెండర్ల సంగతేంటి? భయాందోళనలను కలిగించే విషయమే! ఇంకా చెప్పాలంటే హింసను ప్రేరేపించే నిర్ణయమిది!

– తాషి చోడుప్, బౌద్ధ సన్యాసిని, క్వీర్ ట్రాన్స్ వెల్‌నెస్ సెంటర్ ఫౌండర్, సోషల్ యాక్టివిస్ట్

– సరస్వతి రమ

● న్యూస్‌మేకర్

> మొదటిసారిగా ప్రవేశపెట్టిన ఖోఖో వరల్డ్ కప్ 2025ను మన పురుషుల జట్టు గెలిచింది. అంతకంటే ఘనంగా మహిళాజట్టు కూడా గెలిచింది. బరిలో ఎవరి సత్తా వారిదే అన్నట్టుగా సాగిన ఈ వరల్డ్‌కప్‌లో 23 దేశాలు పాల్గొంటే వారిపై గెలుపుకు మన మహిళాజట్టును ముందుండి నడిపించింది కెప్టెన్ ప్రియాంక ఇంగ్లే. పుణెకు చెందిన ఈ రైతుబిడ్డ ముంబైలో టాక్స్ అసిస్టెంట్‌గా పని చేస్తోంది. ఆమె పరిచయం.

ఖోఖో వరల్డ్‌కప్ గెలిచిన రైతుబిడ్డ





● ట్రోఫీతో...

ఖోఖో వరల్డ్ కప్ జరిగితే (జనవరి 13–19, న్యూఢిల్లీ) 23 దేశాలు పాల్గొంటే వాటన్నింటిని ఓడించి కప్‌ను సొంతం చేసుకుంది భారత మహిళా ఖోఖో జట్టు. అలా ప్రియాంక ఇంగ్లే తన జట్టుతో పాటు చరిత్రలో నిలిచిపోయింది.

ఇంతకాలం క్రికెట్‌కు క్రేజ్ ఉండేది. ఆ తర్వాత కబడ్డీ రంగం మీదకు వచ్చింది. ఇప్పుడు ఖోఖో. ఈ ఆటకు ఒలింపిక్స్‌లో చోటు దక్కితే ఒలింపిక్స్ మెడల్ సాధించడమే తమ లక్ష్యం అంటున్నారు ప్రియాంక ఇంగ్లే. చూడబోతే అదేం పెద్ద విషయం కానట్టుంది.

వీధి ఆట

పుణెలో రైతు కుటుంబంలో జన్మించిన ప్రియాంక తన స్కూల్లో ఐదో ఏట ఖోఖోలో చేరింది. అయితే తల్లిదండ్రులు పెద్దగా ఎంకరేజ్ చేయలేదు. ‘ఇది వీధి ఆట. బస్తీల్లో ఆడే ఆట. ఈ ఆటతో ఏం ప్రయోజనం’ అన్నారు. అయితే 8వ తరగతి వచ్చేసరికి నేషనల్స్‌కు ఆడటం మొదలుపెట్టింది. మెడల్స్ కూడా సాధించసాగింది. అప్పుడు తల్లిదండ్రులు మనమ్మాయి బాగా ఆడుతోందని ప్రోత్సహించారు. ప్రియాంక ఇప్పటికి 23 నేషనల్ టైటిల్స్ గెలిచింది. నాల్గవ ఆసియన్ ఛాంపియన్‌షిప్‌లో గోల్డ్‌మెడల్ సాధించింది. అయినప్పటికీ ఆమె కెప్టెన్ అవుతానని ఊహించలేదు. వరల్డ్ కప్ 2025 పోటీలు జనవరి 13 నుంచి మొదలవనుండగా 11వ తేదీన, రెండురోజుల ముందు ఆమెను కెప్టెన్‌గా అనౌన్స్ చేశారు. ‘మట్టి మీద ఆడే ఆట నుంచి మ్యాట్ మీద ఆడే ఆట వరకూ ఎదిగిన ఖోఖోలో నేనూ సభ్యురాలు కాగలిగినందుకు గర్విస్తాను’ అంటుంది ప్రియాంక.

బరువైన ట్రోఫీ

వరల్డ్ కప్ ప్రారంభమైనప్పటి నుంచి వేదిక మీద ఉంచిన ట్రోఫీని మహిళాజట్టు సభ్యులందరూ తాకి చూశారు. ‘అది చాలా బరువున్న ట్రోఫీ. దానిని పట్టుకుని ఫొటో దిగడం సాధ్యం చేసుకోవాలని నిశ్చయించుకున్నాను’ అంటుంది ప్రియాంక. వరల్డ్ కప్ కోసం నెల రోజుల పాటు సాగిన క్యాంప్‌లో కోచ్‌లు 15 మంది గట్టి ప్లేయర్లను తీర్చిదిద్దారు. డిఫెండర్స్, అటాకర్స్, వజీర్స్ అనే మూడు కేటగిరీల్లో ఆటగాళ్లు తర్ఫీదు అవుతారు. ప్రియాంక ఆల్‌రౌండర్. ‘ఫైనల్స్‌లో నేపాల్ వస్తుందని మాకు తెలుసు. ఫస్ట్ హాఫ్‌లో వారిని తట్టుకోవడం కొంచెం కష్టమైంది. అయితే సెకండ్ హాఫ్‌లో మేము స్ట్రాటజీ మార్చి గెలిచాం. మా జట్టులో యంగ్ ప్లేయర్ల దూకుడు తగ్గిస్తూ అనుభవంతో ఆడుతూ ఈ గెలుపు సాధించాను’ అంది ప్రియాంక.

సరే. ముందు ఏం జరిగిందో చూద్దాం. గ్రూప్ స్టేజ్‌లో ఫస్ట్ మేచ్ పాకిస్తాన్‌తో పడింది. గెలిచారు. ఆ తర్వాత గట్టి జట్లయిన ఇరాన్, సౌత్ కొరియా, మలేసియా జట్లతో గెలిచారు. ఆ తర్వాత గెలుచుకుంటూ వచ్చి క్వార్టర్ ఫైనల్స్‌లో అత్యంత గట్టి జట్టు బంగ్లాదేశ్‌ను మట్టి కరిపించారు. సెమి ఫైనల్స్‌లో దక్షిణాఫ్రికా పరిస్థితి కూడా అంతే అయ్యింది. ఇక జనవరి 19న ఫైనల్స్. ప్రత్యర్థి జట్టు నేపాల్. ఈ జట్టుకు ఖోఖో బాగా వచ్చు. పైగా యంగ్ ప్లేయర్లు చాలా మంది ఉన్నారు. కాని భారత జట్టులో యంగ్ ప్లేయర్లతో పాటు అనుభవజ్ఞులు కూడా ఉన్నారు. తోడు కెప్టెన్‌గా 15 ఏళ్ల అనుభవం ఉన్న ప్రియాంక ఉంది. ఖోఖోలో టచ్ పాయింట్లు ఉంటాయి. ఫైనల్స్‌లో భారత్ 78 టచ్ పాయింట్లతో నేపాల్‌ను 40 పాయింట్లతో కట్టడి చేసి ఘన విజయం సాధించింది. చరిత్రలో మొట్టమొదటిసారి

ఎం.కామ్ చేసి గవర్నమెంట్ టాక్స్ విభాగంలో ఉద్యోగం చేస్తోంది ప్రియాంక. ‘ఖోఖో ఆటగాళ్లకు ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు వస్తున్నాయి. సాయం కూడా అందుతోంది. రోజులు బాగున్నాయి. మా మహారాష్ట్రలో ఖోఖో బాగా ఆడతాం. మా రాష్ట్రానికి నేను సరైన ట్రోఫీనే అందించాను’ అని పొంగిపోయింది ప్రియాంక.

● ఫస్ట్ టైమ్

రాగాల పల్లకిలో రాష్ట్రపతి చెంతకు...



ఝార్ఖండ్‌కు చెందిన ఈ పాతిక మందిలో ఎక్కువ మంది ఆదివాసీ అమ్మాయిలే. ఎవరూ ఎప్పుడూ ఢిల్లీకి వెళ్లలేదు. వీరికి ఢిల్లీకి వెళ్లే అవకాశం రావడమే కాదు రిపబ్లిక్ డే వేడుకలలో పాల్గొని, రాష్ట్రపతి ముందు పైపర్ బ్యాండ్ పెర్‌ఫార్మెన్స్ ఇచ్చే అపూర్వ అవకాశం వచ్చింది.

కర్తవ్యపథ్ దగ్గర ప్రదర్శన ఇవ్వడానికి దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన మూడు పాఠశాలల్లో ఝార్ఖండ్‌లోని సింగ్‌భమ్ జిల్లా ‘కస్తుర్బాగాంధీ బాలికా విద్యాలయ’ ఒకటి. ట్యూన్స్ వాయించడంలో కచ్చితత్వం, ఏకరూపత కారణంగా ఈ పైపర్ బ్యాండ్ ఎంపికైంది. రాష్ట్రపతి ముందు ప్రదర్శన ఇవ్వబోతున్న ఈ గర్ల్ బ్యాండ్ ఉత్సాహంగా ఉంది.

‘ఇది చాలా గొప్ప అవకాశం. జీవితంలో ఎప్పుడూ మరచిపోలేని అవకాశం’ అంటుంది బ్యాండ్ సభ్యులలో ఒకరైన పార్వతి మహతో.


● మన(సు)లో మాట

మా నాన్నని ఒరిజినల్ కాదు... అంటోంది మా అమ్మ!

మా అమ్మ వయస్సు 45 సంవత్సరాలు. గత రెండేళ్ళ నుంచి వింతగా ప్రవర్తిస్తోంది. మా నాన్నను పట్టుకొని నువ్వు అసలు భర్తవి కాదు, భర్త రూపంలో వచ్చిన డూప్లికేట్ అని సతాయిస్తోంది. మేమెంత నచ్చచెప్పినా, తన వాదన మార్చుకోవడం లేదు. తన భర్త కాదనే వాదనతో ఆయనతో సఖ్యంగా ఉండటం లేదు. వేరే గదిలో పడుకుంటోంది. ఈ ఒక్క విషయం తప్ప మిగతా ఆమె ప్రవర్తన అంతా మామూలుగానే ఉంటుంది. వంటపని, ఇంటిపని బాగానే చేస్తుంది. బంధువులు ఇంటికొచ్చినా వారిని బాగానే చూస్తుంది. కాని వారందరితో మా నాన్నను, తన భర్త కాదనే చెప్పడం వల్ల మా అందరికీ చాలా అవమానంగా ఉంది. మరి ఆమె కావాలనే అలా మాట్లాడుతోందా లేక మా నాన్న గారిపై ఇష్టం లేక అలా చెబుతుందో మాకర్థం కావడం లేదు. ఏం చేయాలో తెలియక, మీరేదైనా పరిష్కారం చూపిస్తారనే ఆశతో రాస్తున్నాను.

– రమ్య, ఆదోని

ఇది మీ అందరికీ క్లిష్ట సమస్యే! కుటుంబ పరువు ప్రతిష్ఠలకు కూడా సంబంధించిన విషయం. అయితే ఒక్క విషయం. మీ అమ్మగారు కావాలని మాత్రం అలా మాట్లాడటం లేదు. మీ నాన్నగారిపై అయిష్టతతోనో, ప్రేమ లేకపోవడం వల్లో కూడా కాదు. ఇది ఒక అరుదైన వింత మానసిక వ్యాధి. మానసిక వైద్య శాస్త్రంలో దీనిని ‘కేప్ గ్రాస్ సిండ్రోమ్’ అంటారు. దీనినే ‘డిల్యూజన్ ఆఫ్ ది డబుల్స్’ అని కూడా అంటారు. ఒరిజినల్ వ్యక్తి రూపంలో ఇంకొక వ్యక్తి మారువేషంలో వచ్చాడని భ్రమించి, అందుకు తగ్గట్టుగా ప్రవర్తించడమే ఈ వింత మానసిక వ్యాధి లక్షణం. విఠలాచార్య జానపద సినిమాల్లో లాగా అనిపించే ఈ వింత అనుభవం, మెదడులోని కొన్ని అసాధారణ రసాయనిక చర్యల వల్ల వచ్చే అవకాశముందని తెలిస్తే, చాలా మందికి ఆశ్చర్యంగా అనిపించొచ్చు. కొన్నాళ్ళు పోతే మీ నాన్ననే కాదు, మిమ్మల్ని కూడా డూప్లికేట్ అన్నా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. మీరన్నట్లు ఆ ఒక్క విషయంలో తప్ప, మిగతా అన్ని విషయాల్లో వారి ప్రవర్తన అంతా నార్మల్‌గానే ఉంటుంది. అందుచేత ఇది మానసిక వ్యాధి అన్న అనుమానం ఎవరికీ రాదు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీ అమ్మగారిని వెంటనే దగ్గర్లోని సైకియాట్రిస్ట్‌కు చూపించి తగిన వైద్యం చేయిస్తే ఆమె భ్రమలు, భ్రాంతులు పూర్తిగా తొలగి మీ నాన్నను మునుపటిలాగే తన భర్తగా భావించి మునుపటి స్థితికి వస్తుంది. ఆల్ ది బెస్ట్!



డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ.

మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com

● బ్యూటిప్

అరకప్పు స్ట్రాబెర్రీ గుజ్జులో కోడిగుడ్డు తెల్లసొన రెండు చెంచాలు, ఒక చెంచాడు నిమ్మరసం, రెండు చెంచాల తేనె కలపాలి. దీన్ని ముఖానికి ప్యాక్‌లా వేసి ఆరిన తర్వాత కడిగేసుకోవాలి. వారానికి మూడుసార్లు ఇలా చేస్తుంటే జిడ్డు తగ్గిపోయి ముఖం మిలమిలలాడుతుంది.



● గార్డెనింగ్ టిప్



ఆవాలను నీళ్లతో కలిపి మెత్తగా నూరి గులాబీ మొక్కల మొదళ్లలో వేస్తే... మొక్కలకు పురుగు పట్టదు.



ఐసీసీ టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్... అగ్రస్థానంలోనే బుమ్రా

దుబాయ్: భారత స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఆస్ట్రేలియాతో 'బోర్డర్–గావస్కర్ ట్రోఫీ'లో అద్వితీయ ప్రదర్శన కనబర్చిన బుమ్రా తాజా ర్యాంకింగ్స్‌లో 908 పాయింట్లతో 'టాప్' ప్లేస్‌ను మరింత పదిలం చేసుకున్నాడు. భారత్ తరఫున ఒక బౌలర్ సాధించిన అత్యధిక రేటింగ్ పాయింట్లు ఇవే కావడం విశేషం. ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (841 పాయింట్లు), దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబడ (837 పాయింట్లు) ఈ జాబితాలో వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. ఆల్‌రౌండర్ల జాబితాలో రవీంద్ర జడేజా (400 పాయింట్లు) కూడా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.


వరుణ్ చక్రవర్తి

ఆరంభం అదిరింది

తొలి టి20లో భారత్ ఘన విజయం

- 7 వికెట్లతో ఇంగ్లండ్ చిత్తు
- చెలరేగిన అభిషేక్ శర్మ
- 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' వరుణ్ చక్రవర్తి
- రాణించిన అర్ష్‌దీప్, అక్షర్, పాండ్యా
- శనివారం చెన్నైలో రెండో టి20

టి20 వరల్డ్ చాంపియన్ భారత్ మరోసారి తమ స్థాయికి తగ్గ ఆటతో అదరగొట్టింది. ఈడెన్ గార్డెన్స్ మైదానంలో కిక్కిరిసిన ప్రేక్షకుల మధ్య ఏకపక్షంగా సాగిన పోరులో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. కట్టుదిట్టమైన పేస్, స్పిన్‌తో ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే పరిమితం చేసిన టీమిండియా... ఆపై దూకుడైన బ్యాటింగ్‌తో మరో 43 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. భారీ బ్యాటింగ్ బలగం ఉన్న ఇంగ్లండ్ కనీస స్థాయి ప్రదర్శన కూడా ఇవ్వలేక చేతులెత్తేసింది. అర్ష్‌దీప్, వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌తో పాటు అభిషేక్ శర్మ మెరుపు ప్రదర్శన భారత జట్టును ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1–0తో ఆధిక్యంలో నిలిపాయి. రెండో టి20 మ్యాచ్ శనివారం చెన్నైలో జరుగుతుంది.

వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో లివింగ్‌స్టోన్ క్లీన్ బౌల్డ్


కోల్‌కతా: ఇంగ్లండ్‌తో మొదలైన టి20 సిరీస్‌లో భారత్ 1–0తో ముందంజ వేసింది. బుధవారం జరిగిన తొలి పోరులో భారత్ 7 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌పై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌటైంది. జోస్ బట్లర్ (44 బంతుల్లో 68; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) మినహా మిగతా వారంతా విఫలమయ్యారు. వరుణ్ చక్రవర్తికి 3 వికెట్లు దక్కగా...అర్ష్‌దీప్, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా తలా 2 వికెట్లు తీశారు. అనంతరం భారత్ 12.5 ఓవర్లలో 3 వికెట్లకు 133 పరుగులు సాధించి గెలిచింది. అభిషేక్ శర్మ (34 బంతుల్లో 79; 5 ఫోర్లు, 8 సిక్స్‌లు) సిక్సర్లతో చెలరేగి జట్టును గెలిపించాడు.

భారత బౌలర్ల జోరు...

లెఫ్టార్మ్ పేసర్ అర్ష్‌దీప్ పదునైన బంతులతో ఆరంభంలోనే ఇంగ్లండ్‌ను దెబ్బ తీశాడు. తొలి ఓవర్లో ఫిల్ సాల్ట్ (0)ను అవుట్ చేసిన అతను, తన రెండో ఓవర్లో డకెట్ (4)ను వెనక్కి పంపించాడు. బట్లర్, బ్రూక్ (17) కలిసి కొద్దిసేపు జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. పాండ్యా ఓవర్లో నాలుగు ఫోర్లతో బట్లర్ దూకుడు ప్రదర్శించాడు. అయితే ఆ తర్వాత వరుణ్ చక్రవర్తి స్పిన్‌కు ఇంగ్లండ్ కుదేలైంది. ఒకే ఓవర్లో అతను బ్రూక్, లివింగ్‌స్టోన్ (0)లను డగౌట్‌కు పంపించాడు. అనంతరం ఒక ఎండ్‌లో ఇంగ్లండ్ వరుసగా వికెట్లు కోల్పోగా... బట్లర్ ఒక్కడే పోరాడగలిగాడు. 34 బంతుల్లో అతని అర్ధ సెంచరీ పూర్తయింది. ఆపై పాండ్యా, అక్షర్ మెరుగైన బౌలింగ్‌కు తోడు చక్కటి ఫీల్డింగ్ కారణంగా ఇంగ్లండ్ 26 పరుగుల వ్యవధిలో తర్వాతి 4 వికెట్లు చేజార్చుకుంది.

మెరుపు బ్యాటింగ్...

అట్కిన్సన్ వేసిన రెండో ఓవర్లో సంజు సామ్సన్ (20 బంతుల్లో 26; 4 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగిపోయాడు. ఈ ఓవర్లో వరుసగా 4, 4, 0, 6, 4, 4 బాదిన అతను 22 పరుగులు రాబట్టాడు. అయితే ఒకే ఓవర్లో సామ్సన్, సూర్యకుమార్ (0)లను అవుట్ చేసి ఆర్చర్ దెబ్బ తీశాడు. వుడ్ ఓవర్లో అభిషేక్ 2 సిక్స్‌లు, ఫోర్ కొట్టడంతో పవర్‌ప్లేలో భారత్ 63 పరుగులు చేసింది. ఆ తర్వాత 29 పరుగుల వద్ద ఆదిల్ రషీద్ రిటర్న్ క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన అభిషేక్ తర్వాతి మూడు బంతుల్లో వరుసగా 4, 6, 6 బాదాడు. ఆపై మరో సిక్స్‌తో 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీని అందుకున్నాడు. ఆ తర్వాతా దూకుడుగా ఆడిన అభిషేక్ భారత విజయానికి 8 పరుగుల దూరంలో అవుటయ్యాడు.

షమీకు నో చాన్స్!

ఫిట్‌నెస్ నిరూపించుకొని దాదాపు 14 నెలల విరామం తర్వాత భారత జట్టులోకి వచ్చిన సీనియర్ పేస్ బౌలర్ మొహమ్మద్ షమీకి ఇంకా మ్యాచ్ ఆడే అవకాశం మాత్రం రాలేదు. ఇంగ్లండ్‌తో తొలి టి20 కోసం ప్రకటించిన టీమ్‌లో అనూహ్యంగా అతనికి చోటు దక్కలేదు. దీనికి మేనేజ్‌మెంట్ ఎలాంటి కారణం చెప్పలేదు. జట్టు కూర్పులో భాగంగా అతడిని పక్కన పెట్టారా లేక పూర్తిగా కోలుకోలేదా అనే విషయంపై స్పష్టత లేదు.

స్కోరు వివరాలు

ఇంగ్లండ్ ఇన్నింగ్స్: సాల్ట్ (సి) సామ్సన్ (బి) అర్ష్‌దీప్ 0; డకెట్ (సి) రింకూ (బి) అర్ష్‌దీప్ 4; బట్లర్ (సి) నితీశ్ రెడ్డి (బి) వరుణ్ 68; బ్రూక్ (బి) వరుణ్ 17; లివింగ్‌స్టోన్ (బి) వరుణ్ 0; బెతెల్ (సి) అభిషేక్ (బి) పాండ్యా 7; ఓవర్టన్ (సి) నితీశ్ రెడ్డి (బి) అక్షర్ 2; అట్కిన్సన్ (స్టంప్డ్) సామ్సన్ (బి) అక్షర్ 2; ఆర్చర్ (సి) సూర్యకుమార్ (బి) పాండ్యా 12; రషీద్ (నాటౌట్) 8; వుడ్ (రనౌట్) 1; ఎక్స్‌ట్రాలు 11; **మొత్తం (20 ఓవర్లలో ఆలౌట్) 132. వికెట్ల పతనం:** 1–0, 2–17, 3–65, 4–65, 5–83, 6–95, 7–103, 8–109, 9–130, 10–132. **బౌలింగ్:** అర్ష్‌దీప్ సింగ్ 4–0–17–2, హార్దిక్ పాండ్యా 4–0–42–2, వరుణ్ చక్రవర్తి 4–0–23–3, అక్షర్ పటేల్ 4–1–22–2, రవి బిష్ణోయ్ 4–0–22–0.

భారత్ ఇన్నింగ్స్: సామ్సన్ (సి) అట్కిన్సన్ (బి) ఆర్చర్ 26; అభిషేక్ శర్మ (సి) బ్రూక్ (బి) రషీద్ 79; సూర్యకుమార్ (సి) సాల్ట్ (బి) ఆర్చర్ 0; తిలక్‌వర్మ (నాటౌట్) 19; పాండ్యా (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (12.5 ఓవర్లలో 3 వికెట్లకు) 133. **వికెట్ల పతనం:** 1–41, 2–41, 3–125. **బౌలింగ్:** జోఫ్రా ఆర్చర్ 4–0–21–2, అట్కిన్సన్ 2–0–38–0, మార్క్ వుడ్ 2.5–0–25–0, రషీద్ 2–0–27–1, ఓవర్టన్ 1–0–10–0, లివింగ్‌స్టోన్ 1–0–7–0.

97 అంతర్జాతీయ టి20ల్లో అర్ష్‌దీప్ సింగ్ వికెట్ల సంఖ్య. భారత్ తరఫున అత్యధిక వికెట్లు సాధించిన ఆటగాడిగా అతను నిలిచాడు. ఇప్పటి వరకు అగ్రస్థానంలో ఉన్న యుజువేంద్ర చహల్ (96)ను అర్ష్‌దీప్ అధిగమించాడు.


అభిషేక్ శర్మ

సెమీస్‌లో స్వియాటెక్



మెల్‌బోర్న్: టెన్నిస్ సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో స్టార్ ప్లేయర్లు ఇగా స్వియాటెక్ (పోలాండ్), యానిక్ సినెర్ (ఇటలీ) తమ దూకుడు కొనసాగిస్తున్నారు. మహిళల సింగిల్స్ విభాగంలో రెండో సీడ్ స్వియాటెక్ వరుసగా ఐదో మ్యాచ్‌లోనూ వరుస సెట్‌లలో నెగ్గగా... పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ సినెర్ కూడా వరుస సెట్‌లలో తన ప్రత్యర్థిని చిత్తు చేశాడు. బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో స్వియాటెక్ 6–1, 6–2తో ఎనిమిదో సీడ్ ఎమ్మా నవారో (అమెరికా)పై గెలిచింది. 89 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో స్వియాటెక్ కేవలం మూడు గేమ్‌లు మాత్రమే కోల్పోయింది. నవారో సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసిన స్వియాటెక్ 22 విన్నర్స్ కొట్టింది. మరో క్వార్టర్ ఫైనల్లో 19వ సీడ్ మాడిసన్ కీస్ (అమెరికా) 3–6, 6–3, 6–4తో స్వితోలినా (ఉక్రెయిన్)ను ఓడించి మూడోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సెమీఫైనల్‌కు చేరుకుంది. నేడు జరిగే సెమీఫైనల్స్‌లో బదోసా (స్పెయిన్)తో డిఫెండింగ్ చాంపియన్ సబలెంకా (బెలారస్); కీస్‌తో స్వియాటెక్ తలపడతారు.

షెల్టన్ తొలిసారి...

పురుషుల సింగిల్స్‌లో టాప్ సీడ్ యానిక్ సినెర్ టైటిల్ నిలబెట్టుకునే దిశగా మరో అడుగు వేయగా... అమెరికా రైజింగ్ స్టార్ బెన్ షెల్టన్ తొలిసారి ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. క్వార్టర్ ఫైనల్లో సినెర్ 6–3, 6–2, 6–1తో ఎనిమిదో సీడ్ అలెక్స్ డిమినార్ (ఆస్ట్రేలియా)పై... షెల్టన్ 6–4, 7–5, 4–6, 7–6 (7/4)తో లొరెంజో సొనెగో (ఇటలీ)పై గెలుపొందారు. డిమినార్‌తో 1 గంట 48 నిమిషాల్లోనే ముగిసిన మ్యాచ్‌లో సినెర్‌కు ఏ దశలోనూ ఇబ్బంది ఎదురుకాలేదు. 27 విన్నర్స్ కొట్టిన సినెర్... ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేశాడు.

మరిన్ని క్రీడా వార్తలు సాక్షి ప్లస్ స్పోర్ట్స్ ఈ–పేపర్‌లో

సాక్షి సినిమా


వీల్ చైర్‌లో రష్మిక



క్యూటీ... గెట్ వెల్ సూన్

''జిమ్‌లో కాలికి గాయమైంది. ఇంకొన్ని వారాలు షూటింగ్స్‌కి బ్రేక్ ఇచ్చాను. 'సికందర్, థామా, కుబేర' చిత్రదర్శకులకు సారీ'' అని పది రోజుల క్రితం సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు రష్మికా మందన్నా. ఇంటి పట్టునే బెడ్ రెస్ట్‌లో ఉన్న ఆమె బుధవారం ముంబై వెళ్లడానికి హైదరాబాద్ ఎయిర్‌పోర్టు చేరుకున్నారు. ముఖానికి మాస్క్ పెట్టుకున్న రష్మిక కారు దిగి, కుంటుకుంటూ నాలుగైదు అడుగులు వేసి, వీల్ చైర్‌లో ఎయిర్‌పోర్టు లోపలికి వెళ్లారు. ఇంత కష్టపడుతూ రష్మిక ఎందుకు ప్రయాణం చేశారంటే... తాను కథానాయికగా నటించిన హిందీ చిత్రం 'ఛావా' ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కి వెళ్లడానికి. ఈ ఈవెంట్‌లోనూ ఆమె నడవడానికి ఇబ్బందిపడుతుంటే 'ఛావా' చిత్రకథానాయకుడు విక్కీ కౌశల్ సపోర్ట్ చేశారు. ఇక ఎయిర్‌పోర్టు వీడియో, ఈ వేడుక వీడియో రెండూ వైరల్‌గా మారాయి. దాంతో రష్మిక ఫ్యాన్స్ క్యూటీ... గెట్ వెల్ సూన్ అని, మిమ్మల్ని ఇలా చూడలేకపోతున్నామనీ... ఇలా సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.

కాళీ వస్తున్నాడు

విక్రమ్ హీరోగా రూపొందిన తమిళ చిత్రం 'వీర ధీర సూరన్ పార్ట్ 2'. ఈ సినిమాలో ఆయన ఓ కిరాణా కొట్టు యజమాని. పేరు కాళీ. మంచి ఫ్యామిలీ మేన్. అయితే ఒక భయంకరమైన క్రైమ్ నెట్‌వర్క్‌తో ఈ కాళీకి సంబంధం ఉంటుంది. మరి... కాళీ సీక్రెట్ మిషన్ ఏంటి? అనే కథాంశంతో ఈ చిత్రం రూపొందిందని సమాచారం. ఎస్.యు. అరుణ్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ఎస్.జె. సూర్య, సూరజ్ వెంజరాముడు, దుషారా విజయన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రం మార్చి 27న తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగులో ఎన్వీఆర్ సినిమాస్ విడుదల చేయనుంది. ''పవర్‌ఫుల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం అందర్నీ అలరించేలా ఉంటుంది'' అని మేకర్స్ పేర్కొన్నారు.


విక్రమ్

చలో కారైకుడి


ప్రభాస్

హీరో ప్రభాస్ తమిళనాడుకు వెళ్లారట. ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో 'ఫౌజి' అనే పీరియాడికల్ యాక్షన్ డ్రామా చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఇమాన్వీ ఎస్మాయిల్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఈ వారంలో తమిళనాడులో ప్రారంభం కానుందని తెలిసింది. కారైకుడి, మధురై లొకేషన్స్‌లో ప్రభాస్‌తో పాటు ప్రధాన తారాగణం పాల్గొనగా కీలక సన్నివేశాల చిత్రీకరణను ప్లాన్ చేశారట. ఇక ఈ సినిమాలో ఓ బ్రాహ్మణ యువకుడి పాత్రలో ప్రభాస్ కనిపిస్తారని, సినిమాలో దేవీపురం అనే బ్యాక్‌డ్రాప్ ఉంటుందనే ప్రచారం జరుగుతోంది.

బ్యాడ్ బాయ్

నేను బ్యాడ్ బాయ్ అంటున్నారు నాగశౌర్య. వెండితెరపై బ్యాడ్ బాయ్ కార్తీక్‌గా కనిపించనున్నారు ఈ హీరో. నాగశౌర్య పుట్టినరోజు (జనవరి 22) సందర్భంగా ఈ తాజా చిత్రం టైటిల్‌ని ప్రకటించి, లుక్‌ని రిలీజ్ చేశారు. 'బ్యాడ్ బాయ్ కార్తీక్' టైటిల్‌తో రామ్ దేశినా (రమేశ్) దర్శకత్వంలో శ్రీనివాసరావు చింతలపూడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ''ఇది యాక్షన్ ప్యాక్డ్ మూవీ. షూటింగ్ దాదాపు పూర్తి కావస్తోంది'' అని చిత్రబృందం పేర్కొంది. నాగశౌర్య సరసన విధి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో సముద్ర ఖని, వీకే నరేశ్, సాయికుమార్, వెన్నెల కిశోర్, శ్రీదేవీ విజయ్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కెమేరా: రసూల్ ఎల్లోర్, సంగీతం: హారిస్ జయరాజ్.


నాగశౌర్య

''దర్శకుడిగా బ్లాక్‌బస్టర్ మూవీ తీయాలనే నా కలని తొలి సినిమా 'పటాస్'తోనే నెరవేర్చుకోగలిగాను. నా బలం ఏంటో విశ్లేషించుకుంటూ, నా గత చిత్రాల ప్రభావం ప్రస్తుత మూవీస్‌పై పడకుండా జాగ్రత్త పడుతూ, ఆడియన్స్‌కు దగ్గరయ్యేలా కథ రాసుకోవడమే నా సక్సెస్ సీక్రెట్'' అన్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. 'పటాస్, ఎఫ్ 2, రాజా ది గ్రేట్, సరిలేరు నీకెవ్వరు, సంక్రాంతికి వస్తున్నాం' వంటి సినిమాలతో అగ్ర దర్శకుల్లో ఒకరిగా రాణిస్తున్నారు అనిల్ రావిపూడి. దర్శకుడిగా ఆయన జర్నీకి నేటి (జనవరి 23)తో పదేళ్లు. ఈ సందర్భంగా బుధవారం విలేకర్ల సమావేశంలో అనిల్ రావిపూడి చెప్పిన విశేషాలు.

- నా పదేళ్ల కెరీర్‌లో నేను చేసిన ప్రతి సినిమా ఓ డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్. ప్రతి సినిమాకు ఒకొక్క మెట్టు ఎక్కించి, ఫైనల్‌గా ఈ పొంగల్‌కి 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీతో ఆడియన్స్ నాకు అద్భుతమైన విజయాన్ని అందించారు. ఆడియన్స్ నుంచి

ఆ విషయంలో నేను శ్రీమంతుడిని

– అనిల్ రావిపూడి

నాకు లభించిన ప్రేమే నా ఆస్తి. ఆ విషయంలో నేను శ్రీమంతుడిని. ఇక నా కెరీర్‌లోనే 'సంక్రాంతికి వస్తున్నాం' ఆరు రోజుల్లో రూ. 100 కోట్ల షేర్, వన్ వీక్‌లో రూ. 200 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి హిస్టరీ క్రియేట్ చేసింది. ఫ్యామిలీ మూవీస్‌కి ఈ బలం ఉందని 'సంక్రాంతికి వస్తున్నాం'తో ఆడియన్స్ స్ట్రాంగ్‌గా స్టేట్మెంట్ ఇచ్చారనిపిస్తోంది.
- 'పటాస్'కు ముందు దర్శకుడ్ని కావడానికి నేను ఎక్కని కాంపౌండ్ లేదు. చాలామంది హీరోలను కలిశాను. నన్ను నమ్మి, కల్యాణ్ రామ్‌గారు చాన్స్ ఇచ్చారు. అందుకే నా సక్సెస్ క్రెడిట్ ఆయనకే దక్కుతుంది.
- దర్శకులు ఈవీవీగారితో కొందరు నన్ను పోల్చడాన్ని బిగ్గెస్ట్ కాంప్లిమెంట్‌గా భావిస్తున్నాను. గొప్ప బాధ్యత కూడా. జంధ్యాలగారి సినిమాలంటే చాలా ఇష్టం. ఆయన నాకో స్ఫూర్తి. వెంకటేశ్, బాలకృష్ణగార్లతో సినిమాలు చేశాను. చిరంజీవిగారితో నెక్ట్స్ మూవీ చేయబోతున్నాను. నాగార్జునగారితో 'హలో బ్రదర్' లాంటి మూవీ చేయాలని ఉంది.




విశాల్

యాక్షన్... కామెడీ

విశాల్ హీరోగా సుందర్. సి దర్శకత్వంలో రూపొందిన 'మదగజరాజా' చిత్రం జనవరి 12న తమిళంలో రిలీజ్ అయింది. ఈ చిత్రానికి మంచి స్పందన లభించిందని యూనిట్ పేర్కొంది. కాగా ఈ నెల 31న సత్య కృష్ణన్ ప్రొడక్షన్స్ ద్వారా ఈ సినిమా తెలుగులో విడుదల కానుంది. ''విశాల్ పవర్‌ఫుల్ యాక్షన్, సంతానం కామెడీ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్'' అని యూనిట్ పేర్కొంది. ఇక 'మదగజరాజా' పన్నెండేళ్ల క్రితమే రూపొందింది. కానీ రిలీజ్ కాలేదు. చివరికి తమిళంలో ఈ పొంగల్‌కి రిలీజైంది.

బెదిరింపులకు భయపడలేదు

– గూడూరు నారాయణ రెడ్డి


నారాయణ రెడ్డి, ఇంద్రజ, సత్యనారాయణ, నాగ మహేశ్

బాబీ సింహా, వేదిక, అనిష్కా త్రిపాఠి, ప్రేమ, ఇంద్రజ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'రజాకార్'. యాటా సత్యనారాయణ దర్శకత్వంలో గూడూరు నారాయణ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం గత ఏడాది మార్చి 15న విడుదలైంది. ఈ నెల 24 నుంచి ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ కానుంది. బుధవారం విలేకరుల సమావేశంలో ఇంద్రజ మాట్లాడుతూ– ''ఈ మూవీలో చాకలి ఐలమ్మ పాత్ర చేయడానికి ఆమె చరిత్ర తెలుసుకున్నాను'' అన్నారు. ''18 ఫిల్మ్ ఫెస్టివల్స్‌కు అప్లై చేస్తే, 15 ఫిల్మ్ ఫెస్టివల్స్‌కు మా మూవీ ఎంపికైంది. ఎన్నో అవార్డులు వచ్చాయి'' అని చెప్పారు యాటా సత్యనారాయణ. ''ఈ సినిమా నిర్మించే క్రమంలో నన్ను, నా కుటుంబాన్ని చంపేస్తామని బెదిరించినా భయపడలేదు. డబ్బు, ఎంటర్‌టైన్మెంట్ కోసం సినిమాలు చేస్తుంటారు. కానీ మేం 'రజాకార్'ని ఓ బాధ్యతతో చేశాం'' అని తెలిపారు గూడూరు నారాయణ రెడ్డి.

నా పదేళ్ల కెరీర్‌లో సుబ్బు నా ఫేవరెట్

– అనుపమా పరమేశ్వరన్

అనుపమా పరమేశ్వరన్, సంగీత, దర్శనా రాజేంద్రన్ లీడ్ రోల్స్‌లో నటించిన తాజా చిత్రం 'పరదా'. ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో విజయ్ డొంకాడ, శ్రీనివాసులు పీవీ, శ్రీధర్ మక్కువ నిర్మించిన ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను డిజిటల్‌గా రిలీజ్ చేశారు దుల్కర్ సల్మాన్. హైదరాబాద్‌లో జరిగిన 'పరదా' టీజర్ లాంచ్ ఈవెంట్‌లో అనుపమా పరమేశ్వరన్ మాట్లాడుతూ– ''నేను ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు అవుతుంది. ఈ పదేళ్లలో నా మోస్ట్ ఫేవరెట్ మూవీ 'పరదా', ఫేవరెట్ క్యారెక్టర్ సుబ్బు'' అన్నారు. ''ఈ సినిమాలోని మ్యాజిక్ ఆడియన్స్‌కి నచ్చుతుందని ఆశిస్తున్నాను'' అని చెప్పారు దర్శన. ''ఇలాంటి గొప్ప కథ రాసిన డైరెక్టర్‌కు థ్యాంక్స్'' అని పేర్కొన్నారు సంగీత. ''ఉమెన్ ఓరియంటెడ్ సినిమాలకు బిగ్ ఓపెనింగ్స్ వచ్చేలా ఈ మూవీ ఉంటుంది'' అని పేర్కొన్నారు ప్రవీణ్. ''ఈ సినిమా మలయాళం రైట్స్‌ను దుల్కర్ సల్మాన్ తీసుకున్నారు'' అన్నారు విజయ్ డొంకాడ. ''ఉత్తరాంధ్ర నుంచి ఓ నిర్మాత వచ్చి ఈ మూవీ చేయడం చాలా సంతోషంగా ఉంది. మహిళా సాధికారత ఉన్న ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నాను'' అని తెలిపారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్. ''ఈ సినిమా తీయడం మాకు 'బాహుబలి'లాంటి ప్రయత్నం'' అని స్పష్టం చేశారు శ్రీధర్.


అనుపమ, దర్శన, సంగీత

స్టాక్ మార్కెట్లు

దేశీ సూచీలు

సెన్సెక్స్ ▲	నిఫ్టీ ▲
567	131
76,405	23,155

విదేశీ సూచీలు (తొలి రెండు రాత్రి 11.30 గంటలకు)

నాస్‌డాక్	20,046	▲	289
డోజోన్స్	44,127	▲	101
ఎఫ్‌టీఎస్‌ఈ 100	8,545	▽	3
డాక్స్	21,254	▲	212
షాంఘై	3,214	▽	29
నికాయ్	39,646	▲	618

అమెరికా • బ్రిటన్ • జర్మనీ • చైనా • జపాన్

బులియన్ రూ.లలో

ముంబై		
బంగారం (24 క్యారట్)		
80,194	▲	741
బంగారం (22 క్యారట్)		
79,873	▲	738
వెండి (కేజీ)		
91,248	▲	715

ఫారెక్స్ రేట్లు రూ.లలో

			కొనుగోలు	అమ్మకం
$	యూఎస్ డాలర్	ఎస్‌బీఐ	85.90	86.92
£	బ్రిటన్ పౌండ్	ఎస్‌బీఐ	104.90	107.76
€	యూరో	ఎస్‌బీఐ	88.54	91.16
¥	జపాన్ ఎన్ (100)	ఎస్‌బీఐ	55.11	56.49
AUS$	ఆస్ట్రేలియా డాలర్	ఎస్‌బీఐ	52.98	55.18
S$	సింగపూర్ డాలర్	ఎస్‌బీఐ	60.95	65.62
SAR	సౌదీ రియాల్	[illegible]	22.13	23.69
UAE D	యూఏఈ దిర్హామ్	[illegible]	22.19	23.74
¥	చైనా యువాన్	[illegible]	11.01	12.83

పసిడి రికార్డు @ రూ.82,730



న్యూఢిల్లీ: పసిడి ధర దేశ రాజధాని న్యూఢిల్లీలో కొత్త రికార్డు సృష్టించింది. పూర్తి స్వచ్ఛత (99.9) 10 గ్రాముల ధర రూ.630 ఎగసి రూ.82,700కు ఎగసింది. ఇక 99.5 స్వచ్ఛత ధర కూడా ఇదే స్థాయిలో పెరిగి రూ.82,330కి చేరింది. అంతర్జాతీయ పటిష్ట ట్రేడింగ్ ధోరణులకు తోడు దేశీయంగా ఆభరణాల వర్తకులు, రిటైలర్ల నుంచి కొనుగోళ్ల మద్దతు, డాలర్ మారకంలో రూపాయి బలహీన ధోరణి పసిడికి కలిసి వస్తున్న అంశమని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ పేర్కొంది. వరుసగా ఆరు రోజుల నుంచి పసిడి ర్యాలీ కొనసాగుతోంది. అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య విధానాల్లో ఇంకా అస్పష్టత కొనసాగుతుండడంతో ఇన్వెస్టర్లు అత్యుత్తమ పెట్టుబడి మార్గంగా తక్షణం పసిడివైపు చూస్తుండడం ఈ యెల్లో మెటల్ విలువ అంతర్జాతీయ పెరుగుదలకు కారణమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇప్పటి వరకూ న్యూఢిల్లీలో 99.9, 99.5 స్వచ్ఛత రికార్డు ధరలు వరుసగా రూ.82,400, రూ.82,000గా (2024 అక్టోబర్ 31) ఉన్నాయి.

వేతన జీవులను కనికరించేనా?



- బడ్జెట్‌లో ఆదాయపన్ను తగ్గింపుపై ఆశలు
- పరిశ్రమ వర్గాలు, నిపుణుల సానుకూల సూచనలు

న్యూఢిల్లీ: బడ్జెట్ 2025పై మధ్య తరగతి, వేతన వర్గాలు ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి. ఆదాయపన్ను ఉపశమనం లభిస్తుందన్న అంచనాలతో ఉన్నాయి. పారిశ్రామిక, వాణిజ్య సంఘాలు, ఆర్థికవేత్తలు సైతం పన్ను తగ్గించడం ద్వారా ప్రజల చేతుల్లో ఆదాయం మిగిలించొచ్చని, ఇది మందగించిన వినియోగానికి ప్రేరణనిస్తుందని ఆర్థిక మంత్రికి సూచించడం గమనార్హం. దీంతో వ్యక్తిగత ఆదాయపన్ను పరంగా కొంత ఉపశమనం కల్పించొచ్చన్న అంచనాలు పెరిగాయి. ఇదే కనుక నిజమైతే అది వినియోగానికి ఊతమిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా బేసిక్ ఆదాయపన్ను మినహాయింపు పరిమితిని పెంచొచ్చని, పన్ను శ్లాబుల్లో సర్దుబాట్లు చేయొచ్చని, స్టాండర్డ్ డిడక్షన్‌ను పెంచొచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి. వీటికితోడు పన్ను నిబంధనల్లో మార్పుల ద్వారా పన్ను చెల్లింపుదారులపై భారం తగ్గించొచ్చని భావిస్తున్నారు.

అంచనాలు ఇలా..

- నూతన పన్ను విధానంలో బేసిక్ పన్ను మినహాయింపు ఆదాయ పరిమితి రూ.3లక్షలు. రూ.3–7 లక్షల ఆదాయంపై 5 శాతం పన్ను అమల్లో ఉంది. రానున్న బడ్జెట్‌లో ఈ బేసిక్ మినహాయింపును రూ.5లక్షలకు పెంచొచ్చని తెలుస్తోంది. అప్పుడు రూ.3–7 లక్షల శ్లాబు కాస్తా రూ.5–7 లక్షలుగా మారుతుంది. దీంతో మొత్తం మీద రూ.10,000 మేర పన్ను ఆదా అవుతుంది.
- 7–10 లక్షల ఆదాయంపై 10% పన్ను ప్రస్తుతం అమల్లో ఉంది. అలాగే, రూ.10–12 లక్షల ఆదాయంపై 15 శాతం పన్ను అమలవుతోంది. వీటిల్లో ఎలాంటి మార్పులు చేయకపోవచ్చు.
- రూ.12–15 లక్షల ఆదాయంపై 20 శాతం పన్ను ప్రస్తుతం అమలవుతోంది. బడ్జెట్‌లో దీన్ని రూ.12–18 లక్షలకు సవరించొచ్చని భావిస్తున్నారు. 30 శాతం పన్నును రూ.18లక్షలకుపైన ఆదాయం ఉన్న వారికి వర్తింపచేసే అవకాశం ఉంది. ఇది ఆచరణలోకి వస్తే రూ.18లక్షల వరకు ఆదాయం ఉన్న వారికి రూ.3లక్షల ఆదాయంపై 30 శాతం రూపంలో సుమారు రూ.90వేల వరకు ఆదా అవుతుంది.
- రూ.18 లక్షలకు పైన ఆదాయం కలిగిన వారికి ఎలాంటి ఊరట ఉండకపోవచ్చు.
- నూతన పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ రూ.75,000గా ఉంది. దీన్ని రూ.1,00,000కు పెంచొచ్చని తెలుస్తోంది. నిజానికి రూ.50,000గా ఉన్న స్టాండర్డ్ డిడక్షన్‌ను గత బడ్జెట్‌లో రూ.75,000కు పెంచారు. మొత్తం ఆదాయంలో దీన్ని నేరుగా మినహాయించుకోవచ్చు. పాత విధానంలో ఇది కేవలం రూ.50,000గానే కొనసాగుతోంది. 72 శాతం మంది కొత్త విధానంలోనే పన్ను రిటర్నులు సమర్పించారు. పెద్దగా పన్ను మినహాయింపుల్లేని, సరళతర నూతన పన్ను విధానంలోకి క్రమేణా అందరినీ తీసుకురావడం కేంద్రం లక్ష్యంగా ఉన్నట్టు కనిపిస్తోంది. కనుక మరిన్ని పన్ను ప్రయోజనాలు కొత్త విధానంలో కల్పించడానికే ఆర్థిక మంత్రి పరిమితం కావచ్చు.



ఆకర్షణీయంగా కొత్త పన్ను విధానం!

మరింత మందిని ఇందులోకి తీసుకురావడంపై దృష్టి	30 శాతం పన్ను శ్లాబులోనూ మార్పు: రూ.90,000 వరకు ఆదా
5 % పన్ను శ్లాబులో మార్పు: రూ.10,000 వరకు ఆదా	

- రూ.2.5 లక్షలు మించిన పీఎఫ్ వడ్డీపై టీడీఎస్‌ను, ఉపసంహరణ వరకు వాయిదా వేసే అవకాశాలున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇ-సాప్‌లను విక్రయించినప్పుడే పన్ను చెల్లించేలా అనుమతించాలని, ఎన్‌ఆర్‌ఐల ఇల్లు విక్రయంపై టీడీఎస్ నుంచి మినహాయింపులు కల్పించాలన్న డిమాండ్లు సైతం ఉన్నాయి.

– సాక్షి, బిజినెస్ డెస్క్

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ లాభం 16,736 కోట్లు



- క్యూ3లో 2 శాతం వృద్ధి
- స్వల్పంగా పెరిగిన మొండిబకాయిలు

న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) మూడో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్ (క్యూ3)లో స్టాండెలోన్ నికర లాభం 2% నామమాత్ర వృద్ధితో రూ. 16,736 కోట్లను తాకింది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 16,373 కోట్లు ఆర్జించింది. కన్సాలిడేటెడ్ నికర లాభం రూ. 17,258 కోట్ల నుంచి రూ. 17,657 కోట్లకు స్వల్పంగా బలపడింది. రుణ వృద్ధి నెమ్మదించడం ప్రభావం చూపింది. అయితే మొత్తం ఆదాయం రూ. 1,15,016 కోట్ల నుంచి రూ. 1,12,194 కోట్లకు క్షీణించింది.

వడ్డీ ఆదాయం ప్లస్...

ప్రస్తుత సమీక్షా కాలంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం 8 శాతం పుంజుకుని రూ. 30,650 కోట్లను తాకింది. వడ్డీయేతర ఆదాయం 3 శాతం వృద్ధితో రూ. 11,450 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్లు 3.43 శాతం వద్ద నిలకడను చూపాయి. ఆస్తుల (రుణాల) నాణ్యత విషయానికివస్తే తాజా స్లిప్పేజీలు రూ. 6,400 కోట్లుగా నమోదయ్యాయి. స్థూల మొండిబకాయిలు (ఎన్‌పీఏలు) 1.26 శాతం నుంచి 1.42 శాతానికి పెరిగాయి. నికర ఎన్‌పీఏలు సైతం 0.31 శాతం నుంచి 0.46 శాతానికి ఎగశాయి. అనుబంధ సంస్థలలో హెచ్‌డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్ నికర లాభం రూ. 470 కోట్లను తాకగా.. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్సూరెన్స్ రూ. 410 కోట్లు, అసెట్ మేనేజ్‌మెంట్ రూ. 640 కోట్లు, సెక్యూరిటీస్ రూ. 270 కోట్లు చొప్పున లాభాలు ఆర్జించాయి.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేరు ఎన్‌ఎస్‌ఈలో 1.4 శాతం లాభంతో రూ. 1,665 వద్ద ముగిసింది.

హైదరాబాద్‌లో మెల్ట్‌వాటర్ ఏఐ హబ్

Meltwater

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మీడియా ఇంటెలిజెన్స్ సేవల సంస్థ మెల్ట్‌వాటర్.. హైదరాబాద్‌లో తమ కొత్త కార్యాలయాన్ని ప్రారంభించింది. ప్రపంచవ్యాప్తంగా 50 ప్రాంతాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న కంపెనీకి భారత్‌లో ఇది నాలుగో కార్యాలయం కాగా అంతర్జాతీయ స్థాయిలో రెండో ఆర్ అండ్‌డీ కేంద్రం. ఇది తమకు ఏఐ (కృత్రిమ మేథ) హబ్‌గా ఉంటుందని కంపెనీ వివరించింది. మూడు నెలల వ్యవధిలో 20 మంది పైగా సిబ్బందిని నియమించుకోగా, తొలి త్రైమాసికంలో దీన్ని రెట్టింపు చేసుకోనున్నామని సంస్థ సీటీవో ఆదిత్య జామి పేర్కొన్నారు.

హెచ్‌యూఎల్ లాభం అప్



- క్యూ3లో రూ. 2,989 కోట్లు
- ఐస్‌క్రీమ్ బిజినెస్ విడదీత
- మినిమలిస్ట్ బ్రాండ్ కొనుగోలు

న్యూఢిల్లీ: ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం హిందుస్తాన్ యూనిలీవర్ (హెచ్‌యూఎల్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) మూడో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్ (క్యూ3)లో నికర లాభం 19 శాతం పైగా ఎగసి రూ. 2,989 కోట్లకు చేరింది. ప్యూరిట్ బిజినెస్ విక్రయం ఇందుకు సహకరించింది. రూ. 507 కోట్ల అనూహ్య లబ్ధి లభించిందిది. క్రితం ఏడాది ఇదే కాలంలో రూ. 2,508 కోట్ల లాభం ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ. 15,781 కోట్ల నుంచి రూ. 16,050 కోట్లకు బలపడింది.

1:1 నిష్పత్తిలో క్వాలిటీ వాల్స్ షేర్లు

క్వాలిటీ వాల్స్(ఇండియా) పేరుతో ఐస్‌క్రీమ్ బిజినెస్‌ను విడదీసేందుకు బోర్డు అనుమతించింది. దీంతో హెచ్‌యూఎల్ వాటాదారులకు ప్రతి 1 షేరుకి 1 క్వాలిటీ వాల్స్ షేరు లభిస్తుంది. బ్యూటీ ప్రీమియం బ్రాండ్ మినిమలిస్ట్ సంస్థ అప్ రైజింగ్ సైన్స్‌లో 90.5% వాటా కొనుగోలు చేయనున్నట్లు హెచ్‌యూఎల్ పేర్కొంది. ఇందుకు రూ. 2,955 కోట్ల ఎంటర్‌ప్రైజ్ విలువలో రూ.2,670 కోట్లు వెచ్చించనున్నట్లు తెలిపింది.

బీఎస్‌ఈలో హెచ్‌యూఎల్ షేరు నామమాత్ర లాభంతో రూ. 2,343 వద్ద ముగిసింది.

చివర్లో కొనుగోళ్లు

బ్యాంకులు, ఐటీ షేర్లకు డిమాండ్



ముంబై: ట్రేడింగ్ చివర్లో లభించిన కొనుగోళ్ల అండతో దేశీయ స్టాక్ సూచీలు బుధవారం పుంజుకున్నాయి. అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలోని సానుకూలతలు కలిసొచ్చాయి. ఐటీ, బ్యాంకింగ్ షేర్లకు భారీ డిమాండ్ లభించింది. ఫలితంగా సెన్సెక్స్ 567 పాయింట్లు పెరిగి 76,405 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 131 పాయింట్లు బలపడి 23,155 వద్ద నిలిచింది. స్వల్ప లాభాలతో మొదలైన సూచీలు ప్రథమార్థమంతా స్వల్ప శ్రేణిలో ట్రేడయ్యాయి. మిడ్ సెషన్‌లో తర్వాత లాభాలు కోల్పోయాయి. అయితే ఆఖరి గంటలో అనూహ్యంగా కీలక రంగ షేర్లకు దిగువ స్థాయిలో కొనుగోళ్ల మద్దతు లభించింది. ఒక దశలో సెన్సెక్స్ 625 పాయింట్లు ఎగసి 76,463 వద్ద, నిఫ్టీ 144 పాయింట్లు దూసుకెళ్లి 23,169 వద్ద గరిష్టాన్ని అందుకున్నాయి. బీఎస్‌ఈ స్మాల్, మిడ్ క్యాప్ సూచీలు 1.56%, 1.25 శాతం నష్టపోయాయి.

- రంగాల వారీగా ఐటీ ఇండెక్స్ అత్యధికంగా 2.19%, ప్రైవేటు బ్యాంకుల సూచీ 1.50% లాభపడ్డాయి. మరోవైపు రియల్టీ ఇండెక్స్ 4.53% క్షీణించింది.

23 పైసలు పెరిగిన రూపాయి

డాలర్ మారకంలో రూపాయి విలువ 23 పైసలు బలపడి 86.35 వద్ద ముగిసింది. దేశీయ ఈక్విటీ మార్కెట్ పుంజుకోవడం, అమెరికా కరెన్సీ డాలర్ స్వల్పంగా బలహీనపడటం కలిసొచ్చాయి.

'సాక్షి ప్లస్' ఈ-పేపర్‌లో ..

అమెరికాతో వాణిజ్య బంధం పటిష్టం: కార్పొరేట్లు	11 కోట్లకు ఎన్‌ఎస్‌ఈ ఇన్వెస్టర్లు

భవిత

స్పర్ధయా వర్ధతే విద్య

మే 25న సివిల్స్ ప్రిలిమ్స్

» 979 పోస్టుల భర్తీకి యూపీఎస్సీ నోటిఫికేషన్
» మూడంచెల్లో ఎంపిక ప్రక్రియ

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ).. సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ 2025 నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా ఐఏఎస్(ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్), ఐఎఫ్ఎస్(ఇండియన్ ఫారిన్ సర్వీస్), ఐపీఎస్ (ఇండియన్ పోలీస్ సర్వీస్) తదితర 23 ఉన్నత స్థాయి సర్వీసుల్లో 979 పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్షకు జనవరి 22వ తేదీ నుంచి ఫిబ్రవరి 11వ తేదీ వరకూ దరఖాస్తులు స్వీకరించనున్నారు. ప్రిలిమినరీ పరీక్షను మే 25న నిర్వహించనున్నారు. దీంతోపాటు యూపీఎస్సీ ఇండియన్ ఫారెస్ట్ సర్వీసులో 150 పోస్టుల భర్తీకి ప్రత్యేకంగా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీనికి కూడా దరఖాస్తులకు చివరి తేది ఫిబ్రవరి 11.

అర్హతలు

- సివిల్స్ ప్రిలిమ్స్‌కు దరఖాస్తులు చేసుకోవాలనుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. అర్హత కోర్సు ఫైనల్ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
- **వయసు:** 2025, ఆగస్టు 1వ తేదీ నాటికి 21–32 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది.

ఎంపిక ప్రక్రియ

యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌కు మూడంచెల విధానంలో అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. తొలి దశలో ఆబ్జెక్టివ్ తరహాలో మొత్తం 400 మార్కులకు ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తుంది. ఇందులో 200 మార్కులకు చొప్పున రెండు ఆబ్జెక్టివ్ పేపర్లు ఉంటాయి. ప్రిలిమ్స్‌లో ప్రతిభ చూపిన వారిని మెయిన్ ఎగ్జామినేషన్‌కు ఎంపిక చేస్తారు.

మెయిన్ ఎగ్జామ్

రెండో దశ మెయిన్ పరీక్ష పూర్తిగా వ్యాపరూప విధానం (డిస్క్రిప్టివ్)లో నిర్వహిస్తారు. ఇందులో ఇంగ్లిష్‌తోపాటు ఒక స్థానిక భాష పరీక్ష 300 మార్కులకు చొప్పున ఉంటాయి. ఇవి అర్హత పరీక్షలు మాత్రమే. వీటి మార్కులను తుది ర్యాంకింగ్‌లో పరిగణనలోకి తీసుకోరు. వీటితోపాటు ఒక ఎస్సే పేపర్, నాలుగు జనరల్ స్టడీస్ పేపర్లు, ఒక ఆప్షనల్ సబ్జెక్టుపై రెండు పేపర్లు 250 మార్కులకు చొప్పున మొత్తం 1750 మార్కులకు నిర్వహిస్తారు. మెయిన్ పరీక్షలో సత్తాచాటిన అభ్యర్థులను ఇంటర్వ్యూ/పర్సనాలిటీ టెస్ట్‌కు ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూకు కేటాయించిన మార్కులు 275. ఇలా మొత్తం 2025 మార్కులకు అభ్యర్థులు సాధించిన మార్కులను, రూల్ ఆఫ్ రిజర్వేషన్‌ను అనుసరించి తుది విజేతలను ప్రకటిస్తారు.

ముఖ్య సమాచారం

- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
- ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 22.01.2025
- ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 11.02.2025
- ప్రిలిమినరీ పరీక్ష తేది: 25.05.2025
- వెబ్‌సైట్: https://upsconline.gov.in/upsc/OTRP/,https://www.upsc.gov.in

విద్య, ఉద్యోగ సమాచారం

ఎన్‌సీహెచ్‌ఎం జేఈఈ-2025

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ).. నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్‌మెంట్ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(ఎన్‌సీహెచ్‌ఎం జేఈఈ)–2025 నోటిఫికేషన్‌ను విడుదలచేసింది. 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి బీఎస్సీ(హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్) కోర్సుల్లో ప్రవేశాలకు ఈ పరీక్ష నిర్వహిస్తుంది.

» **అర్హత:** ఇంటర్, డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
» **పరీక్ష విధానం:** కంప్యూటర్ ఆధారిత ప్రవేశ పరీక్ష
» **పరీక్ష తేది:** 27.04.2025.
» **పరీక్ష కేంద్రాలు:** దేశంలోని ప్రధాన నగరాల్లో పరీక్ష జరుగుతుంది.
» **దరఖాస్తు విధానం:** ఆన్‌లైన్ ద్వారా.
» **ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది:** 15.02.2025
» **పూర్తి వివరాలకు వెబ్‌సైట్:** www.nta.ac.in

అడ్వాన్స్‌డ్.. సన్నద్ధత ఇలా!

జేఈఈ-అడ్వాన్స్‌డ్.. ఐఐటీల్లో బీటెక్, ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్, బ్యాచిలర్-మాస్టర్స్ డ్యుయల్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష! నిర్వాహక ఇన్‌స్టిట్యూట్.. ఐఐటీ-కాన్పూర్ జేఈఈ-అడ్వాన్స్‌డ్ -2025 తేదీలను ఖరారు చేసింది. మే 18న పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొంది. దీంతోపాటు ఈ పరీక్షకు సంబంధించిన పూర్తి సమాచారంతో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో.. అడ్వాన్స్‌డ్-2025కు దరఖాస్తుకు అర్హత నిబంధనలు, పరీక్ష విధానం, సిలబస్ విశ్లేషణ, ప్రిపరేషన్ తదితర వివరాలు...

» మే 18న జేఈఈ-అడ్వాన్స్‌డ్
» మూడు అటెంప్ట్‌ల అవకాశం లేనట్లే
» 2024, 2025లో ఇంటర్ ఉత్తీర్ణులే అర్హులు
» రెండు పేపర్లుగా జేఈఈ-అడ్వాన్స్‌డ్
» 23 ఐఐటీ క్యాంపస్‌లలో మొత్తం 17,760 సీట్లు

జేఈఈ అడ్వాన్స్‌డ్ తేదీలు కూడా ఖరారయ్యాయి. అర్హత నిబంధనలు గతంలో మాదిరిగానే ఉన్నాయి. పరీక్ష విధానం సైతం గతంలో మాదిరిగానే ఉండొచ్చు. కాబట్టి అభ్యర్థులు ఇప్పటి నుంచి పూర్తి అంకితభావంతో ప్రిపరేషన్ సాగిస్తే బెస్ట్ పర్సంటైల్ సాధించేందుకు అవకాశం ఉంటుంది.

మూడు అటెంప్ట్‌ల నిర్ణయం వెనక్కి

జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు ఎప్పటి మాదిరిగా రెండు అటెంప్ట్‌ల విధానాన్నే కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేశారు. దీంతో 2024లో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత సాధించిన వారు, అదే విధంగా 2025లో ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు మాత్రమే అడ్వాన్స్‌డ్‌కు అర్హత లభించనుంది. 2023లో ఇంటర్మీడియెట్ తత్సంబంధ కోర్సుల ఫలితాలు 2023 జూన్ 28 తర్వాత పొందిన వారికి మాత్రం జేఈఈ-అడ్వాన్స్‌డ్-2025కు అర్హత కల్పించారు.

అర్హతలు

- 2024, 2025లో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత ఉండాలి.
- **వయసు:** జనరల్ కేటగిరీ అభ్యర్థులు అక్టోబర్ 1, 2000 సంవత్సరం తర్వాత జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు అక్టోబర్ 1, 1995 తర్వాత జన్మించి ఉండాలి.

మొత్తం 2.5 లక్షల మంది

జేఈఈ మెయిన్‌లో స్కోర్ ఆధారంగా మొత్తం 2.5 లక్షల మందికి అడ్వాన్స్‌డ్‌కు అర్హత కల్పిస్తారు. ఓపెన్ కేటగిరీలో 1,01,250 మందికి, జనరల్ -ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 25 వేల మందికి, ఓబీసీ (ఎన్‌సీఎల్) కేటగిరీలో 67,500 మందికి, ఎస్సీ కేటగిరీలో 37,500 మందికి, ఎస్టీ కేటగిరీలో 18,750 మందికి మెయిన్స్ నుంచి అడ్వాన్స్‌డ్‌కు అర్హత లభిస్తుంది.



పరీక్ష విధానం

- జేఈఈ-అడ్వాన్స్‌డ్-2025పరీక్ష గతేడాది మాదిరిగానే ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంటే.. రెండు పేపర్లుగా (పేపర్-1, పేపర్-2)గా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌గా నిర్వహిస్తారు. ప్రతి పేపర్‌లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీల నుంచి ప్రశ్నలు ఉంటాయి. అభ్యర్థుల కాంప్రహెన్షన్, రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీని పరీక్షించేలా ప్రశ్నలు అడుగుతారు. కొన్ని ప్రశ్నలకు సంబంధించి పొరపాటు సమాధానాలకు నెగిటివ్ మార్కుల నిబంధన ఉందని పేర్కొన్నారు.
- పేపర్-1ను 51 ప్రశ్నలతో 180 మార్కులకు, పేపర్-2ను కూడా 51 ప్రశ్నలతో 180 మార్కులకు నిర్వహించే అవకాశం ఉంది. వాస్తవానికి గత మూడేళ్లుగా ప్రశ్నల సంఖ్యలో మార్పులు జరగట్లేదు. దీంతో ఈసారి కూడా పరీక్ష విధానంలో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చని భావిస్తున్నారు.

ముఖ్య సమాచారం

- **దరఖాస్తు విధానం:** ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
- **ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం:**2025, ఏప్రిల్23
- **ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ:** 2025, మే 2 వరకు
- **ఫీజు చెల్లింపు చివరి తేదీ:** 2025, మే 5
- **పరీక్ష తేదీ:** 2025, మే 18(పేపర్-1 ఉదయం 9 నుంచి 12 వరకు; పేపర్-2 మధ్యాహ్నం 2:30 నుంచి 5 వరకు)
- **పూర్తి వివరాలకు వెబ్‌సైట్:** https://jeeadv.ac.in

బెస్ట్ పర్సంటైల్‌కు.. బాట

సిలబస్‌పై పట్టు

జేఈఈ అడ్వాన్స్‌డ్ 2025 అభ్యర్థులు.. ఇంటర్మీడియెట్ మొదటి, ద్వితీయ సంవత్సరం సిలబస్ అంశాలను పూర్తిగా చదవాల్సిన ఆవశ్యకత నెలకొంది. అడ్వాన్స్‌డ్ పరీక్షకు అర్హతగా పేర్కొన్న జేఈఈ-మెయిన్‌లో పలు అంశాలను తొలగించారు. కానీ.. ఇవి జేఈఈ-అడ్వాన్స్‌డ్‌లో ఉంటాయి. విద్యార్థులు మెయిన్ సిలబస్‌తోపాటు అడ్వాన్స్‌డ్ సిలబస్‌ను పరిశీలించాలి. రెండింటిని అనుసంధానం చేసుకుంటూ ప్రిపరేషన్ సాగించాలి.

ప్రత్యేక సమయం

జేఈఈ-మెయిన్‌లో లేని.. అడ్వాన్స్‌డ్‌లో ఉన్న సిలబస్ అంశాలపై అభ్యర్థులు ప్రత్యేక దృష్టి పెట్టాలి. బోర్డ్ పరీక్షలు ముగిసిన తర్వాత మెయిన్‌కు అదనంగా ఉన్న అంశాల రివిజన్‌కు ప్రత్యేక సమయం కేటాయించాలి. అడ్వాన్స్‌డ్‌కు సిలబస్‌ను ఆధారంగా చేసుకుని ప్రిపరేషన్ సాగిస్తే.. ఒకే సమయంలో రెండు పరీక్షలకు సన్నద్ధత పొందే అవకాశం ఉంటుంది.

మ్యాథమెటిక్స్

పరీక్షలో ఎంతో కీలకంగా భావించే మ్యాథ్స్‌లో రాణించడానికి కోఆర్డినేట్ జామెట్రీ, డిఫరెన్షియల్ కాలిక్యులస్, ఇంటిగ్రల్ కాలిక్యులస్, మాట్రిక్స్ అండ్ డిటర్మినెంట్స్‌పై ఫోకస్ చేయాలి. వీటితోపాటు 3-డి జామెట్రీ, కో ఆర్డినేట్ జామెట్రీ, వెక్టార్ అల్జీబ్రా, ఇంటిగ్రేషన్, కాంప్లెక్స్ నెంబర్స్, పారాబోలా, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, థియరీ ఆఫ్ ఈక్వేషన్స్, పెర్ముటేషన్ అండ్ కాంబినేషన్, బైనామియల్ థీరమ్, లోకస్ అంశాలపై పూర్తి స్థాయి పట్టు సాధించాలి. ఆయా టాపిక్స్‌ను ప్రాక్టీస్ చేస్తూ ప్రిపరేషన్ సాగించాలి.

ఫిజిక్స్

న్యూమరికల్ టైప్ కొశ్చన్స్ కూడా ఉండే ఈ విభాగంలో రాణించేందుకు ఎలక్ట్రో డైనమిక్స్, మెకానిక్స్, హీట్ అండ్ థర్మో డైనమిక్స్‌పై దృష్టిపెట్టాలి. ఎలక్ట్రో డైనమిక్స్, హీట్ అండ్ థర్మోడైనమిక్స్, మెకానిక్స్, మోడ్రన్ ఫిజిక్స్, ఆప్టిక్స్, ఎస్‌హెచ్‌ఎం అండ్ వేవ్స్‌కు ప్రాధాన్యమివ్వాలి. అదే విధంగా సెంటర్ ఆఫ్ మాస్, మొమెంటమ్ అండ్ కొలిజన్, సింపుల్ హార్మోనిక్ మోషన్, వేవ్ మోషన్ అండ్ స్ట్రింగ్ వేవ్స్‌లో లోతైన అవగాహన పెంచుకోవాలి.

కెమిస్ట్రీ

అభ్యర్థులు కొంత సులభంగా భావించే సబ్జెక్ట్.. కెమిస్ట్రీ. ఇందులో మంచి మార్కుల కోసం కెమికల్ బాండింగ్, ఆల్కైల్ హలైడ్, ఆల్కహాల్ అండ్ ఈథర్, కార్బొనైల్ కాంపౌండ్స్, అటామిక్ స్ట్రక్చర్ అండ్ న్యూక్లియర్ కెమిస్ట్రీ, థర్మోడైనమిక్స్ అండ్ థర్మో కెమిస్ట్రీ అంశాలపై ఎక్కువ దృష్టి సారించాలి. వీటితోపాటు మోల్ కాన్సెప్ట్, కోఆర్డినేషన్ కెమిస్ట్రీ, ఆల్కహాల్,ఫినాల్స్, ఈథర్స్, పి-బ్లాక్ ఎలిమెంట్స్, అటామిక్ స్ట్రక్చర్, గ్యాసియస్ స్టేట్, ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్, జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్‌పై పట్టు సాధించాలి.

అన్వయ దృక్పథం

అభ్యర్థులు అప్లికేషన్ ఓరియెంటేషన్‌తో ప్రిపరేషన్ సాగించాలి. ఆయా అంశాలపై కాన్సెప్ట్‌ల నుంచి వాస్తవ పరిస్థితుల్లో అన్వయం చేసే వరకు సాధన చేయాలి. ఫలితంగా పరీక్షలో అడిగే మల్టిపుల్ సెలక్ట్ కొశ్చన్స్, మ్యాచింగ్ టైప్ కొశ్చన్స్‌కు సమాధానం ఇచ్చే సన్నద్ధత లభిస్తుంది.

బోర్డ్, మెయిన్‌తో సమన్వయం

- అభ్యర్థులు బోర్డ్ పరీక్షలు, జేఈఈ-మెయిన్ పరీక్షతో సమన్వయం చేసుకుంటూ అడ్వాన్స్‌డ్ దిశగా అడుగులు వేయాలి. మెయిన్ తొలి సెషన్‌కు హాజరయ్యే అభ్యర్థులు ముందుగా మెయిన్ ఎగ్జామ్ అంశాలపైనే పూర్తిగా దృష్టి పెట్టాలి. ఆ తర్వాత బోర్డ్ పరీక్షలకు సమయం కేటాయించాలి. బోర్డ్ పరీక్షలు ముగిసిన తర్వాత అడ్వాన్స్‌డ్‌కు పూర్తి స్థాయి సమయం కేటాయించాలి. ఒక వేళ జేఈఈ-మెయిన్ రెండో సెషన్‌కు కూడా హాజరవుతుంటే.. అడ్వాన్స్‌డ్ సిలబస్‌ను పరిగణనలోకి తీసుకుంటూ ప్రిపరేషన్ సాగించాలి.
- అడ్వాన్స్‌డ్‌కు ప్రిపరేషన్‌లో భాగంగా రివిజన్‌కు అధిక సమయం కేటాయించాలి.
- అప్పటికే తాము పూర్తి చేసుకున్న అంశాలను పునశ్చరణ చేసుకుంటూ వాటికి సంబంధించి ప్రాక్టీస్ కొశ్చన్స్, ప్రీవియస్ కొశ్చన్స్‌ను సాధన చేయాలి.
- ప్రతి వారం వీక్లీ టెస్ట్‌లు, గ్రాండ్ టెస్ట్‌లకు హాజరవుతూ లోటుపాట్లు సరిదిద్దుకోవాలి.

కెరీర్ కౌన్సెలింగ్
మీ సందేహాలు, సలహాలు పంపించాల్సిన ఈ- మెయిల్ sakshieducation@gmail.com

నేటి భవిత ఈ పేపర్‌లో..
» సివిల్స్, గ్రూప్స్, ఇతర పోటీ పరీక్షల ప్రత్యేకం- సోషియాలజీ » టెట్/డీఎస్సీ ప్రత్యేకం- ఫిజికల్ సైన్స్
» గ్రూప్స్, ఇతర పోటీ పరీక్షల ప్రత్యేకం- ఎకానమీ » బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రత్యేకం-కంప్యూటర్ అవేర్‌నెస్

క్లుప్తంగా...

వెబ్ ఆప్షన్‌ల నమోదుకు అవకాశం



సాక్షి, అమరావతి: 2024–25 విద్యా సంవత్సరానికి పీజీ మెడికల్ కోర్సుల్లో ఇన్‌–సర్వీస్ రెండో దశ కౌన్సెలింగ్‌కు ఆరోగ్య విశ్వవిద్యాలయం వెబ్‌ఆప్షన్‌ల స్వీకరణ ప్రారంభించింది. బుధవారం రాత్రి తొమ్మిది గంటల నుంచి ఆప్షన్‌ల నమోదుకు అవకాశం కల్పించింది. శుక్రవారం రాత్రి 9 గంటల వరకూ చివరి గడువు విధించింది. ఆప్షన్‌ల నమోదు సమయంలో సాంకేతిక సమస్యలు తలెత్తినట్లైతే 9000780707, 8008250842 నంబర్‌లలో సంప్రదించాలని సూచించింది.

జైళ్ల శాఖలో డ్రైవర్ పోస్టులకు మార్చి 2న రాత పరీక్ష



సాక్షి, అమరావతి: జైళ్ల శాఖలో డ్రైవర్ పోస్టుల భర్తీకి మార్చి 2న రాత పరీక్ష నిర్వహించనున్నారు. గతంలో నిర్వహించిన డ్రైవింగ్ పరీక్షలో అర్హత సాధించిన 311 మందికి ఎస్పీఎస్‌ఆర్ నెల్లూరు జిల్లా, మూలపేటలోని ఏపీ స్టేట్ ట్రైనింగ్ అకాడమీ ఫర్ రిఫార్మేషన్ సర్వీసెస్ (ఏపీఎస్‌టీఏఆర్ఎస్) పాత సెంట్రల్ జైలు ఆవరణలో ఈ రాత పరీక్ష నిర్వహించాలని జైళ్ల శాఖ నిర్ణయించింది. ఎల్ఎంవీ అభ్యర్థులు ఉదయం 8గంటలకు, హెచ్ఎంవీ అభ్యర్థులు మధ్యాహ్నం 12 గంటలకు పరీక్షా కేంద్రానికి హాజరుకావాలి. ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను అనుమతించరు. ఇతర వివరాల కోసం వెబ్‌సైట్ http:/prisons.ap.gov.in సందర్శించాలని జైళ్ల శాఖ డీజీ కుమార్ విశ్వజిత్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.

అన్ని పాఠశాలల్లో రిపబ్లిక్‌డే వేడుకలు

సాక్షి, అమరావతి: భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 26న ఉదయం రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లోను జాతీయ పతాకావిష్కరణ చేయాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయ్‌రామరాజు ఆదేశాలు జారీచేశారు. ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, విద్యాసంస్థల ప్రధానాధికారులు పతాకావిష్కరణ చేయాలని సూచించారు. ఎన్టీఆర్ జిల్లా మినహా మిగిలిన జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లు పతాకావిష్కరణ చేస్తారని తెలిపారు. స్థానిక పాఠశాలలు, పంచాయతీ, మండల కార్యాలయాల్లోను జాతీయ పతాకావిష్కరణ చేయాలని పేర్కొన్నారు. విద్యార్థులు ఉదయం జాతీయగీతం ఆలపిస్తూ ప్రధాన వీధుల్లో మార్చ్‌ఫాస్ట్ నిర్వహించాలని ఆయన సూచించారు.

మోగిన చావు మేళం.. తిరిగొచ్చిన ప్రాణం

- చనిపోయాడని దహన క్రియలకు ఏర్పాట్లు చేసిన కుటుంబ సభ్యులు
- అంతలోనే లేచి కూర్చున్న వృద్ధుడు
- శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం సీతంపేటలో ఘటన



మంచంపై కూర్చున్న అప్పారావు

జి.సిగడాం: ఎనభై ఏళ్ల ఆ వృద్ధుడు మరణించాడని భావించి కుటుంబ సభ్యులు శ్మశాన వాటికలో దహన క్రియలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. చితి కోసం కర్రలు సిద్ధం చేశారు. ఇంటి వద్ద చావు మేళం మోగడం, భార్య విలపిస్తూ పైన పడటంతో వృద్ధుడు ఒక్కసారిగా లేచి కూర్చున్నాడు. దీంతో చుట్టుపక్కల వారు ఒక్కసారిగా అవాక్కయ్యారు. తాతకు మళ్లీ ప్రాణమొచ్చిందంటూ కుటుంబ సభ్యులు సంతోషించారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం సీతంపేట గ్రామంలో మంగళవారం జరగ్గా.. బుధవారం వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన ధర్మవరపు అప్పారావు ఇటీవల అనారోగ్యంతో శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరాడు. పరిస్థితి విషమించడంతో ఏ క్షణంలోనైనా మరణిస్తాడని, ఇంటికి తీసుకెళ్లిపోవాలని వైద్యులు కుటుంబ సభ్యులకు చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులు మంగళవారం వృద్ధుడిని అంబులెన్స్‌లో తీసుకొని గ్రామానికి బయల్దేరారు. మార్గమధ్యలో పరిశీలించగా కదలికలు లేకపోవడంతో మరణించాడని భావించి వెంటనే దహన సంస్కారాలకు ఏర్పాట్లు చేయాలని గ్రామస్తులకు సమాచారం అందించారు. వృద్ధుడిని కిందకు దించి శ్మశానవాటికకు తీసుకెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. స్నానం చేయించేందుకు నీరు, పండ్లు ఇతర సామగ్రి సిద్ధం చేశారు. అప్పారావు దేహంపై పడి భార్య విలపిస్తున్న సమయంలో కొద్దిగా కళ్లు తెరిచి కాళ్లు కదిపాడు. పావుగంట అయ్యాక మంచంపై లేచి కూర్చున్నాడు. దీంతో అందరూ ఆశ్చర్యపోయారు.

అవుట్‌సోర్సింగ్ ఉపాధ్యాయులు, అధ్యాపకులకు న్యాయం చేస్తా

ఎంఎం నాయక్

సాక్షి, అమరావతి: గిరిజన గురుకులాల్లో పని చేస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉపాధ్యాయులు, అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని ఆ శాఖ ముఖ్య కార్యదర్శి ఎంఎం నాయక్ హామీ ఇచ్చారు. బుధవారం బాధ్యతలు తీసుకున్న నాయక్‌ను ఆయా సంఘాల నేతలు కలిసి తమ సమస్యలు విన్నవించారు.

ఫిజిక్స్ సులభం.. మ్యాథ్స్ కొంత క్లిష్టత

- జేఈఈ–మెయిన్ తొలిరోజు పరీక్షలపై నిపుణుల విశ్లేషణ
- సుదీర్ఘంగా మ్యాథ్స్ ప్రశ్నలు.. రెండు సెషన్లలో ఇదే తీరు
- కెమిస్ట్రీలో కొన్ని సులభం.. కొన్ని ఓ మోస్తరు క్లిష్టత
- గత ప్రశ్నపత్రాల నుంచే ఎక్కువగా ప్రశ్నలు



సాక్షి, ఎడ్యుకేషన్: జేఈఈ–మెయిన్ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. ప్రతిష్టాత్మక ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇతర టెక్నికల్ ఇన్‌స్టిట్యూట్లలో బీటెక్ చేసేందుకు, అదే విధంగా ఐఐటీల్లో బీటెక్‌లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ–అడ్వాన్స్‌డ్‌కు అర్హత పరీక్షగా ఎన్‌టీఏ ఏటా రెండుసార్లు దీనిని నిర్వహిస్తోంది. మొదటి దఫా పరీక్షకు జాతీయ స్థాయిలో 13.8 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా వీరిలో దాదాపు 2 లక్షల మంది తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఉంటారని అంచనా. 23, 24, 28, 29, 30 తేదీల్లో కూడా రెండు సెషన్లలో పరీక్ష నిర్వహించనున్నారు.

300 మార్కులకు పరీక్ష

మూడు సబ్జెక్ట్‌లలో 300 మార్కులకు పరీక్ష నిర్వహించారు. మ్యాథమెటిక్స్ నుంచి 25, ఫిజిక్స్ నుంచి 25, కెమిస్ట్రీ నుంచి 25 ప్రశ్నలు చొప్పున మొత్తం 75 ప్రశ్నలతో ఒక్కో ప్రశ్నకు 4 మార్కుల చొప్పున పరీక్ష నిర్వహించారు. కాగా ప్రశ్నల క్లిష్టత స్థాయి ఓ మోస్తరుగా ఉందని, ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు, గత ప్రశ్న పత్రాలు సాధన చేసిన వారికి కొంత మేలు కలిగించేదిగా ఉందని సబ్జెక్ట్ నిపుణులు చెబుతున్నారు. రెండు సెషన్లలోనూ మ్యాథమెటిక్స్ విభాగం ఓ మోస్తరు క్లిష్టతతో ఉన్నప్పటికీ.. ప్రశ్నలు సుదీర్ఘంగా ఉండడంతో కొందరు విద్యార్థులకు జవాబులిచ్చేందుకు సమయం సరిపోలేదు. ఫిజిక్స్ విభాగం ప్రశ్నలు సులభంగా, కెమిస్ట్రీలో కొన్ని సులభంగా, కొన్ని ఓ మోస్తరు క్లిష్టతతో ఉన్నాయి. ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 50 శాతం ప్రశ్నలు చాలా సులభంగా ఉండడం విద్యార్థులకు ఉపశమనం కలిగించింది. ఈ రెండు విభాగాల ప్రశ్నలకు అభ్యర్థులు 45 నిమిషాల చొప్పున సమయంలో జవాబులు ఇవ్వగలిగారు. అయితే మిగతా గంటన్నర సమయంలో మ్యాథమెటిక్స్‌లో 15 నుంచి 20 ప్రశ్నలకు మాత్రమే సమాధానం ఇవ్వగలిగినట్లు పలువురు విద్యార్థులు తెలిపారు. ప్రశ్నలు చాలా సుదీర్ఘంగా ఉండడమే ఇందుకు కారణంగా సబ్జెక్ట్ నిపుణులు చెబుతున్నారు.

ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల నుంచే కెమిస్ట్రీ ప్రశ్నలు.

తొలిరోజు రెండు సెషన్లలోనూ ప్రశ్నలు జేఈఈ–మెయిన్ గత ప్రశ్నపత్రాల నుంచే ఎక్కువగా అడిగారు. ముఖ్యంగా 2021, 2022 ప్రశ్నలకు సరిపోలే విధంగా చాలా ప్రశ్నలు ఉన్నట్లు నిపుణులు తెలిపారు. ఇక కెమిస్ట్రీలో అధిక శాతం ప్రశ్నలు ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల నుంచే.. డైరెక్ట్ కొశ్చన్స్‌గా అడగడంతో ప్రాక్టీస్ చేసిన వారికి ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంది. ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి 35 శాతం, ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి 35 శాతం, ఇన్–ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి 30 శాతం ప్రశ్నలున్నాయి. కెమికల్ బాండింగ్, బయో మాలిక్యూల్స్, మోల్ కాన్సెప్ట్, కాటలిస్ట్స్, వేవ్ లెంగ్త్, ఎస్ఎంఆర్, పొటెన్షియల్ మీటర్, కెమికల్ ఈక్వేషన్ ఎనర్జీ, రేడియో యాక్టివ్ డికే, ఆర్గానిక్ కెమిస్ట్రీ (3 ప్రశ్నలు), కో ఆర్డినేట్ కాంపౌండ్, ఆక్సిడేషన్ స్టేట్‌ల నుంచి ప్రశ్నలు వచ్చాయి.

ఫిజిక్స్, మ్యాథ్స్‌లో ఇలా..

ఫిజిక్స్‌లో థర్మోడైనమిక్స్, ప్రొజెక్టైల్ మోషన్, ఎలక్ట్రిక్ సర్క్యూట్, డయోడ్స్, ఈఎం వేవ్స్, మోడ్రన్ ఫిజిక్స్, రే ఆప్టిక్స్, సెమీ కండక్టర్స్, హీట్ ట్రాన్స్‌ఫర్, ఏసీ సర్క్యూట్, డైమెన్షనల్ ఫార్ములా, ఫోర్స్, మూమెంట్ ఆఫ్ ఇనెర్షియా ఆఫ్ స్పియర్ నుంచి ప్రశ్నలు అడిగారు. మ్యాథ్స్‌లో స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ, సింపుల్ ప్రాబ్లమ్, వెక్టార్, 3డి జామెట్రీ, షార్టెస్ట్ డిస్టెన్స్ ప్రాబ్లమ్, మాట్రిసెస్, డిటర్మినెంట్స్, బయనామియల్ థీమర్, ట్రిగ్నోమెట్రీ, క్వాడ్రాట్రిక్ ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ సొల్యూషన్స్, సిరీస్, పారాబోలా, ఏరియా ఆఫ్ సర్కిల్, పెర్ముటేషన్, హైపర్‌బోలా, డిఫరెన్షియల్ ఈక్వేషన్, సర్కిల్ ఇంటర్‌సెక్టింగ్ ప్రాబ్లమ్స్ అడిగారు.

కాన్సెప్ట్స్, అప్లికేషన్ నైపుణ్యాలే కీలకం

జేఈఈ–మెయిన్ పరీక్షలో రెండు సెషన్లలోనూ కాన్సెప్ట్స్, అప్లికేషన్స్ ఆధారిత ప్రశ్నలు అడిగారు. వీటిపై పట్టు ఉన్న వారు సులభంగా సమాధానాలు ఇచ్చే విధంగా ప్రశ్నలు ఉన్నాయి. అదే విధంగా ఇంటర్మీడియెట్ స్థాయిలో ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు సాధన చేసిన వారు కూడా సులభంగానే సమాధానాలు గుర్తించే విధంగా ప్రశ్నలు అడిగారు. పూర్తి స్థాయిలో ప్రిపేర్ అయిన అభ్యర్థులు 280కు పైగా మార్కులు సాధించే అవకాశం ఉంది.

– ఎం.ఎన్.రావు (జేఈఈ శిక్షణ నిపుణులు)

అడ్వాన్స్‌డ్‌కు కటాఫ్ అంచనా ఇలా..

జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు కటాఫ్ అంచనాలను పరిగణనలోకి తీసుకుంటే.. జనరల్ కేటగిరీలో 91–92 మార్కులు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 79–80, ఓబీసీ కేటగిరీలో 77–78, ఎస్సీ కేటగిరీలో 56–58, ఎస్టీ కేటగిరీలో 42–44 మార్కులు కటాఫ్‌గా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

కీచక ఉపాధ్యాయుడు అరెస్టు

- బాలికలతో అసభ్య ప్రవర్తన.. దేహశుద్ధికి గ్రామస్తుల యత్నం
- అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఎస్సీ, ఎస్టీ, పోక్సో కేసు నమోదు



ఉపాధ్యాయుడు లక్ష్మన్నను స్టేషన్‌కు తరలిస్తున్న పోలీసులు

కోడుమూరు రూరల్: విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పాల్సిన ఓ ఉపాధ్యాయుడు వక్రబుద్ధితో అసభ్యంగా ప్రవర్తించాడు. అతని వెకిలి చేష్టలను చెప్పుకోలేక విద్యార్థులు ఎంతో కుమిలిపోయారు. కొందరు బడి మానేసి తల్లిదండ్రుల వెంట పనుల్లోకి వెళ్లగా, మరికొందరు వేరే పాఠశాలలకు వెళ్లిపోయారు. తల్లిదండ్రులు చెప్పినా మార్పు రాకపోతే చివరికి పోలీసులు వచ్చి ఆ కీచక ఉపాధ్యాయుడ్ని అదుపులోకి తీసుకున్నారు. వివరాలివీ..

కర్నూలు జిల్లా కోడుమూరు మండలం వెంకటగిరి ఎస్సీ కాలనీలో ఉన్న స్పెషల్ ప్రాథమిక పాఠశాలలో లక్ష్మన్న అనే ఉపాధ్యాయుడు రెండేళ్లుగా పనిచేస్తున్నాడు. పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి వరకు చదివే విద్యార్థినీ, విద్యార్థులు సుమారు 60 మందికి పైగా ఉన్నారు. లక్ష్మన్న కొంతకాలంగా బాలికలపట్ల అసభ్యంగా ప్రవర్తించసాగాడు. ఇతని తీరు తెలుసుకున్న కొందరు తల్లిదండ్రులు గతంలో ఓమారు హెచ్చరించారు. అయినప్పటికీ తన ప్రవర్తనలో ఎలాంటి మార్పురాలేదు. దీంతో తల్లిదండ్రులు బుధవారం పాఠశాలను చుట్టుముట్టారు. లక్ష్మన్నకు దేహశుద్ధి చేసేందుకు యత్నించగా, ఓ తరగతి గదిలోకి వెళ్లి దాక్కున్నాడు. సమాచారం అందుకున్న కోడుమూరు ఎంఈఓలు వసంతలక్ష్మి, తైమూర్ బాషా అక్కడికొచ్చి విద్యార్థుల తల్లిదండ్రులను, ఉపాధ్యాయుడిని విచారించారు. ఈ నేపథ్యంలో.. ఉపాధ్యాయుడిపై దాడి చేసేందుకు గ్రామస్తులు ఏకమవుతుండడంతో గూడూరు ఎస్ఐ తిమ్మయ్య తన సిబ్బందితో అక్కడికి వచ్చారు. లక్ష్మన్నను అరెస్టుచేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బాధిత పిల్లల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నిందితుడిపై ఎస్సీ, ఎస్టీ, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు కోడుమూరు సీఐ తబ్రేజ్ తెలిపారు. మరోవైపు.. లక్ష్మన్నను డీఈఓ శామ్యూల్ పాల్ సస్పెండ్ చేశారు. ఇదిలా ఉంటే.. ఇతర మండలాల్లో పనిచేస్తూ విద్యార్థినులపట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉపాధ్యాయులకు కోడుమూరు మండలంలో పోస్టింగ్‌లు ఇస్తుండడంపై గ్రామస్తులు, తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

'కూటమి' పాలనలో మహిళలకు రక్షణ లేదు

- భీమిలిలో మైనర్ బాలికలపై అత్యాచారాలు
- హోంమంత్రి సొంత జిల్లాలోనే మహిళా భద్రత శూన్యం
- మద్యం మత్తులోనే ఈ అఘాయిత్యాలు
- వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి



సాక్షి, విశాఖపట్నం: టీడీపీ కూటమి పాలనలో మహిళలకు భద్రత లేకుండాపోయిందని ఎమ్మెల్సీ, వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరుదు కల్యాణి ఆరోపించారు. భీమిలి నియోజకవర్గంలో ఇద్దరు మైనర్ బాలికలపై జరిగిన అత్యాచార ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యం విక్రయాలు, బెల్ట్‌షాప్‌లు, గంజాయి, కొకైన్ వంటి మాదకద్రవ్యాల లభ్యతతో అసాంఘిక శక్తులు ఈ దాడులకు తెగబడుతున్నాయని మండిపడ్డారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఆమె ఏమన్నారంటే..

రాష్ట్రంలో మహిళలకు రక్షణలేని పరిస్థితి ఉంది. పాఠశాలలకు వెళ్లే విద్యార్థినులకు ఎప్పుడేం జరుగుతుందోననే భయానక వాతావరణం ఉంది. ఇంత దారుణమైన పరిస్థితులు గతంలో ఎప్పుడూ చూడలేదు. భీమిలి నియోజకవర్గంలో దివ్యాంగురాలైన బాలికపై మద్యం తాగిన దుండగుడు అత్యాచారానికి పాల్పడటం.. అదే ప్రాంతంలో మైనర్ బాలికను కారులో బలవంతంగా తీసుకెళ్లి దారుణంగా అత్యాచారం చేసిన సంఘటన.. అలాగే, తిరుపతి జిల్లా సూళ్లూరుపేట ప్రభుత్వాస్పత్రిలో మరో వ్యక్తి మద్యం మత్తులో మహిళలపై దౌర్జన్యం.. కర్నూలు జిల్లా కోడుమూరు మండల ప్రాథమిక పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు విద్యార్థినులపై అసభ్యంగా ప్రవర్తించిన సంఘటనలు మహిళల భద్రతకు అద్దంపడుతున్నాయి. మద్యం, మాదక ద్రవ్యాల కారణంగానే ఈ దాడులు జరుగుతున్నందున వెంటనే బెల్ట్ షాపులన్నింటినీ తొలగించాలి. లేదంటే వాటిని మా మహిళలే ధ్వంసం చేస్తారు.

ఇసుక, మద్యం ఆదాయంపైనే దృష్టి..

ఇక హోంమంత్రి వంగలపూడి అనిత సొంత జిల్లా అనకాపల్లిలోని, యలమంచిలి ఏటికొప్పాకలో నాలుగేళ్ల బాలికపై లైంగిక దాడి జరిగితే ఆమె స్పందించారా? రాంబిల్లిలో ఒక యువతిని సురేష్ అనే నిందితుడు కత్తితో పొడిచి చంపేసినా హోంమంత్రి ఆ కుటుంబాన్ని పరామర్శించలేదు. ప్రభుత్వ పెద్దలు ఎంతసేపు డైవర్షన్ రాజకీయాలు చేయడం, ఇసుక, మద్యం ఆదాయాన్ని పంచుకోవడంపైనే శ్రద్ధ కనబరుస్తున్నారు. గతంలో మా ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఇక గంజాయిని వంద రోజుల్లో అరికడతామని చెప్పిన హోంమంత్రి విశాఖ కేజీహెచ్‌లోనూ, విశాఖ జైలు ఆవరణలోనూ గంజాయిని పండిస్తుంటే ఏం చేస్తున్నారు? సాక్షాత్తూ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గంలోనూ గంజాయి సాగు జరుగుతోంది.

చేపల పెంపకంపై శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

సాక్షి, అమరావతి: ఏలూరు జిల్లా, బాదంపూడిలోని దేశీయ జల మత్స్య సంవర్ధన శిక్షణా కేంద్రంలో శిక్షణ పొందేందుకు ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు ఏలూరు జిల్లా మత్స్యశాఖ అధికారి కే.ఎస్.వి. నాగలింగచార్యులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు 5వ తరగతి ఆ పైన చదువుకుని, తెలుగులో చదవడం, రాయడం తెలిసి, 18–30 ఏళ్ల మధ్య వయసు కలిగి ఉండాలన్నారు. ఎంపిక కమిటీ ప్రత్యేక పరిగణనలో వయసు పరిమితిని సడలిస్తుందని తెలిపారు. మత్స్యశాఖ అధికారుల నుంచి పొందిన అనుభవ సర్టిఫికెట్లు దరఖాస్తుతో జతపరచాల్సి ఉంటుందన్నారు. కోస్తా జిల్లాలోని మత్స్యకారులు, యువకులు, జాలరులు, సహకార సంఘాల సభ్యులు చేపల పెంపకంలో ఆసక్తి కలిగిన ఎస్సీ, ఎస్టీ, ఇతర సామాజిక వర్గాలకు చెందిన వారు ఈ శిక్షణ పొందేందుకు అర్హులన్నారు. శిక్షణ కాలంలో ఎలాంటి ఉపకార వేతనం ఉండదని తెలిపారు. 20 సీట్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఫిబ్రవరి 20న ఉదయం 11 గంటల నుంచి మత్స్యశాఖ సహాయ సంచాలకులు, బాదంపూడి వారి కార్యాలయంలో జరిగే ఇంటర్వ్యూలకు హాజరు కావాలన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ దరఖాస్తులను ఫిబ్రవరి 19వ తేదీలోగా జిల్లా మత్స్యశాఖ అధికారి, ఏలూరు లేదా మత్స్యశాఖ సహాయ సంచాలకులు, బాదంపూడి వారి కార్యాలయానికి పంపాలన్నారు.

డీజీపీ పోస్టు కోసం | మూడు ముక్కలాట!

అక్రమ కేసులతో ప్రభుత్వ పెద్దలను ప్రసన్నం చేసుకునే ఎత్తుగడ

సాక్షి, అమరావతి: పోలీసు శాఖలో ఆధిపత్య పోరు పతాకస్థాయికి చేరుకుంటోంది. డీజీపీ పోస్టే లక్ష్యంగా మూడు ముక్కలాటతో పోలీసు వ్యవస్థ పూర్తిగా గాడి తప్పుతోంది. రాజకీయ ప్రత్యర్థులపై అక్రమ కేసులు బనాయించడమే కొలమానంగా ప్రభుత్వ పెద్దలను ప్రసన్నం చేసుకునేందుకు డీజీ స్థాయి ఐపీఎస్‌లు పోటీ పడుతుండటం విభ్రాంతి కలిగిస్తోంది. డీజీపీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు తన పదవీ కాలం పొడిగింపు కోసం చివరి ప్రయత్నాలు ముమ్మరం చేయగా... విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీ హరీశ్ కుమార్ గుప్తా, సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ పోలీస్ బాస్ పోస్టు కోసం తీవ్రంగా పోటీ పడుతున్నారు. హరీశ్ కుమార్ గుప్తా, ఇంటెలిజెన్స్ అదనపు డీజీ మహేశ్‌కుమార్ లడ్హా, కేంద్ర సర్వీసులో ఉన్న అమిత్ గర్గ్‌లతో కూడిన ఉత్తరాది లాబీ మంత్రి నారా లోకేశ్ అండదండలతో పోలీసు శాఖపై దీర్ఘకాలిక ఆధిపత్యం చలాయించేందుకు పావులు కదుపుతోంది. పోలీసు ఉన్నతాధికారుల అధికారిక లాలసను ఆసరాగా చేసుకుని ప్రభుత్వ పెద్దలు వారిని తమ రాజకీయ కక్ష సాధింపు చర్యలకు వాడుకుంటున్నారు.





దీర్ఘకాలిక పట్టుకు ఉత్తరాది లాబీ గూడుపుఠాణి

చంద్రబాబు, లోకేశ్‌ను 'అన్ని విధాలుగా' ప్రసన్నం చేసుకుని ఆధిపత్యం చలాయిస్తున్న ఉత్తరాది ఐపీఎస్ లాబీ దీర్ఘకాలిక వ్యూహానికి తెర తీయడం పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది. సర్వం తానై రెడ్‌బుక్ వేధింపులు, పోలీసు వ్యవస్థను నడిపిస్తున్న ఇంటెలిజెన్స్ అదనపు డీజీ మహేశ్‌కుమార్ లడ్హా ఈ లాబీకి నేతృత్వం వహిస్తున్నారు. హరీశ్‌కుమార్ గుప్తాతోపాటు ప్రస్తుతం హైదరాబాద్‌లోని నేషనల్ పోలీసు అకాడమీ అదనపు డైరెక్టర్‌గా ఉన్న అమిత్ గర్గ్ ఇందులో కీలక సభ్యులు. రానున్న నాలుగేళ్లపాటు పోలీసు శాఖపై పూర్తిగా తమ పట్టే ఉండాలన్నది ఆ లాబీ ఉద్దేశం. ఈ క్రమంలో ద్వారకా తిరుమలరావు రిటైరైన తరువాత హరీశ్ కుమార్ గుప్తాను డీజీపీగా చేయాలని పట్టుబడుతోంది. ఆ దిశగా ఇప్పటికే చాలా వరకు సఫలీకృతమైంది. ఆగస్టులో హరీశ్ కుమార్ గుప్తాకు పొడిగింపు ఇవ్వాలని... ఆ తరువాత ఆయన రిటైరయ్యాక అమిత్ గర్గ్‌ను డీజీపీగా చేయాలన్నది ఉత్తరాది లాబీ వ్యూహం. అనంతరం వచ్చే ఎన్నికల నాటికి మహేశ్ కుమార్ లడ్హా డీజీపీ కావాలన్నది ఎత్తుగడ. తద్వారా 2029 వరకు పోలీసు శాఖ పూర్తిగా తమ ఆధిపత్యంలోనే ఉండాలని హరీశ్ కుమార్ గుప్తా, అమిత్ గర్గ్, మహేశ్ కుమార్ లడ్హా పట్టుదలతో ఉన్నారు. ఇప్పటికే మహేశ్ కుమార్ లడ్హా ఏం చెప్పినా చంద్రబాబు సరే అంటున్నారు. ఇక లోకేశ్ పూర్తిగా హరీశ్ కుమార్‌గుప్తాకు అనుకూలంగా ఉన్నారు. దీంతో తాము అనుకున్నది సాధిస్తామని ఆ ముగ్గురు ఐపీఎస్‌లు పూర్తి ధీమాతో ఉన్నారు. ఆ ముగ్గురి లాబీయింగ్ ప్రస్తుతం పోలీసు శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. డీజీపీ పోస్టు కోసం ఆధిపత్య పోరుతో రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమవుతున్నా అటు ప్రభుత్వ తీరులోగానీ ఇటు ఐపీఎస్ అధికారుల వైఖరిలోగానీ ఏమాత్రం మార్పు రావడం లేదు.

ఏం చేయమన్నా చేసేస్తా...!
లోకేష్ అండతో గుప్తా జోరు

మంత్రి లోకేశ్ అండదండలే అర్హతగా విజిలెన్స్–ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీ హరీశ్ కుమార్ గుప్తా డీజీపీ పోస్టుకు గురి పెట్టారు. రెడ్‌బుక్ వేధింపులకు విజిలెన్స్–ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాన్ని సాధనంగా మార్చారు. టీడీపీ కూటమి ప్రభుత్వం లక్ష్యంగా చేసుకున్న ప్రత్యర్థి పార్టీల నేతలు, ఇతరులపై విజిలెన్స్‌– ఎన్‌ఫోర్స్‌మెంట్ ద్వారా తప్పుడు నివేదికలు ఇప్పించుకోవడం.. వాటి ఆధారంగా ఏసీబీ, సీఐడీ కేసులు నమోదు చేస్తూ వేధిస్తుండటం అంతా పక్కా పన్నాగంతో సాగుతోంది. లోకేశ్ సహకారంతో హరీశ్ కుమార్ గుప్తాకు డీజీపీ పోస్టు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని హోంశాఖ వర్గాలు చెబుతున్నాయి. 2014–19లో టీడీపీ హయాంలో గౌతం సవాంగ్‌ను డీజీపీగా నియమించాలని చంద్రబాబు భావించినప్పటికీ మంత్రి లోకేశ్‌ను 'తనదైన శైలిలో ప్రసన్నం' చేసుకుని ఆర్పీ ఠాకూర్ పోలీస్ బాస్ పోస్టును దక్కించుకున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. లోకేశ్ అండదండలు ఉన్నప్పటికీ హరీశ్ గుప్తా ఏమాత్రం ఉదాసీనతకు తావివ్వకుండా తన ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. తనకు డీజీపీగా అవకాశం ఇస్తే ప్రభుత్వ పెద్దలు ఏం చేయమన్నా సరే సంకోచించకుండా చేసేస్తానని హామీ ఇస్తున్నారు. మరోవైపు డీజీపీ ద్వారకా తిరుమలరావు, సీఐడీ డీజీ రవి శంకర్ అయ్యన్నార్‌లకు వ్యతిరేకంగా పలు ఆరోపణలు, ఇతర అంశాలను వివిధ మార్గాల్లో చంద్రబాబు, లోకేశ్‌కు చేరవేసేలా పావులు కదుపుతున్నారు.

రెడ్‌బుక్‌కు రాచబాట వేశా..
డీజీపీ ద్వారకా చివరి యత్నాలు

రెడ్‌బుక్ రాజ్యాంగం పేరుతో చంద్రబాబు ప్రభుత్వం సృష్టిస్తున్న అరాచకానికి మౌన ప్రేక్షకుడిగా సహకరిస్తున్నప్పటికీ డీజీపీ ద్వారకా తిరుమలరావుకు పదవీ కాలం పొడిగింపుపై ఎలాంటి హామీ లభించలేదని తెలుస్తోంది. ఆయన ఈ నెలాఖరుకు రిటైర్ కానుండటంతో తన పదవీకాలం పొడిగింపు కోసం చివరి ప్రయత్నాలను ముమ్మరం చేశారు. చంద్రబాబు, లోకేశ్‌తో ఇటీవల విడివిడిగా సమావేశమై తన మనోగతాన్ని వెల్లడించినట్లు తెలుస్తోంది. అయితే రెడ్‌బుక్ వేధింపులు, అక్రమ కేసులు తాము ఆశించినస్థాయిలో లేవని.. మరింత తీవ్రతరం చేయాలని ప్రభుత్వ పెద్దలు ఆయనకు స్పష్టం చేసినట్లు సమాచారం. ఎంతగా అక్రమ కేసులు బనాయిస్తున్నా మరింత బరి తెగించాలని ప్రభుత్వ పెద్దలు పట్టుబడుతుండటాన్ని ఆయన కొందరు సీనియర్ ఐపీఎస్‌ల వద్ద ప్రస్తావించినట్టు సమాచారం. ఇప్పటికే నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించి పోలీసు వ్యవస్థ వ్యవహరిస్తోందని... ఇంకా దిగజారితే పోలీసు అధికారులు న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన కొందరు డీజీ, అదనపు డీజీ స్థాయి అధికారుల వద్ద వ్యాఖ్యానించడం గమనార్హం. తద్వారా టీడీపీ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యల కోసం పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తోందని పరోక్షంగా వెల్లడించారు. అంతే కాదు.. పోలీసు అధికారులు ఇలాంటి వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలని సూచించినట్టిందని పోలీసు వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

బాబుపై కేసులు నీరుగార్చడమే అర్హతగా..
రవిశంకర్ అయ్యన్నార్

సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ డీజీపీ పోస్టుపై ఆశలు పెట్టుకున్నారు. చంద్రబాబుపై ఉన్న అవినీతి కేసులను నీరు గార్చాలని స్పష్టమైన ఆదేశాలతోనే ఆయన్ను సీఐడీ చీఫ్‌గా ప్రభుత్వ పెద్దలు నియమించారు. అందువల్లే గతంలో చంద్రబాబు అవినీతిని బట్టబయలు చేస్తూ సీఆర్‌పీసీ 164 వాంగ్మూలాలు ఇచ్చిన అధికారులను బెదిరించి తప్పుడు వాంగ్మూలాలు నమోదు చేసే ప్రక్రియను సీఐడీ వేగవంతం చేస్తోంది. గతంలో సిట్‌లో పని చేసిన కింది స్థాయి అధికారులను బెదిరించి వారి ద్వారా చంద్రబాబుపై ఉన్న కేసులను నీరుగార్చే కార్యాచరణ చేపట్టింది. వీటిని ప్రస్తావిస్తూ రవిశంకర్ అయ్యన్నార్ డీజీపీ పోస్టు కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. ద్వారకా తిరుమలరావు రిటైరైన తరువాత తననే డీజీపీగా నియమించాలని కోరుతున్నారు. అయితే లోకేశ్ ఇప్పటికే గుప్తాను డీజీపీగా నియమించాలని నిర్ణయించినట్లు తెలియడంతో రవిశంకర్ అయ్యన్నార్ రెండో ఆప్షన్ కూడా రెడీ చేసుకున్నారు. హరీశ్‌కుమార్ గుప్తా ఆగస్టులో రిటైరైన తరువాత తనకు డీజీపీగా అవకాశం ఇస్తామనే హామీ తీసుకోవాలని భావిస్తున్నారు. కానీ అందుకు చంద్రబాబు, లోకేశ్ నుంచి ఎలాంటి సానుకూల సంకేతాలు లభించకపోవడంతో ఆయన కాస్త కలవరపడుతున్నట్టు తెలుస్తోంది.

బిస్కెట్లు చాక్లెట్లు ఆశచూపించి.. ఎనిమిదేళ్ల చిన్నారిపై అఘాయిత్యం

శ్రీకాకుళం జిల్లాలో ఘటన



వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ వివేకానంద

శ్రీకాకుళం క్రైం: బిస్కెట్లు, చాక్లెట్లు ఆశ చూపించి ముక్కుపచ్చలారని ఎనిమిదేళ్ల చిన్నారికి మాయమాటలు చెప్పి ఓ కామాంధుడు లైంగిక దాడికి తెగబడ్డాడు. ప్రభుత్వ సచివాలయం భవనంపైకి తీసుకెళ్లి ఈ దారుణానికి పాల్పడిన నిందితుడిని పోలీసులు బుధవారం అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించారు. శ్రీకాకుళం డీఎస్పీ సీహెచ్ వివేకానంద గూనపాలెంలోని సబ్ డివిజనల్ కార్యాలయంలో బుధవారం మీడియాకు ఈ సంఘటన వివరాలు వెల్లడించారు. వివరాలివీ..

భోగి పండుగ నాడు అఘాయిత్యం..

శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం.. బంటుపల్లిలో నాలుగో తరగతి చదువుతున్న ఎనిమిదేళ్ల చిన్నారి ఈనెల 13న భోగి పండుగ రోజు తోటి పిల్లలతో ఆడుకుంటుండగా.. అదే గ్రామానికి చెందిన నారు ప్రసాద్ (23) ఆమెను గమనించాడు. చిన్నారిని పక్కకు పిలిచి బిస్కెట్లు, చాక్లెట్లు ఇప్పిస్తానని చెప్పి కొనిచ్చాడు. వెంటనే సమీపంలో ఉన్న ప్రభుత్వ సచివాలయం భవనంపైకి తీసుకెళ్లి అత్యంత జుగుప్సాకరమైన రీతిలో ప్రవర్తించాడు. అనంతరం.. తోటి చిన్నారులు జరిగిన విషయాన్ని బాలిక సోదరుడికి ఆ రోజే చెప్పారు. బాలికకు తల్లి లేకపోవడం, తండ్రి ఉద్యోగం నిమిత్తం వెళ్లిపోవడం.. పండుగ హడావిడి కావడంతో కుటుంబీకులు ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఈనెల 19న చిన్నారి మూత్రం వెళ్లేటప్పుడు తీవ్రంగా నొప్పిరావడంతో వరుసకు పిన్ని అయిన నాగమణి ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. దీంతో ఈనెల 20న వారు జేఆర్ పురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. డీఎస్పీ వివేకానంద దర్యాప్తు ప్రారంభించారు. ప్రసాద్ నిందితుడని తేలడంతో 21న పోలీసులు అతనిని అదుపులోకి తీసుకుని పోక్సో కేసు నమోదుచేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. తల్లిదండ్రులు పిల్లలను గమనిస్తూ ఉండాలని, నమ్మి ఎవరి వద్దా విడిచిపెట్టరాదని సూచించారు. చిన్నారులపై ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడితే పోక్సో వంటి కఠిన సెక్షన్లతో జైలు జీవితం తప్పదని హెచ్చరించారు. సమావేశంలో జేఆర్ పురం ఎస్ఐ చిరంజీవి, సిబ్బంది కూడా పాల్గొన్నారు.

మృత్యువులోనూ వీడని బంధం

రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు దుర్మరణం

అగనంపూడి(విశాఖ): బ్యాంక్ పనిమీద వెళ్తున్న దంపతులు రోడ్డు ప్రమాదానికి గురై మరణించిన ఘటన బుధవారం విశాఖ జిల్లా అగనంపూడి టోల్‌గేట్ సమీపంలో జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. దువ్వాడ ఎస్ఐ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మవలస మండలం గడిసింగుపురం గ్రామానికి చెందిన భార్యాభర్తలు గొర్లె మన్మథరావు (41), అరుణకుమారి (34) ఉపాధి కోసం మూడేళ్ల క్రితం విశాఖ వచ్చారు. పరవాడలోని మైలాన్ కంపెనీలో మన్మథరావు వెల్డర్‌గా చేరాడు. అగనంపూడి నిర్వాసితకాలనీ కర్రివానిపాలెంలో కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. అతడు పది రోజుల క్రితం మైలాన్ కంపెనీ నుంచి బయో కామ్ ఫార్మా కంపెనీకి మారాడు. బుధవారం ఉదయం 10.20 గంటల సమయంలో గాజువాకలోని బ్యాంక్‌కు వెళ్లేందుకు భార్యాభర్తలు ఇంటినుంచి బైక్‌పై బయల్దేరారు. అగనంపూడి టోల్‌గేటు సమీపంలో శివాజీనగర్ ఎదురుగా జాతీయ రహదారిపై వెనుక నుంచి వస్తున్న లారీ వీరి బైక్‌ను బలంగా ఢీకొట్టింది. దీంతో దంపతులిద్దరూ లారీ వెనుక చక్రాల కింద పడిపోయారు. ఇద్దరి తలలపై నుంచి లారీ చక్రాలు ఎక్కేయడంతో అక్కడికక్కడే మరణించారు.

Published and Printed by Dhananjaya Reddy Rakkasi on behalf of Jagati Publications Limited, Published at Survey no 481 phase-2, Jawahar Auto Nagar, Vijaywada, NTR District - 520 007 (AP) and Printed at Jagati Publications Limited, Survey no 481 phase-2, Jawahar Auto Nagar, Vijaywada, NTR District - 520 007 (AP)., Editor: Dhananjaya Reddy Rakkasi, (Responsible for selection of News under the PRB Act) Phone No. 0866-2547436 Fax: No. 0866-2547433. RNI Reg No. APTEL/2008/23794.

క్లుప్తంగా...

వైఎస్సార్ సీపీ కార్యకర్తపై హత్యాయత్నం

- తీవ్రగాయాలు.. ఆస్పత్రికి తరలింపు
- బాపట్ల జిల్లాలో ఘటన

అమర్తలూరు (వేమూరు): బాపట్ల జిల్లా ప్యాపర్రు గ్రామానికి చెందిన ఎస్సీ నాయకుడు, వైఎస్సార్‌సీపీ కార్యకర్త మూట సురేష్‌పై గుర్తుతెలియని వ్యక్తులు హత్యాయత్నానికి పాల్పడిన ఘటన మంగళవారం రాత్రి జరిగింది. ప్యాపర్రు గ్రామంలో రూరల్ డెవలప్‌మెంట్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వాటర్‌ప్లాంట్‌లో సురేష్ ఉద్యోగం చేస్తున్నాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అతడిని ఉద్యోగం నుంచి తొలగించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈ విషయమై గ్రామంలో వైఎస్సార్ సీపీ నాయకులు, టీడీపీ నాయకుల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. దీంతో టీడీపీ నాయకులు సురేష్‌పై దాడి చేసేందుకు కొందరు వ్యక్తులను సుపారీకి నియమించుకున్నారు. ప్లాంట్‌లో విధుల్లో ఉన్న సురేష్‌పై గుర్తు తెలియని వ్యక్తులు కారులో వచ్చి దాడి చేశారు. తీవ్ర గాయాలు కావడంతో 108 వాహనం ద్వారా తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించడం జరిగిందని ఎస్‌ఐ అమర్‌వర్ధన్ బుధవారం తెలిపారు. దాడికి పాల్పడిన వ్యక్తులపై, సహకరించిన వ్యక్తులపై కేసు నమోదు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు.

జీఏడీ ముఖ్య కార్యదర్శిగా ముకేశ్ కుమార్ మీనా బాధ్యతల స్వీకరణ

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ (రాజకీయ), జీఏడీ ముఖ్య కార్యదర్శిగా ముకేశ్ కుమార్ మీనా బుధవారం రాష్ట్ర సచివాలయం మొదటి భవనంలో బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేసిన నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న మీనాను జీఏడీ ముఖ్య కార్యదర్శిగా బదిలీ చేయడంతో ఆయన ఈమేరకు బాధ్యతలు స్వీకరించారు. ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శిగానూ ఆయన అదనపు బాధ్యతలను నిర్వహిస్తున్నారు.

మున్సిపల్‌శాఖ ముఖ్య కార్యదర్శి బాధ్యతల స్వీకరణ

సాక్షి, అమరావతి: రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శిగా ఎస్.సురేశ్ కుమార్ బుధవారం రాష్ట్ర సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల ప్రభుత్వం పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఐ అండ్ ఐ ముఖ్య కార్యదర్శిగా ఉన్న సురేశ్ కుమార్‌ను మున్సిపల్‌శాఖ ముఖ్య కార్యదర్శిగా బదిలీ చేసింది.

వరికపూడిశెల నిర్మాణాన్ని మరచిన ప్రభుత్వం

సీపీఎం రాష్ట్ర మాజీ కార్యదర్శి మధు



వినుకొండ(నూజెండ్ల): ఎన్నికలకు ముందు వరికపూడిశెల అభివృద్ధి గురించి ఉపన్యాసాలు ఇచ్చిన టీడీపీ కూటమి నేతలు అధికారంలోకి వచ్చాక మాట్లాడకపోవడం శోచనీయమని సీపీఎం రాష్ట్ర మాజీ కార్యదర్శి పి.మధు విమర్శించారు. పల్నాడు జిల్లా వినుకొండలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా రైతుకు వ్యవసాయ సాగు కోసం పెట్టుబడిగా రూ.20వేలు ఇస్తానన్న హామీ నిలబెట్టుకోవాలని, అదానీతో జగన్ చేసుకున్న 25 ఏళ్ల సెకీ విద్యుత్ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు.

నేర నియంత్రణకు కృషి చేయాలి: డీజీపీ



మాట్లాడుతున్న డీజీపీ తిరుమలరావు

బొమ్మలసత్రం: సమష్టి కృషితో రాష్ట్రంలో నేరాల నియంత్రణకు కృషి చేయాలని రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు జిల్లా పోలీస్ అధికారులకు సూచించారు. బుధవారం నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్, ఎస్పీ అధిరాజ్‌సింగ్‌రాణాతో కలసి పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. డీజీపీ మాట్లాడుతూ సైబర్ నేరాలతో పాటు ముఖ్యమైన కేసుల దర్యాప్తులో పోలీస్ అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉన్న సాంకేతికతను ఉపయోగించాలని సూచించారు. నేరాల నియంత్రణ కోసం పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు. అసాంఘిక శక్తులను అడ్డుకునేందుకు అందుబాటులో డ్రోన్, సీసీ కెమెరాలను వినియోగించాలన్నారు. నేరాలు జరిగే ప్రధాన ప్రాంతాల్లో సీసీ కెమెరాలను అమరుస్తున్నామని దీని వల్ల నేరస్తులను గుర్తించటం సులువతుందని వివరించారు. రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా లక్ష సీసీ కెమెరాలను అమర్చబోతున్నామన్నారు. శాంతిభద్రతలకు ఎవరైనా భంగం కలిగించాలని చూస్తే వారిపట్ల కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు.

పంట భళా.. ధర డీలా

- వైఎస్సార్ జిల్లాలో ఆశాజనకంగా చామంతి
- మార్కెట్‌లో పడిపోయిన రేట్లు
- పెట్టుబడి రావడం కూడా కష్టమే
- తోటల్లోనే పూలు వదిలేస్తున్న వైనం



కడప అగ్రికల్చర్/వేముల: వైఎస్సార్ జిల్లాలో ఈ ఏడాది చామంతి పంట రైతులకు నష్టాలను మిగిల్చింది. దిగుబడులు బాగా ఉన్నప్పటికీ ధర లేక ఈ పరిస్థితి తలెత్తింది. సాగులో పెట్టుబడులు అధికమైనప్పటికీ ధరలు ఉంటాయనే ఆశతో సాగు చేశారు. దసరా సమయంలో ధరలు ఉన్నప్పటికీ చాలా చోట్ల దిగుబడులు రాలేదు. ఆ తరువాత కార్తీకమాసం, సంక్రాంతి సీజన్‌లో కూడా ధరలు అంతంత మాత్రంగానే ఉన్నాయని పలువురు రైతులు తెలిపారు.

వైఎస్సార్ జిల్లాలో 200 ఎకరాల్లో..

జిల్లాలోని వేముల, వేంపల్లి, పెండ్లిమర్రి, నందిమండలం, ఖాజీపేట, మైదుకూరు, దువ్వూరు మండలాలతోపాటు ఇంకొన్ని మండలాల్లో ఈ ఏడాది రబీలో 200 ఎకరాల్లో చామంతి సాగు చేశారు. ఇందులో వేముల, పెండ్లిమర్రి, వేంపల్లి, ఖాజీపేట మండలాల్లో అధిక విస్తీర్ణంలో సాగు చేశారు. ఎక్కువగా మంది రైతులు చాందిని, పేపరు ఎల్లో, పేపరు వైట్, బుల్లెట్, సెంటిల్లా వంటి రకాలు వేశారు. చామంతి సాగు చేసిన మూడు నెలలకు దిగుబడి చేతికి వస్తుంది. తోటలలో దిగుబడులు ప్రారంభమైనప్పటి నుంచి ధరలు బాగా ఉంటే రైతులు ఆశించిన మేర ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. కానీ పండుగల సీజన్‌లో మాత్రమే ధరలు ఉండటం, తరువాత పడిపోవడంతో చామంతి రైతులకు నష్టాలు, కష్టాలే మిగులుతున్నాయి.

ధరలు తగ్గుముఖం

సంక్రాంతి పోగానే చామంతి ధరలు మార్కెట్‌లో పడిపోయాయి. సంక్రాంతి వరకు కిలో రూ.130 వరకు పలికింది. తరువాత ధరలు తగ్గుముఖం పట్టాయి. జూన్, జూలైలలో సాగు చేసిన తోటల్లో ముందుగానే పూలు కోతకు వచ్చాయి. అప్పట్లో మార్కెట్‌లో ధరలు ఒక రకంగా ఉండటంతో కొంత మంది రైతులకు ఆదాయం వచ్చింది. ప్రస్తుతం మార్కెట్‌లో ధరలు రూ.30 ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ధరలు ఇలాగే ఉంటే పెట్టుబడులు కూడా రావని వారు వాపోతున్నారు.

కొనుగోళ్లకు మొగ్గు చూపని వ్యాపారులు

చామంతికి మార్కెట్‌లో ధరలు తగ్గడంతో వ్యాపారులు కూడా కొనుగోళ్లకు మొగ్గు చూపడం లేదు. ధరలు ఉన్నప్పుడు వ్యాపారులు తోటల వద్దకు వచ్చి పూలు కొనుగోలు చేసి వాహనాలలో తరలించేవారు. ప్రస్తుతం ధరలు తగ్గడంతో వ్యాపారులు రాకపోవడంతో రైతులే బయటి ప్రాంతాల మార్కెట్‌కు తరలించుకుంటున్నారు. ప్రస్తుతం తోటలలో కోత కోసిన పూలను చెన్నై, బెంగళూరు మార్కెట్లకు తరలిస్తున్నారు. అక్కడ ధర ఒక రకంగా ఉంటే అంతో ఇంతో వస్తుందని, రేటు తగ్గితే మాత్రం ఖర్చులు కూడా రావని రైతులు పేర్కొంటున్నారు.

పూలు కోత కోయని రైతులు

ధరలు లేకపోవడంతో చాలా మంది రైతులు తోటల్లో పూలను కోసేందుకు కూడా ఆసక్తి చూపడం లేదు. పూలు కోసేందుకు కూలి, రవాణా ఖర్చులు కూడా రావనే ఉద్దేశంతో కోత కోయడం లేదని పలువురు రైతులు అంటున్నారు. సాగు కోసం వేలకు వేలు పెట్టుబడులు పెట్టి దిగుబడులు వచ్చే సమయంలో ధరలు తగ్గడంతో రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు. తమ కష్టమంతా నేలపాలు అవుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రేటు కోసం ఎదురుచూపులు

మార్కెట్‌లో ధరలు పెరుగుతాయని రైతులు ఎదురు చూస్తున్నారు. వారం రోజులపాటు తోటలలో పూలు ఉంటాయని, అంతలోపు ధరలు రాకపోతే ఉన్న రేటుకే అమ్ముకోవాల్సి వస్తుందని రైతులు అంటున్నారు. ప్రస్తుతం కిలో రూ.20 నుంచి రూ.30లు మాత్రమే ధరలు ఉన్నాయి. సాగుకు పెట్టిన పెట్టుబడులైన గిట్టుబాటు అయ్యే ధరల కోసం చూస్తున్నామని రైతులు పేర్కొంటున్నారు. ఇక మార్కెట్‌లో ధరలు ఇలాగే ఉంటే తీవ్రంగా నష్టపోతామని వారు వాపోతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు.

ఎకరాకు లక్షపైనే పెట్టుబడి



బయటి మార్కెట్‌కు తరలించేందుకు పూలను ట్రేలకు నింపుతున్న కూలీలు

చామంతి సాగులో రైతులకు పెట్టుబడులు భారంగా మారాయి. ఎకరా సాగుకు సేద్యాలు, నారు, ఎరువులు అన్నీ కలిపి లక్ష రూపాయలకుపైనే పెట్టుబడులు అవుతున్నాయి. పంట దిగుబడి బాగా రావాలనే ఉద్దేశంతో చాలా మంది నారును బయట ప్రాంతాల్లోని నర్సరీల నుంచి తెచ్చి సాగు చేస్తున్నారు. ఒక మొక్క రూపాయి మొదలు రూ.2.50 వరకు పలుకుతుంది. ఎకరాకు 14 వేల మొక్కలు పడుతాయని, దీంతో 35 వేల దాకా నారుకే సరిపోతుందని రైతులు తెలిపారు. మిగతా ఎరువులు, సేద్యం, సాగు ఖర్చులు కలిపి లక్ష రూపాయల వరకు వస్తోంది. దీంతోపాటు పంటకు తెగుళ్లు సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటూ నెలకు మూడు, నాలుగుసార్లు పురుగు నివారణ మందులను పిచి కారి చేసుకోవాలి. ఈ పంటకు ఎక్కువగా చీడ, పీడలు సోకే ప్రమాదం ఉండటంతో ముందు జాగ్రత్తగా మందులు స్ప్రే చేసి కాపాడు కోవాలి. దీంతో ఖర్చు అధికమౌతుంది.

మూడు ఎకరాల్లో సాగు చేశా



నేను మూడు ఎకరాలలో చామంతి సాగు చేశా. ఇందుకు రూ.3 లక్షల పెట్టుబడి పెట్టా. దిగుబడులు వచ్చే సమయానికి ధరలు తగ్గిపోయాయి. తోటలో చామంతి పూలు కోతకు వచ్చినా ధరలు లేక పోవడంతో పూలు కోయడం లేదు. ధరలు వస్తాయనే ఆశతో ఎదురు చూస్తున్నా.

– కొండారెడ్డి, రైతు, కొత్తపల్లె, వేముల మండలం

పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు



మార్కెట్‌లో ధరలు పూర్తిగా తగ్గాయి. పది రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ధరల కోసం వేచి చూస్తున్నాం. 2 ఎకరాల సాగు కోసం రూ.2 లక్షలు పెట్టుబడి పెట్టా. సాగు ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.

– రాజారెడ్డి, రైతు, గొందిపల్లె, వేముల మండలం

పచ్చని పైరులో పసుపు పూల సోయగంతో ఆకట్టుకునే కట్టె జనుము పంట రైతులకు సిరులు కురిపించడమే కాదు.. నేలను సారవంతం చేస్తోంది. దీని విత్తనాలతో తయారైన ఆయిల్‌తో ఆయుర్వేదంలో మోకాళ్ల నొప్పులకు వినియోగిస్తున్నారు. ఇన్ని ప్రయోజనాలున్న ఈ పంటపై అనకాపల్లి జిల్లా రైతులు ఆసక్తి చూపించడమే కాదు.. విస్తారంగా సాగు చేస్తున్నారు.

మనసును కట్టెస్తున్న జనుము

- ఎకరాకు రూ.40 వేల ఆదాయం
- తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి
- సీడ్స్‌తో ఆయుర్వేద ఆయిల్
- జిల్లాలో సాగుపై రైతుల ఆసక్తి
- రబీలో 10 వేల ఎకరాల్లో పంట

సాక్షి, అనకాపల్లి: ఖరీఫ్ వరి పంటలో వరుసగా వస్తున్న నష్టాలు.. రబీ అపరాల పంటలకు చీడపురుగుల బెడద.. వెరసి తీవ్రనష్టాలను మూటగట్టుకుంటున్న జిల్లా రైతులకు కట్టె జనుము లాభదాయకంగా మారింది. పైసా పెట్టుబడి లేకుండా.. ఎటువంటి ఎరువులు వాడకుండా, రూ.వేల లాభాన్ని ఆర్జించి పెడుతుంది. గ్రామాల్లో ఎటు చూసినా పసుపు పచ్చగా.. ఆకర్షణీయంగా కనిపించే జనుము పంట జిల్లాలో వివిధ మండలాల్లో 10 వేల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. రబీ సీజన్‌లో నువ్వులు, అపరాలతోపాటు ఈ పంట వేస్తుంటారు. కట్టె జనుము ప్యాబేసీ కుటుంబానికి చెందిన ఈ మొక్క పంట వల్ల భూసారం పెరుగుతుంది. రబీలో వేసిన ఈ పంట ఖరీఫ్ సీజన్ నాటికి భూమికి నత్రజని, భాస్వరం, పొటాష్ వంటి పోషకాలు అందిస్తుంది. ఈ పంటను ప్రస్తుతం ఓ వైపు విత్తనాభివృద్ధికి, మరోవైపు ఆయుర్వేదంలో ఉపయోగపడే హెంప్ ఆయిల్ కింద వినియోగిస్తున్నారు.

భూసారం పెంచుకోవచ్చు

మార్కెట్‌లో ధర బాగుండటంతో, ఎలాంటి పెట్టుబడి లేకుండానే లాభాలను పొందే ఆస్కారం ఉంది. మితిమీరిన రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకం వల్ల భూమిలో సేంద్రియ కర్బనం తగ్గిపోయి చౌడు శాతం పెరిగిపోతోంది. పంటల సాగుకు పనికి రాకుండా పోతోంది. ఎంత పెట్టుబడి పెట్టినా, దిగుబడి రాక రైతులు నష్టపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పచ్చిరొట్ట పంటలను పెంచి నేలలో కలియదున్నడం ద్వారా భూసారం పెంచుకోవచ్చు.

కిలో విత్తనాల ధర రూ.80

ఎకరాకు ఐదు క్వింటాళ్ల దిగుబడి రావడం, కిలో రూ.80 ధర పలుకుతుంది. ఎకరాకు రూ.40 వేల వరకు ఆదాయం వస్తున్నట్లు రైతులు పేర్కొంటున్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం వచ్చే కట్టె జనుము సాగుపై రైతులు ఆసక్తి చూపుతున్నారు.

మోకాలు నొప్పి తగ్గేందుకు..

కట్టెజనుము గింజలు పచ్చిరొట్ట ఎరువుకు ఎంత ఉపయోగమో ఆయుర్వేదంలో మోకాలు నొప్పి తగ్గేందుకు కూడా హెంప్ ఆయిల్‌గా తయారు చేసి వినియోగిస్తున్నారు. అందువల్లే ఉత్తరాంధ్ర, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో కట్టె జనుము సాగుకకు గ్లోబల్ ఇండికేషన్‌గా గుర్తింపు పొందే పరిస్థితి తీసుకువచ్చింది. ఇక్కడ నుంచి ఒడిశాకు ఎగుమతి అవుతున్నాయి.

ఒడిశాకు ఎగుమతి..

ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం జిల్లాలో ఈ పంటను ఎక్కువగా సాగు చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా తర్వాత అనకాపల్లి జిల్లాలో అత్యధికంగా పండిస్తున్నారు. ఈ విత్తనాలను ఇక్కడ నుంచి ఒడిశా రాష్ట్రానికి ఎగుమతి చేస్తున్నారు.

చీడపీడల ప్రభావంతో కట్టె జనుము సాగుపై ఆసక్తి..

రబీ సీజన్‌లో జిల్లాలో ఎక్కవగా నువ్వులు, అపరాల పంటలు వేస్తుంటారు. వీటికి చీడపీడలు బెడద ఎక్కువ కావడం, పెట్టుబడి అధికం కావడంతో కట్టె జనుము సాగుపై వైపు రైతులు మళ్లుతున్నారు. పొలం గట్లపైనా సాగు చేస్తుంటారు.

సాగు లాభదాయకం..

కట్టెజనుము సాగు రైతుకు లాభదాయకంగా ఉంది. రబీ సీజన్‌లో జిల్లాలో ఎక్కువగా నువ్వులు పంట వేస్తున్నారు. వాటి తర్వాత పెసర, మినుప, పిల్లి పెసర, బొబ్బరి వంటి అపరాల పంట వేస్తున్నారు. ఈ పంటల కంటే ఎక్కువ ఆదాయం వస్తోండటంతో రైతులు కట్టెజనుము సాగువైపు దృష్టి సారిస్తున్నారు. తక్కువ పెట్టుబడితో పాటు అధిక ఆదాయం ఆర్జించే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ఈ పంటతో భూసారవంతం పెరుగుతోంది.

– డాక్టర్ మోహన్‌రావు, అగ్రికల్చర్ జేడీ



జనుము విత్తనాలు

బుచ్చెయ్యపేటలో కట్టె జనుము పంట..

కాల్ చేసి.. ఖాళీ చేసి..



నిమిషాల్లో రెండు లక్షలు మాయం



ఇతని పేరు ఎస్ బీ సంతోష్. చిట్వేలిలో వస్త్ర దుకాణం నిర్వహిస్తున్నారు. రెండు నెలల క్రితం ఓ ఫోన్ కాల్ వచ్చింది. 'కంగ్రాట్యులేషన్.. స్టేట్‌బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నాం.. మీరు యాభైవేల రూపాయలు గెలుచుకొన్నారు' అని చెప్పారు. మీ బ్యాంకు వివరాలు చెబితే డబ్బు పంపిస్తామని చెప్పారు. సంతోష్.. తన ఏటీఎం సీవీవీతో పాటు ఎక్స్‌పైర్ నెల, సంవత్సరం వంటి వివరాలు చెప్పాడు. అంతే నిమిషాల్లోనే సెల్లుకు మెసేజ్ వచ్చింది.. డబ్బులు క్రెడిట్ అయినట్లు కాదు.... అకౌంట్‌లో ఉన్న 2 లక్షల రూపాయలు ఖాళీ అయినట్లు. వెంటనే స్థానిక బ్యాంక్‌కెళ్లి విచారించాడు. వారు తమకు తెలియదన్నారు. చేసేదిలేక ఎస్పీకి ఫిర్యాదు చేశాడు.

ఓబులవారిపల్లె: సైబర్ దొంగలు రెచ్చిపోతున్నారు. రోజుకో ఆలోచనతో ప్రజల్ని బురిడీ కొట్టిస్తున్నారు. ఓ సారి పోలీసులమని, మరోసారి అధికారులమని కొత్త కొత్త దారుల్లో వచ్చి ఖాతాలను లూటీ చేస్తున్నారు. ఈకేవైసీల పేరున లింకులు పంపి .. నయానో భయానో బెదిరింపులకు పాల్పడి మోసాలు చేస్తున్నారు.

కొత్త తరహాలో మోసాలు

- ఇటీవలి కాలంలో ప్రతి ఒక్కరూ సెల్‌ఫోన్‌ను అత్యధికంగా వినియోగిస్తున్నారు. ముఖ్యంగా గతంలో మైదానంలో ఆటలు ఆడే యువత నేడు సెల్‌ఫోన్‌లోనే కాలాన్ని గడిపే స్తున్నారు. సైబర్ చోరుల కు ఇప్పుడిదే ఆయుధమైంది. వాట్సాప్, ఫేస్‌బుక్, యూట్యూబ్ వంటి వాటిని హ్యాక్ చేస్తున్నారు. ఏదో ఒక గేమ్ లింక్ పంపి ..సదరు లింకులను నొక్కేలా చేస్తున్నారు. అంతేనా.. సదరు వ్యక్తి సమాచారం తన వద్ద ఉందని, తాము పోలీసు ఉన్నతాధికారులమని డబ్బులు చెల్లించాలని.. లేకుంటే కేసులు పెడతామని బెదిరిస్తున్నారు.
- ప్రజలు ఆన్‌లైన్‌లో వివిధ వెబ్‌సైట్‌లలో తమ ఫొటోలతో సహా బయోడేటాను నమోదు చేసుకుంటుంటారు. మోసగాళ్లు ఈ వివరాలను సేకరించి.. వివాహాలకు సంబంధించిన వెబ్‌సైట్‌లలో వధువు తల్లిదండ్రులమని చెప్పి పరిచయాలు పెంచుకుంటున్నారు. ఏదో ఒక అవసరమని చెప్పి అందినకాడికి దోచుకుంటున్నారు.
- టెక్నాలజీ అభివృద్ధి చెందిన ప్రస్తుత రోజుల్లో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు కూడా ప్రస్తుతం ఆన్‌లైన్‌ల ద్వారా నిత్యావసర సరుకులు, దుస్తులు కొనుగోలు చేస్తున్నారు. మాధ్యమాల్లో వారు చూపిస్తున్న వివిధ రకాల ఆఫర్లలో కొనుగోలు చేసేందుకు క్రెడిట్, డెబిట్ కార్డులు ద్వారా నగదును చెలిస్తున్నారు. దీన్నే సైబర్ నేరగాళ్లు అవకాశంగా, అనుకూలంగా మార్చుకుంటున్నారు. నిమిషాల్లో పాస్‌వర్డ్‌లు హ్యాక్ చేస్తూ బ్యాంక్ అకౌంట్ నుంచి నగదును దర్జాగా దోచుకొంటున్నారు.

ఎక్కడి నుంచి అయినా ఫిర్యాదు చేయవచ్చు

గతంలో సైబర్ నేరస్తుల వలలో చిక్కిన వారు ఫిర్యాదు చేయాలంటే ఇబ్బందులు ఎదుర్కొనే వారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా నేరాలు ఎక్కువ అవుతుండటంతో బాధితులు ఫిర్యాదు చేసే మార్గాన్ని ప్రభుత్వం సులభతరం చేసింది. హెల్ప్‌లైన్ నెంబర్ కేటాయించి ఫిర్యాదు చేసే అవకాశం కల్పించారు. బాధితులు సాధ్యమైన త్వరగా స్పందించి ఫిర్యాదు చేసినట్లయితే పోగొట్టుకొన్న సొమ్ము తిరిగి తెప్పించే అవకాశం ఉంటుందని అధికారులు వివరిస్తున్నారు.

ఫిర్యాదు చేసేందుకు...

సైబర్‌క్రైమ్ హెల్ప్‌లైన్

ఫోన్ నంబర్: 1930

ఆర్థిక నేరాలకు సంబంధించి: 155260

వెబ్‌సైట్: సైబర్‌క్రైమ్.జీఓవీ.ఇన్

ఆక్రమణల నుంచి ఎలా కాపాడుతున్నారో చెప్పండి

- 150 ఎకరాల అటవీ భూమి విషయంలో నివేదిక ఇవ్వండి
- అటవీ శాఖ ముఖ్య సంరక్షణాధికారి, నెల్లూరు కలెక్టర్‌కు హైకోర్టు ఆదేశం

సాక్షి, అమరావతి: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, నెల్లపల్లి గ్రామ పరిధిలో ఉన్న అటవీ భూమిలో 150 ఎకరాల మేర ఆక్రమణలకు గురైనట్లు విచారణలో తేలిన నేపథ్యంలో ఆక్రమణదారుల నుంచి ఆ భూమిని కాపాడేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారో తెలియజేయాలని హైకోర్టు బుధవారం అటవీశాఖ ముఖ్య సంరక్షణాధికారిని, జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. ఆక్రమణల తొలగింపునకు తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ తమ ముందు నివేదిక ఉంచాలని వారిని ఆదేశిస్తూ ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. రాపూరు, నెల్లూరు రేంజ్ పరిధిలో ఉన్న పోతుకొండ రిజర్వ్ ఫారెస్ట్‌కు చెందిన 150 ఎకరాల భూమి ఆక్రమణలకు గురైందని, అయినప్పటికీ ఆక్రమణలను తొలగించడం లేదంటూ వెలుగోను గ్రామానికి చెందిన రైతు అందెన వెంకటరమణయ్య హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై బుధవారం సీజే ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరపు న్యాయవాది శివకల్పన రెడ్డి వాదనలు వినిపించారు.

విశాఖ చేరుకున్న షార్జా బాధితులు

గోపాలపట్నం: ఉద్యోగాల కోసం షార్జా వెళ్లి, అక్కడ ఉద్యోగం రాకపోవడంతో ఇబ్బందుల్లో పడిన బాధితులు, విశాఖ పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి చొరవతో సురక్షితంగా నగరానికి చేరుకున్నారు. బుధవారం విశాఖ విమానాశ్రయంలో సీపీతో కలిసి బాధితులు మీడియాకు తెలిపిన వివరాలు..గాజువాక ఆటోనగర్లోని మణికంఠ వెల్డింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో వెల్డింగ్ శిక్షణ ఇచ్చి, దుబాయ్‌లో ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్న ప్రకటన చూసి లక్ష్మీనారాయణ, రాజేష్, రామస్వామి, వెంకటరావు, లోకేష్‌లు ఆ సంస్థను సంప్రదించారు. ఏజెంట్లు దుర్గాప్రసాద్ అలియాస్ ప్రసాద్, చందులు మణికంఠ వెల్డింగ్ ఇన్‌స్టిట్యూట్‌లోనే ఇంటర్వ్యూలు, మెడికల్ పరీక్షలు నిర్వహించి షార్జాలో ఉన్న క్వాలిటీ ఇంటర్నేషనల్ కంపెనీలో వెల్డర్ ఉద్యోగాలకు పంపారు. అక్కడ వీరికి 6జీ వెల్డింగ్ కాకంఉడా 3జీ వెల్డింగ్ ఇచ్చి పరీక్షించారు. అందులో అర్హత పొందకపోవడంతో ఇక్కడి ఏజెంట్లు చెప్పినట్లుగా వారికి వెల్డర్లుగా కాకుండా.. లేబర్ ఉద్యోగాలిచ్చారు. వీరు టూరిస్ట్ వీసాతో వెళ్లడం వల్ల, కాలపరిమితి ముగిస్తే ఇబ్బందుల్లో పడతారనే ఆందోళనతో ఏజెంట్లను సంప్రదించారు. ఏజెంట్లు స్పందించకపోవడంతో, విశాఖ నగర పోలీస్ కమిషనర్ నంబర్‌కు సంప్రదించగా..సీపీ ఇమిగ్రేషన్ అధికారులతో చర్చించి, వెస్ట్, గాజువాక పోలీసుల సహకారంతో ఏజెంట్ల ద్వారా ఈ ఐదుగురిని విశాఖకు తీసుకువచ్చారు.

ఆధ్యాత్మిక సమాచారం

శ్రీవారి దర్శనానికి 7 గంటలు

తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో కంపార్ట్‌మెంట్లు ఖాళీగా ఉన్నాయి. సోమవారం అర్ధరాత్రి వరకు 60,581 మంది స్వామివారిని దర్శించుకున్నారు. హుండీలో రూ.4.04 కోట్లు వేశారు. టికెట్లు లేని భక్తులకు 7 గంటలో, ప్రత్యేక ప్రవేశ టికెట్లు కలిగిన వారికి 3 గంటల్లో దర్శనమవుతోంది.

ఘనంగా శ్రీసీతారాముల కళ్యాణం



తెనాలి: అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ట ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా రూరల్ మండలం అంగలకుదురులో గల వాసుదాసస్వామి పరంపర పీఠం (దాసకుటి) ఆశ్రమంలో బుధవారం శ్రీసీతారామస్వామి కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. గ్రామస్తులు తమ స్వగృహాల నుంచి తలంబ్రాలను ఆశ్రమానికి తీసుకువచ్చారు. అక్కడ రాములు వారి కళ్యాణ వేడుకను ఘనంగా జరిపించారు. చిన్నారులు దేవతామూర్తుల వేషధారణలో ఆకట్టుకున్నారు.

వైభవంగా మల్లాది వెంకటేశ్వరుని కళ్యాణం

అమరావతి: భక్తుల పాలిట కొంగుబంగారమై కోరిన కోర్కెలు తీర్చే కలియుగవరదుడైన వేంకటేశ్వరుడే మల్లాది గ్రామంలో స్వయంభూగా వెలసిన వటవృక్షాంతర్గత వెంకటేశ్వరునికి బుధవారం 48వ వార్షిక కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వేకువజామున ఆలయ అర్చకుడు శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో స్వామి వారి అభిషేకానికి బిందెతీర్థంతో కార్యక్రమాలు మొదలయ్యాయి సుప్రభాతసేవతో స్వామి వారిని మేల్కొలిపి ప్రాతఃకాల అర్చన నిర్వహించారు. స్వామి వారికి పంచసూక్తాలతో పంచామృత స్నపనను సశాస్త్రీయంగా చేశారు.తులసీదళాలతో స్వామి వారికి సహస్రనామ తులసీ దళసేవ జరిగింది.

విద్యా సమాచారం

25న మెగా జాబ్‌మేళా

కార్వేటినగరం: చిత్తూరు జిల్లా కార్వేటినగరంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఈ నెల 25న శనివారం మెగా జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు బుధవారం ఆ కళాశాల ప్రిన్సిపల్ గణేష్ తెలిపారు. ఈ మేళాలో లోటస్ ఎంటర్‌ప్రైజెస్, శ్రీరాం చిట్స్ లిమిటెడ్ ప్రతినిధులు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇంటర్, డిగ్రీ పాస్ అయి 18 నుంచి 30 ఏళ్లలోపు ఉన్న నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించరూ!


– జేసీకి యూటీఎఫ్ వినతి

తిరుపతి ఎడ్యుకేషన్ : ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలని యూటీఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్‌కు వినతి పత్రం అందజేసి యూటీఎఫ్ నాయకులు మాట్లాడారు. 12వ పీఆర్సీ చైర్మన్‌ను తక్షణం నియమించాలని, పెండింగ్‌లో ఉన్న సరెండర్ లీవ్, పీఎఫ్, ఏపీజీఎల్‌ఐ, మెడికల్ రీయింబర్స్‌మెంట్, పీఆర్సీ, సీపీఎస్ తదితర ఆర్థిక బకాయిలన్నీ చెల్లించేందుకు రోడ్ మ్యాప్‌ను ప్రకటించాలని కోరారు. 2003 ఉద్యోగ నియామకం పొందిన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు పాత పెన్షన్ వర్తింపచేయాలని విజ్ఞప్తి చేశారు.

పరిశోధనలతో అద్భుత ఫలితాలు

చంద్రగిరి : పరిశోధనలను మహాయజ్ఞంలా భావించి చేపడితే అద్భుత ఫలితాలు సాధించవచ్చని సింగపూర్ నవ్యాంగ్ టెక్నాలజికల్ యూనివర్సిటీ విశ్రాంత ప్రొఫెసర్ సుందరరాజన్ తెలిపారు. తిరుపతి జిల్లా రంగంపేట సమీపంలోని మోహన్‌బాబు యూనివర్సిటీలో 2024–25 ఐదో బ్యాచ్ పరిశోధక విద్యార్థులకు రీసెర్చ్ మెథడాలజీ, పబ్లికేషన్ ఎథిక్స్ అనే అంశాలపై మూడురోజుల వర్క్‌షాప్‌ను బుధవారం ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా సుందరరాజన్‌తోపాటు మైసూర్ జేఎస్ఎస్ సైన్స్, టెక్నాలజీ ప్రొఫసర్ మహానంద్ హాజరయ్యారు. వారు మాట్లాడుతూ ఎంబీయూ లైబ్రరీలో విద్యార్థులు మేధోశక్తిని పెంపొందించుకోవడానికి అవసరమైన విజ్ఞానం ఉందన్నారు.

ఏ న్యాయమూర్తికి.. ఏయే కేసులు



హైకోర్టు న్యాయమూర్తులకు కొత్త రోస్టర్

ప్రజాప్రయోజన వ్యాజ్యాలు.. ప్రధాన న్యాయమూర్తి

'మున్సిపల్'.. జస్టిస్ కె.లక్ష్మణ్.. హోం.. జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి

రెవెన్యూ.. జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి

బుధవారం నుంచి అమల్లోకి..

సాక్షి, హైదరాబాద్: యాక్టింగ్ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సుజోయ్‌పాల్ విధుల నిర్వహణ ప్రారంభించారు. ఇందులో భాగంగా న్యాయమూర్తులకు రోస్టర్ (ఏయే కేసులు ఎవరికి) కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. హైడ్రాకు పిటిషన్లు పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో.. మున్సిపాలిటీస్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ విభాగం.. గతంలో జస్టిస్ కె.లక్ష్మణ్ వద్ద ఉండగా, దాన్ని మళ్లీ ఆయన వద్దే ఉంచారు. హోం శాఖ పిటిషన్లను జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డికి, రెవెన్యూ విచారణను జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డికి అప్పగించారు. ఎప్పటిలాగే ప్రజాప్రయోజన వ్యాజ్యాల (పిల్) విచారణను.. సీజే ధర్మాసనం వద్దే ఉంచారు. బుధవారం నుంచి ఈ నూతన రోస్టర్ అమల్లోకి వచ్చింది.

యాక్టింగ్ సీజే జస్టిస్ సుజోయ్‌పాల్, జస్టిస్ జి.రాధారాణి ధర్మాసనం (డివిజన్ బెంచ్-1)

2025 నుంచి ఆల్ రిట్ అప్పీళ్లు (సర్వీస్ అండ్ నాన్ సర్వీస్), మెడికల్ అడ్మిషన్ రిట్ పిటిషన్లు, ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు (పిల్), సుమోటో రిట్ పిటిషన్లు, ధిక్కరణ అప్పీళ్లు, క్రిమినల్ ధిక్కరణ కేసులు, ఆదాయపు పన్ను, వాణిజ్య పన్ను, జీఎస్టీ, రుణాల రికవరీ ట్రిబ్యునల్, సెక్యూరిటైజేషన్ చట్టాలు, సర్వీస్ నిబంధనలకు సంబంధించిన చట్టాలు, నియమాలు, చట్టబద్ధమైన నిబంధనలను సవాలు చేసే అన్ని రిట్ పిటిషన్లు, పర్యావరణ, కాలుష్య నియంత్రణ చట్టం మ్యాటర్స్, ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టానికి సంబంధించినవి, వాటినుంచి ఉత్పన్నమయ్యే రిట్ పిటిషన్లు, ఇరు రాష్ట్రాలకు ప్రాజెక్టుల కేసులు, ఇతర బెంచ్‌ల్లో పేర్కొనని రిట్ పిటిషన్లు, తెలంగాణ లోకాయుక్త, ఉప లోకాయుక్త చట్టం కింద రిట్ పిటిషన్లు, పేటెంట్ అప్పీళ్లకు లేఖలు.

- అడ్మిషన్లు, మధ్యంతర, తుది విచారణ సోమవారం నుంచి గురువారం వరకు ఉదయం 10:30 గంటల నుంచి ప్రారంభం. శుక్రవారం మధ్యాహ్నం 1:30 వరకు..

యాక్టింగ్ సీజే జస్టిస్ సుజోయ్‌పాల్, జస్టిస్ ఎన్‌వీ శ్రావణ్‌కుమార్ ధర్మాసనం (స్పెషల్ బెంచ్)

సీఎస్ 13/1958, సీఎస్ 14/1958.. అడ్మిషన్లు, మధ్యంతర, తుది విచారణ శుక్రవారం మధ్యాహ్నం 2.15 గంటల నుంచి...

యాక్టింగ్ సీజే జస్టిస్ సుజోయ్‌పాల్

ఆర్బిట్రేషన్, రాజీ చట్టం, 1996లోని సెక్షన్ 11 కింద దాఖలు చేసే దరఖాస్తులు

జస్టిస్ పి.శామ్ కోషి, జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావు (డివిజన్ బెంచ్-2)

2024 సంవత్సరం వరకు రిట్ అప్పీళ్లు (నాన్-సర్వీస్) (ఏదైనా ఉంటే.. తుది విచారణ, వదిలివేసిన అడ్మిషన్లు, ఇంటర్లోక్యుటరీ)

ఆదాయపు పన్ను ట్రిబ్యునల్ అప్పీళ్లు, ఆదాయపు పన్ను కేసులు, గిఫ్ట్ ట్యాక్స్ కేసులు, సెంట్రల్ ఎక్సైజ్ అప్పీళ్లు, వెల్త్ ట్యాక్స్ కేసులు, వెల్త్ ట్యాక్స్ అప్పీళ్లు, అర్బిట్రేషన్ అండ్ కాన్సిలేషన్ చట్టం 1996 రిట్ పిటిషన్లు, వాణిజ్య అప్పీలేట్ విభాగ కేసులు, కమర్షియల్ కోర్ట్సు యాక్ట్-2015కు సంబంధించిన సివిల్ మిసిలేనియస్ అప్పీళ్లు, సివిల్ రివిజన్ పిటిషన్లు, డెట్ రికవరీ ట్రిబ్యునల్ అండ్ సెక్యూరిటైజేషన్ కింద దాఖలు చేసే దరఖాస్తులు, పిటిషన్లు, సీఆర్‌పీలు, ఇన్‌కమ్ ట్యాక్స్, కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్, కమర్షియల్ ట్యాక్స్ అండ్ జీఎస్టీ రిట్ పిటిషన్లు, రిఫర్ చేసిన కేసులు, పన్ను సవరణ కేసులు (టీఆర్‌సీలు అండ్ టీఆర్‌ఈవీసీలు), సుప్రీంకోర్టు లీవ్ పిటిషన్లు, తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సర్వీస్, నాన్-సర్వీస్ అంశాలు, హైకోర్టు, జ్యుడిషీయల్ సర్వీస్, జిల్లా కోర్టుల రిట్ పిటిషన్లు, మనీలాండరింగ్ నిరోధక చట్టం-2002 కింద ఉత్పన్నమయ్యే సివిల్ మిసిలేనియస్ సెకండ్ అప్పీళ్లు, వినియోగదారుల రక్షణ చట్టం-1986 రిట్ పిటిషన్లు, మోటార్ ప్రమాద సివిల్ ఇతర అప్పీళ్లు

- అడ్మిషన్, ఇంటర్లోక్యుటరీ, తుది విచారణ

జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి, జస్టిస్ లక్ష్మీనారాయణ అలిశెట్టి (డివిజన్ బెంచ్-3)

- 2024 సంవత్సరం వరకు రిట్ అప్పీళ్లు (సర్వీస్),
- తుది విచారణ, వదిలేసిన అడ్మిషన్లు, ఇంటర్లోక్యుటరీ..
- రిట్ పిటిషన్లు (సర్వీస్, క్యాట్, శ్యాట్), ల్యాండ్ గ్రాబింగ్ (ప్రొహిబిషన్) చట్టం-1982 రిట్ పిటిషన్లు, సిటీ సివిల్ కోర్టు అప్పీళ్లు, సివిల్ రివిజన్ పిటిషన్లు, భూ సేకరణ అప్పీల్ సూట్లు, భూ కబ్జా అప్పీళ్లు, స్పెషల్ అప్పీళ్లు, ఒరిజినల్ సైడ్ అప్పీళ్లు
- అడ్మిషన్, ఇంటర్లోక్యుటరీ, తుది విచారణ

జస్టిస్ మౌషుమి భట్టాచార్య, జస్టిస్ పి.శ్రీసుధ (డివిజన్ బెంచ్-4)

2019 సంవత్సరం నుంచి క్రిమినల్ అప్పీళ్లు, హెబియస్ కార్పస్ మ్యాటర్స్, ఫ్యామిలీ కోర్టు అప్పీళ్లు, ఫస్ట్ అప్పీళ్లు, లీగల్ సర్వీసెస్ అథారిటీ చట్టం-1987 రిట్ పిటిషన్లు, ఆల్ సీఎంఏలు (కమర్షియల్ కోర్టుల యాక్ట్ కాకుండా..)

- అడ్మిషన్, ఇంటర్లోక్యుటరీ, తుది విచారణ

జస్టిస్ టి.వినోద్‌కుమార్

కంపెనీ అప్లికేషన్లు, కంపెనీ పిటిషన్లు, కంపెనీ అప్పీళ్లు, రిఫర్డ్ కంపెనీ కేసులు, కమర్షియల్ డివిజన్ కేసులు, ఎగ్జిక్యూటివ్ పిటిషన్లు..

- **రిట్ పిటిషన్లు (నాన్ సర్వీస్):** సెంట్రల్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అండర్ టేకింగ్స్, సెంట్రల్ గవర్నమెంట్ కార్పొరేషన్స్, మైన్స్, ఇండస్ట్రీస్, కామర్స్, విద్య, భూ సేకరణ, హౌసింగ్ శాఖ, జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్
- అడ్మిషన్, ఇంటర్లోక్యుటరీ, తుది విచారణ

జస్టిస్ కె.లక్ష్మణ్

- **రిట్ పిటిషన్లు (నాన్ సర్వీస్):** మున్సిపాలిటీస్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్, యూనివర్సిటీలు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులపై క్రిమినల్ కేసులు, 2023, జనవరి 1 నుంచి 2024, జూలై 30 వరకు ఎఫ్ఐఆర్/చార్జిషీట్ల రద్దు రిట్ పిటిషన్లు (నాన్ సర్వీస్), క్రిమినల్ పిటిషన్లు
- అడ్మిషన్, ఇంటర్లోక్యుటరీ, తుది విచారణ

జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి

- **రిట్ పిటిషన్లు (నాన్ సర్వీస్):** హోం, ఎక్సైజ్, లా అండ్ లెజిస్లేషన్ డిపార్ట్‌మెంట్, వక్ఫ్ బోర్డు, ల్యాండ్ రిఫామ్స్ కేసులు, తిరుమల తిరుపతి దేవస్థానం, ఎక్కడా పేర్కొనని రిట్ పిటిషన్లు, 2022 వరకు ఎఫ్ఐఆర్/చార్జిషీట్ల రద్దు రిట్ పిటిషన్లు (నాన్ సర్వీస్), క్రిమినల్ పిటిషన్లు
- అడ్మిషన్, ఇంటర్లోక్యుటరీ, తుది విచారణ

జస్టిస్ పి.శ్రీసుధ

- 2014 మోటార్ యాక్సిడెంట్ సీఎంఏలు
- అడ్మిషన్, ఇంటర్లోక్యుటరీ, తుది విచారణ (సింగిల్‌గా ఉన్నప్పుడు విచారణ)

జస్టిస్ జి.రాధారాణి

- 2009 వరకు రిట్ పిటిషన్లు (సర్వీస్)
- అడ్మిషన్, ఇంటర్లోక్యుటరీ, తుది విచారణ (సింగిల్‌గా ఉన్నప్పుడు విచారణ)

జస్టిస్ తుకారాంజీ

- **సెకండ్ అప్పీళ్లు:** అడ్మిషన్, ఇంటర్లోక్యుటరీ, తుది విచారణ
- 2013 వరకు మోటార్ యాక్సిడెంట్ సీఎంఏలు
- అడ్మిషన్, ఇంటర్లోక్యుటరీ, తుది విచారణ

జస్టిస్ టి.మాధవీదేవి

- **రిట్ పిటిషన్లు (నాన్ సర్వీస్):** పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్, సివిల్ సప్లై అండ్ ఎసెన్షియల్ కమొడిటీస్, కో-ఆపరేటివ్ సొసైటీలు, ఫుడ్, అగ్రికల్చర్, మార్కెట్ కమిటీలు
- అడ్మిషన్, ఇంటర్లోక్యుటరీ, తుది విచారణ
- అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ నుంచి బదిలీ చేసిన రిట్ పిటిషన్లు
- అడ్మిషన్, ఇంటర్లోక్యుటరీ, తుది విచారణ

జస్టిస్ కె.సురేందర్

- **క్రిమినల్ అప్పీళ్లు:** అడ్మిషన్, ఇంటర్లోక్యుటరీ, తుది విచారణ
- (సోమ, బుధ, శుక్రవారం.. ఉదయం 10.30 గంటల నుంచి)

జస్టిస్ కె.సురేందర్, జస్టిస్ జె.అనిల్‌కుమార్ (స్పెషల్ డివిజన్ బెంచ్)

- 2018 వరకు క్రిమినల్ అప్పీళ్లు, క్రిమినల్ కన్ఫర్మేషన్
- అడ్మిషన్, ఇంటర్లోక్యుటరీ, తుది విచారణ

జస్టిస్ సూరేపల్లి నందా

- **రిట్ పిటిషన్లు (నాన్ సర్వీస్):** సాంఘిక, గిరిజన, బీసీ, మైనారిటీ సంక్షేమం, మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమం, స్టేట్ కార్పొరేషన్లు, అండర్ టేకింగ్స్
- అడ్మిషన్, ఇంటర్లోక్యుటరీ, తుది విచారణ

జస్టిస్ జువ్వాడి శ్రీదేవి

- 2024, జూలై 1 నుంచి ఎఫ్ఐఆర్/చార్జిషీట్ల రద్దు రిట్ పిటిషన్లు(నాన్ సర్వీస్), క్రిమినల్ పిటిషన్లు
- అడ్మిషన్, ఇంటర్లోక్యుటరీ, తుది విచారణ

జస్టిస్ ఎన్‌వీ శ్రావణ్‌కుమార్

రిట్ పిటిషన్లు (నాన్ సర్వీస్): స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, ఎనర్జీ, పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, మత్స్య పరిశ్రమ, పశు సంవర్థకం, ఎండోమెంట్

- అడ్మిషన్, ఇంటర్లోక్యుటరీ, తుది విచారణ సోమవారం నుంచి గురువారం వరకు ఉదయం 10.30 గంటల నుంచి..
- శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటల వరకు.. ఆ తర్వాత స్పెషల్ బెంచ్ విధులు

జస్టిస్ ఎంజీ ప్రియదర్శిని

- 2016 నుంచి మోటార్ యాక్సిడెంట్ సీఎంఏలు
- అడ్మిషన్, ఇంటర్లోక్యుటరీ, తుది విచారణ

జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి

- రిట్ పిటిషన్లు (నాన్ సర్వీస్): 2019 నుంచి రెవెన్యూ పిటిషన్లు, అర్బన్ ల్యాండ్ సీలింగ్, ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్‌మెంట్..
- అడ్మిషన్, ఇంటర్లోక్యుటరీ, తుది విచారణ

జస్టిస్ ఈవీ వేణుగోపాల్

- క్రిమినల్ రివిజన్ కేసులు
- అడ్మిషన్, ఇంటర్లోక్యుటరీ, తుది విచారణ

జస్టిస్ నగేశ్ భీమపాక

- 2018 నుంచి 2021 వరకు రిట్ పిటిషన్లు (సర్వీస్)
- అడ్మిషన్, ఇంటర్లోక్యుటరీ, తుది విచారణ
- **రిట్ పిటిషన్లు (నాన్ సర్వీస్):** ట్రాన్స్‌పోర్టు, రోడ్స్ అండ్ బిల్డింగ్స్, ఫ్యాక్టరీలు, లేబర్ మ్యాటర్స్, ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్, ట్రెనింగ్, యూత్ సర్వీస్, స్పోర్ట్స్, హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ సంక్షేమం, సమాచార హక్కు చట్టం 2005, ఆర్థికం, ప్రణాళిక
- అడ్మిషన్, ఇంటర్లోక్యుటరీ, తుది విచారణ
- సివిల్ మిసిలేనియస్ అప్పీళ్లు, సివిల్ మిసిలేనియస్ సెకండ్ అప్పీళ్లు
- అడ్మిషన్, ఇంటర్లోక్యుటరీ, తుది విచారణ

జస్టిస్ పుల్ల కార్తీక్

- 2022 నుంచి రిట్ పిటిషన్లు (సర్వీస్)
- అడ్మిషన్, ఇంటర్లోక్యుటరీ, తుది విచారణ

జస్టిస్ కె.శరత్

- 2018 వరకు రెవెన్యూ రిట్ పిటిషన్లు (నాన్ సర్వీస్)
- అడ్మిషన్, ఇంటర్లోక్యుటరీ, తుది విచారణ

జస్టిస్ జె.శ్రీనివాస్‌రావు

- ఫస్ట్ అప్పీళ్లు, సిటీ సివిల్ కోర్టు అప్పీళ్లు
- అడ్మిషన్, ఇంటర్లోక్యుటరీ, తుది విచారణ

జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావు

- 2010 నుంచి 2012 వరకు రిట్ పిటిషన్లు (సర్వీస్)
- అడ్మిషన్, ఇంటర్లోక్యుటరీ, తుది విచారణ (సింగిల్‌గా ఉన్నప్పుడు విచారణ)

జస్టిస్ లక్ష్మీనారాయణ అలిశెట్టి

- 2015.. మోటార్ యాక్సిడెంట్ సీఎంఏలు
- అడ్మిషన్, ఇంటర్లోక్యుటరీ, తుది విచారణ (సింగిల్‌గా ఉన్నప్పుడు విచారణ)

జస్టిస్ జె.అనిల్‌కుమార్

- 2013 నుంచి 2017 వరకు రిట్ పిటిషన్లు (సర్వీస్)
- అడ్మిషన్, ఇంటర్లోక్యుటరీ, తుది విచారణ (సోమవారం, బుధవారం, శుక్రవారం ఉదయం 10.30 గంటల నుంచి..)

జస్టిస్ కె.సుజన

- బెయిల్స్, ట్రాన్స్‌ఫర్ క్రిమినల్ పిటిషన్లు
- అడ్మిషన్, ఇంటర్లోక్యుటరీ, తుది విచారణ
- **సివిల్ అడ్మిషన్లు:** 2024, సెప్టెంబర్ 21 నుంచి సివిల్ రివిజన్ పిటిషన్లు, ఒరిజినల్ సివిల్ సూట్స్, ఒరిజినల్ పిటిషన్లు, ట్రాన్స్‌ఫర్ సివిల్ మిసిలేనియస్ పిటిషన్లు
- అడ్మిషన్, ఇంటర్లోక్యుటరీ, తుది విచారణ



జస్టిస్ సుజోయ్‌పాల్ | జస్టిస్ పి.శామ్ కోషి | జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి | జస్టిస్ జి.రాధారాణి | జస్టిస్ ఎన్‌వీ శ్రావణ్‌కుమార్ | జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావు

జస్టిస్ మౌషుమి భట్టాచార్య | జస్టిస్ లక్ష్మీనారాయణ అలిశెట్టి | జస్టిస్ పి.శ్రీసుధ | జస్టిస్ టి.వినోద్‌కుమార్ | జస్టిస్ కె.లక్ష్మణ్ | జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి | జస్టిస్ తుకారాంజీ | జస్టిస్ టి.మాధవీదేవి | జస్టిస్ కె.సురేందర్ | జస్టిస్ జె.అనిల్‌కుమార్

జస్టిస్ సూరేపల్లి నందా | జస్టిస్ జువ్వాడి శ్రీదేవి | జస్టిస్ ఎంజీ ప్రియదర్శిని | జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి | జస్టిస్ ఈవీ వేణుగోపాల్ | జస్టిస్ నగేశ్ భీమపాక | జస్టిస్ పుల్ల కార్తీక్ | జస్టిస్ కె.శరత్ | జస్టిస్ జె.శ్రీనివాస్‌రావు | జస్టిస్ కె.సుజన

ఉద్యోగుల సమస్యలన్నీ పరిష్కరిస్తాం: మంత్రి సీతక్క



సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలన్నీ పరిష్కరించాల్సిన బాధ్యత రాష్ట్రప్రభుత్వానిదే అని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖమంత్రి సీతక్క అన్నారు. బుధవారం సచివాలయంలోని తన చాంబర్‌లో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ గెజిటెడ్ అధికారుల సంఘం కేలండర్‌ను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజాప్రభుత్వం ఎంప్లాయీ ఫ్రెండ్లీ అని, విడతల వారీగా సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. కార్యక్రమంలో గెజిటెడ్ ఉద్యోగ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు అక్కేశ్వరరావు, షబానా తదితరులు పాల్గొన్నారు.

సంకుచిత బుద్ధిని వీడి గొప్పగా ఆలోచించండి

కేటీఆర్ ట్వీట్‌పై ఎంపీ చామల



సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంకుచిత బుద్ధిని వీడి, గొప్పగా ఆలోచించాలని ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. వేల మైళ్ల దూరం ప్రయాణించి స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో.. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న కంపెనీలతో ఒప్పందాలు చేసుకోవడం, పెట్టుబడులు వచ్చాయంటూ చెప్పడం ఏమిటని ఎక్స్ వేదికగా కేటీఆర్ చేసిన ట్వీట్‌పై ఎంపీ చామల కౌంటర్ ఇచ్చారు. ఒక పెద్ద కంపెనీ, తెలంగాణలో పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తే మీకు సమస్య ఏమిటని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఐటీశాఖ మంత్రి శ్రీధర్‌బాబు నాయకత్వంలో తెలంగాణ బృందం విజయవంతంగా పెట్టుబడులను ఆకర్షిస్తోందన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రచారకర్త అని చెప్పుకుంటున్న కేటీఆర్.. రాష్ట్ర పురోగతిని అణగదొక్కడానికి నిరంతరం ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. చెడుగా ఆలోచించే మనిషికి ప్రతీ విషయంలోనూ చెడే కనిపిస్తుందని, మంచి కనిపించదని చామల విమర్శించారు.



జేఈఈ మెయిన్స్ పరీక్షల తొలిరోజున హైదరాబాద్‌లోని మౌలాలి ప్రాంతంలో ఉన్న ఓ పరీక్షా కేంద్రం వద్ద పెద్ద సంఖ్యలో బారులు తీరిన అభ్యర్థులు



వివిధ పనుల కోసం బుధవారం సచివాలయానికి వచ్చిన దివ్యాంగులను బ్యాటరీ వాహనంలో లోపలికి తీసుకువెళుతున్న సిబ్బంది

దేవుళ్లనే మోసం చేసిన సీఎంకు ప్రజలు ఓ లెక్కా

ఎమ్మెల్యే కేపీ వివేకానంద




సాక్షి, హైదరాబాద్: దేవుళ్లనే మోసం చేసిన సీఎం రేవంత్‌రెడ్డికి ప్రజలు ఓ లెక్కా అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ధ్వజమెత్తారు. బుధవారం తెలంగాణ భవన్‌లో ఆయన బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్, బీఆర్ఎస్ నేత సతీశ్‌రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. దరఖాస్తులు అంటూ కాంగ్రెస్ నేతల చుట్టూ ప్రజలను తిప్పే కార్యక్రమం జరుగుతోందని, పథకాల్లో రాజకీయాలు జొప్పిస్తే ప్రజలు ప్రభుత్వంపై తిరగబడతారని హెచ్చరించారు. గ్రామ సభల్లో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను, అధికారులను ప్రజలు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారని, ఇది ప్రజా పాలన కాదు.. ప్రజా వ్యతిరేక పాలన అని గ్రామ సభలు రుజువు చేస్తున్నాయని విమర్శించారు. జనవరి 26 నుంచి అమలయ్యే నాలుగు పథకాలకు రూ.40 వేల కోట్లు అవసరమవుతాయని కొత్త లెక్కలు చెబుతున్నారని, రుణాల పేరుతో పథకాలను వాయిదాను వేసే కుట్ర జరుగుతోందని వివేకానంద ఆరోపించారు.

ఈటల.. బీఆర్ఎస్ కోవర్టు

కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేశ్



సాక్షి, హైదరాబాద్: బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్.. బీఆర్ఎస్ కోవర్టు అని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేశ్ ఆరోపించారు. ఆయన బుధవారం సీఎల్పీలో విలేకరులతో మాట్లాడారు. కమీషన్లు ఎలా తీసుకోవాలో మాజీ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌కు బాగా తెలుసునని ఎద్దేవా చేశారు. అలాంటి వ్యక్తి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. సమస్య ఉంటే చట్ట పరంగా పోవలసింది పోయి.. అసహనంతో రియల్టర్లపై వీధి రౌడీలా వ్యవహరించారన్నారు. పాలన చేతకాదని సీఎం రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు.



ఆ ఆలయంలో అడుగు పెడితే దురలవాట్లు దూరం అవుతాయని, ఆమె సన్నిధిలో అక్షరాభ్యాసం చేస్తే... చక్కటి విద్యాబుద్ధులు అలవడతాయని భక్తుల నమ్మకం. ఆ తల్లికి నివేదన చేసిన ప్రసాదం స్వీకరిస్తే చాలు మహాపండితులవుతారనీ, అనారోగ్యాలు తొలగిపోతాయనీ, సకల సౌభాగ్యాలూ సిద్ధిస్తాయనీ అందరూ అనుకుంటారు. జగద్గురువు ఆదిశంకరులవారే స్వయంగా ప్రతిష్ఠించిన ఆ అమ్మవారే మూకాంబికాదేవి. కొల్లూరులో కొలువైన ఆ అమ్మ సన్నిధి సకల సంపదలకూ పెన్నిధి.

దురలవాట్లను దూరం చేసే కొల్లూరు మూకాంబికాలయం







కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరుకు సుమారు 130 కిలోమీటర్ల దూరంలో... దట్టమైన అడవుల మధ్యన నెలకొని ఉంది మూకాంబికాలయం. ఆ రాష్ట్రంలోని ఏడు మోక్షపురాల్లో కొల్లూరు మూకాంబిక గుడి ఒకటి. ఆలయం ఉన్నది కర్ణాటక రాష్ట్రంలో అయినా, ఆమెను ఎక్కువగా సందర్శించుకునేది కేరళీయులే కావడం విశేషం.

క్షేత్రపురాణం: జగద్గురు ఆదిశంకరులు కుడజాద్రి పర్వతంపై ఉండి అమ్మవారి కోసం తపస్సు చేశారు. ఆయన తపస్సుకు మెచ్చి, అమ్మవారు ప్రత్యక్షమైంది. ఆమెను తనతోబాటు తన జన్మస్థలమైన కేరళకు రావలసిందిగా శంకరులు చేసిన ప్రార్థనకు అంగీకరించిన దేవి, అందుకు ఒక షరతు విధిస్తుంది. అదేమంటే, తాను వచ్చేటప్పుడు శంకరులు వెనక్కు తిరిగి చూడకూడదని, ఒకవేళ వెనక్కి తిరిగి చూస్తే అక్కడే తాను శిలలా మారిపోతానంటుంది. అందుకు అంగీకరిస్తాడు శంకరులు. ముందుగా శంకరులు, వెనుక అమ్మవారు వెళ్తూ ఉంటారు. కొల్లూరు ప్రాంతానికి రాగానే అమ్మవారి కాలి అందెల రవళి వినిపించకపోవడంతో, వెనక్కు తిరిగి చూస్తాడు శంకరులు. ఇచ్చిన మాట తప్పి వెనక్కు తిరిగి చూడడంతో అమ్మవారు అక్కడే శిలలా మారిపోతుంది. తన తప్పిదాన్ని మన్నించమని ప్రార్థించిన శంకరులతో తనను అక్కడే ప్రతిష్ఠించమని చెబుతుంది. దీంతో ఆదిశంకరులు శ్రీ చక్రంతోపాటు మూకాంబిక పంచలోహ విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు.

శంకరుల వెంట వచ్చేటప్పుడు అమ్మవారు మాట్లాడనందువల్ల ఆమెకు మూకాంబిక అనే పేరు వచ్చింది. నాటినుంచి అమ్మవారికి ఆదిశంకరులు సూచించిన విధానంలోనే పూజాదికాలు జరుగుతున్నాయి. మూకాంబిక ఆలయాన్ని సందర్శించుకున్నవారు ఒక్కసారైనా హారతి సమయంలో అమ్మవారి దివ్య మంగళరూపాన్ని సందర్శించుకోవాలని తహతహలాడుతుంటారు. అమ్మవారికి ప్రదోష కాలంలో ఇచ్చే హారతి ప్రత్యేకమైనది.

సౌపర్ణికానది: ఆలయానికి సమీపంలో సౌపర్ణికా నది ప్రవహిస్తుంటుంది. ఈ నది లోతు తక్కువ. కుటజాద్రి పర్వతం నుంచి ఉద్భవించే ఈ నదిలో ఇతర నదీపాయలు కూడా కలుస్తాయి. ఈ నది ఒడ్డున సుపర్ణుడు అంటే గరుత్మంతుడు తన తల్లి దుఃఖాన్ని పోగొట్టమని కోరుతూ అమ్మవారిని గురించి ఘోర తపస్సు చేసి వరం పొందాడట. ఆ నాటినుంచి ఈ నదికి సౌపర్ణికానది అని పేరు వచ్చింది. ఈ నదిలో అనేక వనమూలికలు ఉంటాయని, అందువల్ల ఈ నదిలో స్నానం చేస్తే చర్మరోగాలు నయం అవుతాయని చెబుతారు.

ఇతర సందర్శనీయ స్థలాలు


ఆలయ బయటి ప్రాకారంలో విఘ్నేశ్వరుడు, కుమారస్వామి తదితర దేవతల సన్నిధులున్నాయి. కొల్లూరు చుట్టుపక్కల మంగళూరు మంగళాదేవి, ఉడిపి కృష్ణుడు, కుందాపూర్, భత్కల్, షిమోగా, ధర్మస్థల, శృంగేరీ శారదా పీఠాలు సందర్శనీయ స్థలాలు. ఇక్కడ గల కుటజాద్రి పర్వత శ్రేణి అందమైన అటవీ సంపదతో ఆకట్టుకుంటుంది. ఈ పర్వత శ్రేణి ట్రెక్కింగ్‌కు అనుకూలంగా ఉంటుంది.

– డి.వి.ఆర్. భాస్కర్

ఎలా వెళ్లాలి?

మంగుళూరు నుంచి ప్రతి పది నిమిషాలకు ఒక బస్సు కొల్లూరుకు వెళుతుంటుంది. ప్రైవేటు వాహనాలు కూడా ఉన్నాయి. మంగుళూరుకు నేరుగా అన్ని ప్రధాన నగరాల నుంచి బస్సులు, రైళ్లు ఉన్నాయి. మంగుళూరులో విమానాశ్రయం కూడా ఉంది.

ఆత్మ... పరమాత్మ



మనిషి తన లోపల అంతర్గతంగా కలిగి ఉన్న అత్యంత విలువైన ఆస్తి ఆత్మ. అందుకే ఆత్మ శాశ్వతమైనది, అనంతమైనది, విలువ కట్ట లేనిది అని అంటారు. భగవంతుడిని సచ్చిదానంద స్వరూపుడంటాము, సత్ అంటే సత్యం. ఇది పరిపూర్ణమైన సత్యం. అదెలాగంటే భూమిపై నదులు, సముద్రాలు, మరెన్నో జలాశయాలు ఉన్నాయి. వీటన్నిటిని భూమి తనలో ఇముడ్చుకుని ఉంది. ఆమె పర్వతాలలోనూ ఉంది, పరమాణువులోను ఉంది. ఎందుకంటే మూలకాలన్నీ భూతత్వంలోని అంతర్భాగాలే. అదేవిధంగా పరమాత్ముడు కూడా అంతే. ఇది సత్యం. సృష్టింపబడిన, సృష్టింపబడని అన్నిటికీ కూడా ఆయనే ఆధారం. ఆయన స్వయంగా సృష్టికార్యం నిర్వహించడు. అయితే అందుకు దోహదకారి మాత్రం స్వయంగా ఆయనే. ఇక రెండవది ఆయన చిత్తం. ఆ చిత్తం ద్వారానే ఆయన సృష్టి కార్యం మొదలు పెట్టాడు.

పరమాత్మ మూడవ గుణం ఆనందం. భగవంతుడు తన సంకల్పానికి, సృష్టి రచనకు తాను పొందే సంతోష భావన 'ఆనందం'. 'సత్యం','చిత్తం','ఆనంద'ం'ఈ మూడు ఒక శూన్య స్థానం వద్ద కలిస్తే'బ్రహ్మతత్వం' అవుతాయి. ఈ మూడు ఏకమైనప్పుడు సృష్టి కానీ, అనుభూతి చెందుట గానీ జరిగి కేవలం నిశ్శబ్దం ఉంటుంది. ఈ అనుభూతి ఆత్మసాక్షాత్కారం పొందిన తరువాత అవగతమవుతుంది. మానవులలో మాత్రమే కాదు. జంతువులలో కూడా ఆత్మ ఉంటుంది. అయితే మానవులలోని ఆత్మలో మాత్రమే కాంతి ప్రకాశిస్తుంది. ఆ కాంతి వల్లే మనం ధర్మం గురించి, భగవంతుని గురించి, శాశ్వతమైన దాని గురించి తెలుసుకుంటాం.

మనిషి తన ఆత్మ గురించి తెలుసుకోకుండా పరమాత్మను చేరలేడు. కళ్ళులేకపోతే రంగులను ఏ విధంగా గుర్తించలేమో అదేవిధంగా మనం మనల్ని ఆత్మగా వ్యక్తీకరించుకోకపోతే పరమాత్మను చేరలేం. మీరు పరమాత్మను మీ మేధస్సుతో అవగాహన చేసుకోలేరు. కేవలం ఆత్మ ద్వారా మాత్రమే పరమాత్మను అర్థం చేసుకోగలరు. ఇంతకుముందు మహర్షులందరూ 'మీ ధర్మ నిర్వర్తనలో జాగరూకులై మీలో నివసిస్తున్న మీ ఆత్మను అనుభూతి చెంది, దానిని అర్థం చేసుకోండి' అని చెప్పారు. ఆత్మ అనేది మన హృదయంలో ఉన్న పరమాత్మ ప్రతిబింబం. ఈ ప్రతిబింబం ఏ విధంగా ఉంటుంది అంటే నిశ్చలంగా ఉన్న నీటిలో సూర్యుని ప్రతిబింబంలా. నీటిలో మనం సూర్యుణ్ణి ప్రతిబింబం రూపంలో చూస్తున్నప్పటికీ, ఆయన నీటిలో కాకుండా ఎక్కడో ఆకాశంలో ఉంటాడు. అదేవిధంగా ఆత్మ కూడా అంత చిన్నదైనప్పటికీ, దాని మూలం అతీతమైనది, అపరిమితమైనది. ఏ ప్రతిబింబాన్నయినా స్పష్టంగా చూడగలగడానికి కారణమైన అద్దం పరిశుభ్రంగా లేకపోతే ప్రతిబింబం స్పష్టంగా కనపడదు. తనలోని పరమాత్మ ప్రతిబింబాన్ని చూడలేడు. సూర్యుడు ప్రవహిస్తున్న నీటి అలలమీద రకరకాల ఆకారాలలో కనిపిస్తున్నప్పటికీ, తాను మాత్రం తన స్థానంలో నిలకడగానే ఉంటాడు. కేవలం అతని ప్రతిబింబం ఆకారంలో మాత్రమే మార్పు కనిపిస్తుంది. అంటే మన శరీరం, మనస్సు, బుద్ధి, అహంకారం అన్నీ ఒక అద్దం (పరిశుభ్రమైన ఆత్మ)లాగ మారాలి. ఇవన్నీ అద్దంలాగా పరివర్తన చెందాలి. అది ఎలా సాధ్యమవుతుంది? అందుకు భగవంతుడు మనలో అంతర్గతం గా ఆ ఏర్పాటును చేశాడు.



పరమపూజ్య మాతాజీ నిర్మలాదేవి

– డా.పి. రాకేష్ (మాతాజీ నిర్మలాదేవి ప్రసంగాల ఆధారంగా)

● పరిహారం

దురదృష్టం వెంటాడుతోందా?

స్థిరమైన ఆదాయం వచ్చే ఉద్యోగాల్లో కాకుండా వృత్తుల్లో, వ్యాపారాల్లో కొనసాగే వారికి ఒక్కొక్కసారి ఆదాయం మందగిస్తూ ఉంటుంది. అవకాశాలు అందినట్లే అంది చేజారిపోతుంటాయి. అవకాశాలు అందినా, ఆదాయం అందకుండా పోతుంటుంది. విధి వెక్కిరిస్తోందా? దురదృష్టం వెంటాడుతోందా? అనిపిస్తుంటుంది. అలాంటి గడ్డు పరిస్థితులను గట్టెక్కడానికి...



- దినచర్యను ధ్యానంతో ప్రారంభించండి. ఇష్ట దైవానికి ప్రతిరోజూ క్రమం తప్పకుండా ధూప దీపాలను సమర్పించండి.
- ప్రతి అమావాస్య రోజున పితృదేవతలకు తర్పణాలు విడిచిపెట్టండి. పితృదేవతల సంతృప్తి కోసం ఆ రోజున కనీసం ఇద్దరు నిరుపేదలకు భోజనం పెట్టండి.
- మరీ ప్రాణాల మీదకు వస్తే తప్ప మంగళవారం రోజున ఎవరి వద్దనైనా అప్పుగా డబ్బు తీసుకోవద్దు. అలాగే, బుధవారం రోజున ఎవరికీ అప్పు ఇవ్వవద్దు.
- ఇంటి ప్రవేశ ద్వారం పక్కన తులసి మొక్కను పెంచండి. తులసి మొక్కకు పక్కనే పక్షులకు ఆహారంగా తిండి గింజలు వేయండి.
- చిన్న చందనపు చెక్కను, పసుపు కొమ్మును పసుపురంగు వస్త్రంలో కట్టి, దానిని డబ్బు దాచుకునే పెట్టెలో లేదా అల్మరాలో భద్రపరచండి.

– సాంఖ్యాయన

● ఇస్లాం వెలుగు

దైవ మార్గంలో మహిళల దానధర్మాలు

దైవ ప్రవక్త సల్లం హజ్రత్ బిలాల్ రజిఅన్ గారి వెంట మసీదు నుండి బయటకు వచ్చినప్పుడు స్త్రీలు తన బోధనలను గ్రహించలేదని ఆయన భావించారు. (తరువాత ఆయన వారిని సమావేశపరిచి) ఉద్బోధించారు. సద్ ఖా (దానం) చేయమని ఆదేశించారు. ఆ మహిళలు తమ తమ చెవిపోగుల్ని, ఉంగరాలను (ఆభరణాలను) తీసి హజ్రత్ బిలాల్‌కు అప్పజెప్పారు. ఆయన వాటిని తన అంగ వస్త్రం చెరుగులో పోగు చేసుకున్నారు.



వివరణ: దైవ ప్రవక్త ఈద్ (పండుగ) ప్రసంగం ముగించి బయటకు రాగా ప్రసంగం చేసేటప్పుడు మహిళలు దూరంగా కూర్చుని ఉండటం వల్ల ప్రయోజనం పొందలేకపోయారని ఆయన గ్రహించారు. వారి దగ్గరకు వెళ్లి నరక కూపంలో పడవేసే పాపాలకు దూరంగా ఉండమని వారికి హితవు చెబుతూ దైవ మార్గం లో (సదఖా) దానం చేయమని ఆదేశించారు.ధర్మసమ్మతమైన సంపాదన నుండి దైవమార్గంలో వెచ్చించడం వల్ల నరకంలో పడవేసే తీవ్రమైన పాపాలు సైతం సమసిపోతాయని, ప్రమాద సంఘటనల్లో కష్టాల్లో చిక్కుకోకుండా తమను కాపాడుకోవచ్చని ఉద్బోధించారు దైవ కారుణ్యాన్ని కరుణ కటాక్షాలను ఈ సదఖా ఆహ్వానిస్తుంది అనడంలో సందేహం లేదు. కాబట్టి స్త్రీలు తమ సొత్తు నుండి వీలైనంత అధిక మొత్తంలో అల్లాహ్ మార్గంలో సదఖా చేసి దేవుని ప్రసన్నత పొందే ప్రయత్నం చేయాలి.

ఆధునిక కాలంలో స్త్రీ స్వతహాగా సంపాదిస్తోంది. కానీ 1500 శతాబ్దాల క్రితం స్త్రీల సంపాదన గురించి ఆలోచించలేము. అయితే వారు కూడా దానధర్మాలు చేయడంలో పురుషులతో సమానంగా ఉండేవారు. ఆ కాలం నుండి ఈ కాలం వరకు దైవ మార్గంలో ధనం అవసరం ఏర్పడినప్పుడల్లా స్త్రీలు తమ శరీరంపై ఉన్న నగానట్రా తీసి అన్ని దైవ మార్గంలో విరాళంగా వేస్తూ వస్తున్నారు.

తప్పులు ప్రతి ఒక్కరితో జరుగుతాయి. ఆడవారు గానీ మగవారు గానీ ఆ తప్పులకు, ఆ నేరాలకు, ఆ చెడు పనులకు పరిహారంగా దైవ మార్గంలో ఖర్చుపెట్టినట్లయితే పరలోకంలో ఈ ఖర్చు నరకంలోకి వెళ్లకుండా అడ్డుకుంటుంది. అందువల్ల దానధర్మాలు చేస్తూ ఉండాలి. దివ్య ఖురాన్ చెబుతోంది: పురుషులు చేసుకున్నది పురుషుల కోసమే, స్త్రీలు చేసుకున్నది స్త్రీల కోసమే. కాబట్టి దానధర్మాలు చేయడంలో ఒకరి కంటే ఒకరు మించి చేయాలి. ఇవే ప్రపంచంలో ఆపదలనుండి గట్టిస్తాయి, పరలోకంలో నరకాగ్ని నుండి రక్షిస్తాయి. దేవుడు మనందరినీ దానధర్మాలు చేసే వారిలో చేర్చుగాక

– మొహమ్మద్ అబ్దుల్ రషీద్

సువార్త

దేవుని ప్రత్యక్షత

పరిశుద్ధ గ్రంథం సమాచారం మేరకు దేవుడు అనేకసార్లు ప్రత్యక్షపరచుకొన్నట్లు మనం చూస్తాం. అవి కేవలం ఇశ్రాయేలీయ ప్రజల రక్షణార్థమే కాదు మన రక్షణార్థం కూడా ప్రత్యక్షపరచుకుంటాడని గ్రహించగలం.

మోషే (ప్ర) మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుతూ, ఆ మందను అరణ్యం అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చాడు. ఒక పొద నడిమిన అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమయ్యాడు. అతడు చూస్తున్నప్పుడు అగ్నివల్ల ఆ పొద మండుతోంది. కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే (ప్ర)–ఆ పొద ఎందుకు కాలిపోలేదో నేను ఆ తట్టు కెళ్ళి ఆ గొప్ప వింత చూసెదనని అనుకొనెను. దానిని చూడటానికి అతడు ఆ తట్టుకు రావడం యెహోవా చూశాదని దేవుడు ఆ పొద నుండి –మోషే మోషే అని అతనిని పిలిచాడు.

అందుకు అతడు చిత్తము ప్రభువా అన్నాడు. అందుకు ఆయన దగ్గరకు రావద్దు... నీ పాదాల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచి వున్న స్థలము పరిశుద్ధ ప్రదేశమని అన్నాడని గ్రంథరాజ సుగంధంలో లిఖితమై ఉండటాన్ని మనం చూస్తాం. దేవుడు మోషే (ప్ర)తో ఇలా అన్నాడు నేను ఐగుప్తులో వున్న నా ప్రజల బాధను నిశ్చయంగా చూశాను. పనులలో కష్టపెట్టువారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖము తెలిసి



వున్నది. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును, పాలు తేనెలు ప్రవహించు దేశానికి నడిపించడానికి దిగి వచ్చానన్న ప్రత్యక్షత పరిశుద్ధగ్రంథంలో చూస్తాము.

దేవుడు మోషే(ప్ర)తో రమ్ము నిన్ను ఫరో వద్దకు పంపెదనన్నాడు. అందుకు మోషే ఇశ్రాయేలీయులను తోడ్కొని పోవుటకు నేనెంతవాడనని ఇశ్రాయేలీయులతో మీ పితరుల దేవుడు మీ వద్దకు పంపెనని చెప్పగా వారు–ఆయన పేరేమిటి? అని అడిగితే వారితో నేనేమి చెప్పవలెనని అన్నాడు. అందుకు దేవుడు– ''నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని'' చెప్పవలెనని చెప్పాడు. (నిర్గ 3:1–14)

ఆ విధంగా దేవుడు నిరంతరం నా నామం ఇదేనని, మనతో కూడా తోడై ఉంటానని సెలవిస్తున్నాడు (నిర్గమ 3:15). ఇది పరిశుద్ధస్థలం. కావున నీ చెప్పులు విడువుమని మోషేతో చెప్పాడు. చెప్పులు లోకానికి సాదృశ్యం. కాబట్టి ఈ లోక సంబంధులం కాకుండా ఆయన సన్నిధిలో పరమ పవిత్రంగా వుండాలని సూచిస్తున్నది. అంతేకాకుండా సర్వమానవాళికి దేవుడను నేనేనని సూచిస్తున్నది.

క్రీస్తుప్రభువు చేసిన అనేక అద్భుత కార్యాలలో ఇది ఒక అద్భుతం. ఒక స్త్రీ పన్నెండేళ్ళ నుండి రక్తస్రావ రోగంతో బాధపడుతూ యెవని చేతను స్వస్థత నొందనిదై క్రీస్తు ప్రభువుల వారి వెనకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టగా, స్వస్థత పొందానని ప్రజలందరికీ తెలిపింది. అప్పుడు ప్రభువు – ఆ స్త్రీతో కుమారీ! నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. కావున సమాధానం గలదానివై వెళ్ళమని చెప్పాడు. ఇది విశ్వాసానికి ప్రతీక. దేవుని కుమారుడైన యేసుప్రభువులు వారి ద్వారా దేవునిప్రేమ ప్రత్యక్షబడిందని వాక్యం స్పష్టీకరిస్తున్నది (లూకా 8:43 – 48). మొదటి వాక్యం ద్వారా దేవుని ప్రత్యక్షత చూస్తాము. రెండోది విశ్వాసం కలిగి ఉండాలని సూచిస్తున్నది. అటువంటి విశ్వాసం కలిగి దేవుని దర్శనం పొందుదముగాక.

– కోట బిపిన్ చంద్రపాల్

● జెన్ పథం

లక్ష్యసాధన

ఓ మారు మూడు మేకలు ఓ ఎత్తయిన పర్వతాన్ని ఎక్కడానికి పూనుకున్నాయి. అనుకున్నదే తడవుగా అవి ఎక్కడం మొదలుపెట్టాయి. అవి కొంతదూరం వెళ్ళేసరికి ఒకడు వాటిని ఆపి'ఎక్కడికి కట్టకట్టుకుని బయలుదేరారు?' అని అడిగాడు. మేకలు ఒక్కమాటగా చెప్పాయి తమ మనసులోని మాటను. 'ఓహో. అలాగా.. బాగానే ఉంది కానీ మీరేసే కాలుతో పొరపాటున ఓ రాయిగానీ దొర్లి పడితే మీ ప్రాణాలు పోతాయి' అని అనగానే మూడింట్లో ఓ మేక అక్కడితో తన సాహసం ముగించుకుని కిందకు దిగేసింది.



మిగిలిన రెండు మేకలూ ముందుకు సాగాయి. అవి ఇంకాస్త పైకి చేరుకోగానే అక్కడొకడు ఆ రెండింటినీ ఆపి 'ఏంటీ ఎటు పోతున్నారు?' అని అడిగాడు. ఆ రెండూ తమ ఆశయాన్ని చెప్పాయి. అతను 'వద్దు వద్దు ముందుకు వెళ్ళకండి. అక్కడ ఓ కొండచిలువ ఉంది. అది మిమ్మల్ని మింగేయడం ఖాయం' అనడంతో మరొక మేక కూడా అక్కడితో తన ఆశయాన్ని మానుకుని కొండ దిగేసింది. కానీ మూడోమేక మాత్రం ఎవరేం చెప్పినా వినిపించుకోకుండా కొండ శిఖరాగ్రాన్ని చేరి అక్కడ కొంచెంసేపు ఉండి కిందకు దిగింది.

అక్కడొకడు 'నువ్వెలా విజయవంతంగా నీ లక్ష్యాన్నిన్ని పూర్తి చేశావు' అని అడిగాడు. అప్పుడా మేక 'నాకు వినిపించదు. పేరుకే నాకు చెవులున్నాయి. అవి పని చేయవు' అని చెప్పింది.

ఈ మూడో మేకలాగానే మనమూ కొన్నిసార్లు లక్ష్యసాధనలో కొందరి మాటలకు భయపడి మన లక్ష్యం నుంచి తప్పుకోవడం సరికాదు. అనుకున్నది సాధించాలంటే ఆత్మవిశ్వాసం, పట్టుదల ముఖ్యమైనవి.

– జగద్రేణు

బిజినెస్ రీల్

పీఎన్‌సీ-కేకేఆర్ రూ. 9,000 కోట్ల డీల్

మరో రెండు అసెట్స్‌కి అనుమతులు

న్యూఢిల్లీ: మౌలిక సదుపాయాల సంస్థ పీఎన్‌సీ ఇన్‌ఫ్రాటెక్, కేకేఆర్‌కి మధ్య రూ. 9,000 కోట్ల డీల్ సాకారం దిశగా మరో అడుగు ముందు కుపడింది. ఇంకో రెండు అసెట్స్‌లో వాటాలను కేకేఆర్‌కి చెందిన హైవేస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ట్రస్ట్‌కి బదిలీ చేసేందుకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఎన్‌హెచ్‌ఏఐ సూత్రప్రాయ అనుమతులు మంజూరు చేసింది. వీటిలో బుందేల్‌ఖండ్, ఖజురహో రోడ్డు ప్రాజెక్టులు ఉన్నాయి. ఇప్పటిదాకా మొత్తం 8 అసెట్స్‌కి అనుమతి లభించగా జనవరి ఆఖరు నాటికి మరో రెండింటికి గ్రీన్ సిగ్నల్ లభించవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. మొత్తం 12 అసెట్స్‌ను విక్రయిస్తుండగా ఈ ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి పది అసెట్స్‌కి సంబంధించి డీల్ పూర్తి కావచ్చని పేర్కొన్నాయి. మిగతా రెండింటికి వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో అనుమతి లభించగలదని వివరించాయి.

దేశీ కార్యకలాపాల విస్తరణలో క్రెడెరా..

CREDERA

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కంపెనీలకు డిజిటల్ పరివర్తన సేవలు అందించే క్రెడెరా భారత్‌లో కార్యకలాపాలను విస్తరించడంపై మరింతగా దృష్టి పెడుతోంది. ప్రస్తుతం దేశీయంగా ఆరు గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లలో 1,300 మంది సిబ్బంది ఉండగా అతి పెద్దదైన హైదరాబాద్ సెంటర్‌లో 1,000 మంది పైగా ఉద్యోగులు ఉన్నట్లు క్రెడెరా ఇండియా సీఈవో గౌరవ్ మాథుర్ తెలిపారు. మరింత మంది మార్కెటింగ్, టెక్నికల్ నిపుణులను నియమించుకోనున్నట్లు చెప్పారు. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులకు శిక్షణనిచ్చేందుకు పలు కళాశాలలతో కలిసి పనిచేస్తున్నట్లు వివరించారు. క్రెడెరాకు అంతర్జాతీయంగా 3,000 మంది సిబ్బంది ఉన్నారు.

బోర్డు సమావేశాలు

అదానీ గ్రీన్ ఎనర్జీ, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, సైయంట్, యునైటెడ్ స్పిరిట్స్, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్, హెచ్‌పీసీఎల్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఎనర్జీ ఎక్స్ఛేంజ్, గ్లెన్‌మార్క్ లైఫ్, గ్రీవ్స్ కాటన్, ఎల్‌కేపీ సెక్యూరిటీస్, ఎంఫసిస్, నిప్పన్ లైఫ్ ఇండస్ట్రీస్, పాలీక్యాబ్ టెక్, స్పందన స్ఫూర్తి, సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, తేజాస్ నెట్‌వర్క్స్, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్స్, జీ ఎంటర్‌టైన్‌మెంట్

కోడిగుడ్లు (హోల్‌సేల్-నెక్ / 100కు రూ.లలో)

23-1-2025

విశాఖ	505-00
చిత్తూరు	503-00
ఈస్ట్, వెస్ట్ గోదావరి	505-00
విజయవాడ	510-00
రిటైల్ ధర (డజను)	72.00
హైదరాబాద్	480-00
వరంగల్	482-00
రిటైల్ ధర	5.40

నిఫ్టీ 50

టాప్ 5 గెయినర్స్ (రూపాయల్లో)

Symbol	LTP	(%)Change
WIPRO	309.9	3.87
INFY	1,855.00	3.02
TCS	4,152.00	2.88
TECHM	1,679.20	2.36
HDFCBANK	1,671.90	1.8

నిఫ్టీ 50

టాప్ 5 లూజర్స్ (రూపాయల్లో)

Symbol	LTP	(%)Change
BEL	270.6	-3.01
TATAMOTORS	744.35	-2.16
TRENT	5,624.80	-1.95
POWERGRID	298.4	-1.31
AXISBANK	959.6	-1.09

స్టాక్ మార్కెట్ డేటా

	టర్నోవర్ (రూ. కోట్లలో)
బీఎస్ఈ	5,503
ఎన్ఎస్ఈ	96,644
ఎన్ఎస్ఈ(డెరివేటివ్స్)	2,04,583
ఎఫ్ఐఐ	- 4,026
డీఐఐ	+ 3,640

ముడిచమురు... (బ్యారెల్)

నైమెక్స్ లైట్ స్వీట్	76.52 (రాత్రి 11.30కి)	$ 75.83 (క్రితం ముగింపు)
బ్రెంట్	79.08 (రాత్రి 11.30కి)	$ 79.29 (క్రితం ముగింపు)



ఎంజీ పెవిలియన్‌లో ప్రధాని..

భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో జేఎస్‌డబ్ల్యు ఎంజీ మోటార్ పెవిలియన్‌ను సందర్శించిన ప్రధాని నరేంద్ర మోదీ. చిత్రంలో కంపెనీ డైరెక్టర్ పార్థ్ జిందాల్, గౌరవ సీఈవో రాజీవ్ చాబా. న్యూఢిల్లీలో జనవరి 17న ప్రారంభమైన ఈ ప్రదర్శన 22న ముగిసింది.

11 కోట్లకు ఎన్ఎస్ఈ ఇన్వెస్టర్లు

ఐదు నెలల్లోనే కోటి మంది చేరిక



న్యూఢిల్లీ: నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) ఇన్వెస్టర్ల సంఖ్య 11 కోట్ల మార్క్‌ను (2024 ఆగస్ట్ నాటికి) అధిగమించింది. చివరి కోటి మంది ఇన్వెస్టర్లు కేవలం ఐదు నెలల్లోనే చేరినట్టు ఎన్ఎస్ఈ ప్రకటించింది. ఇటీవలి కాలంలో ఎన్ఎస్ఈ వద్ద ఇన్వెస్టర్ల రిజిస్ట్రేషన్లు వేగాన్ని అందుకున్నాయని, గత ఐదేళ్లలో 3.6 రెట్లు పెరిగినట్టు తెలిపింది. ఎన్ఎస్ఈ 1994లో కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత మొదటి కోటి ఇన్వెస్టర్ల చేరికకు 14 ఏళ్లు పట్టగా, తదుపరి కోటి మందికి ఏడేళ్లు పట్టింది. ఆ తర్వాత కోటి మంది ఇన్వెస్టర్లు కేవలం 3.5 ఏళ్లలోనే చేరారు. ఆ తర్వాత కోటి మంది చేరికకు కేవలం ఏడాది సమయం తీసుకుంది. నేరుగా స్టాక్ మార్కెట్లో పాల్గొనేందుకు ఇన్వెస్టర్లలో నెలకొన్న ఆసక్తికి ఇది నిదర్శనమని ఎన్ఎస్ఈ పేర్కొంది. ''గత ఐదు నెలల నుంచి రోజువారీ యూనిక్ ఇన్వెస్టర్ల రిజిస్ట్రేషన్లు 47,000 నుంచి 73,000 మధ్య ఉంటున్నాయి. డిజిటైజేషన్ వేగాన్ని పుంజుకోవడం, ఇన్వెస్టర్లలో అవగాహన, అందరికీ ఆర్థిక సేవల చేరువ దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, మార్కెట్ పనితీరు బలంగా ఉండడం వంటివి దోహదం చేశాయి''అని ఎన్ఎస్ఈ వివరించింది.

ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలు పటిష్టం

ట్రంప్ హయాంపై ఆశావహంగా కార్పొరేట్లు



న్యూఢిల్లీ: డొనాల్డ్ ట్రంప్ రెండో విడత అమెరికా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన నేపథ్యంలో భారత్-అమెరికా మధ్య వాణిజ్య, ఆర్థిక సంబంధాలు పటిష్టం కాగలవని దేశీ పరిశ్రమ దిగ్గజాలు ఆశాభావం వ్యక్తం చేశారు. హెల్త్‌కేర్, ఫార్మా, ఎలక్ట్రానిక్స్ వంటి రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు అవకాశాలు లభించగలవని పేర్కొన్నారు. ట్రంప్‌ను ప్రసన్నం చేసుకునేందుకు మరిన్ని అమెరికా ఉత్పత్తులను దేశీ మార్కెట్‌లో అనుమతించడం, స్టార్‌లింక్.. టెస్లాకు స్వాగతం పలకడం, అమెజాన్ విషయంలో ఉదారంగా వ్యవహరించడం మొదలైనవి భారత్ చేయాల్సి రావచ్చని .. ట్రంప్ ప్రమాణానికి కొద్ది గంటల ముందు ఎక్స్‌లో ఆర్‌పీజీ ఎంటర్‌ప్రైజెస్ చైర్మన్ హర్ష్ గోయెంకా పోస్ట్ చేశారు. దీనికి ప్రతిగా ఏరోస్పేస్ .. డిఫెన్స్ ఉత్పత్తుల తయారీలో భారత్‌కు సహకరించడం, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్ సభ్యత్వానికి మద్దతునివ్వడం, భారతీయులకు వీసా నిబంధనలను సడలించడం మొదలైనవి ట్రంప్ చేయొచ్చని పేర్కొన్నారు. మరోవైపు, ద్వైపాక్షిక వాణిజ్యం, ఆర్థిక సంబంధాలపరంగా ట్రంప్ తొలి విడత పాలన సానుకూలంగానే ఉండేదని, ఆయన తిరిగి అధికారం చేపట్టడంతో ఇవి మరింత బలోపేతం కాగలవని పీహెచ్‌డీసీసీఐ డిప్యూటీ సెక్రటరీ జనరల్ ఎస్‌పీ శర్మ తెలిపారు. ఫార్మా పరిశోధనలు, తయారీ మొదలైన అంశాల్లో పరస్పర సహకారానికి అవకాశాలను పరిశీలించవచ్చని ఇండియన్ ఫార్మాస్యూటికల్ అలయన్స్ సెక్రటరీ జనరల్ సుదర్శన్ జైన్ పేర్కొన్నారు. ట్రంప్ నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తారని, స్మార్ట్ ఫోన్లు .. ఎలక్ట్రానిక్స్ మొదలైన ఉత్పత్తులకు సంబంధించి వాణిజ్యం గణనీయంగా పెరగవచ్చని ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ చైర్మన్ పంకజ్ మహీంద్రూ తెలిపారు. అమెరికా డాలరును పక్కన పెట్టి ప్రత్యామ్నాయ కరెన్సీ కోసం ప్రయత్నిస్తే భారత్ కూడా భాగంగా ఉన్న బ్రిక్స్ కూటమిపై 100 శాతం టారిఫ్‌లు విధిస్తానంటూ ట్రంప్ హెచ్చరించిన నేపథ్యంలో దేశీ కార్పొరేట్ల ఆశాభావం ప్రాధాన్యం సంతరించుకుంది.

అమెరికా వృద్ధిలో కీలకంగా భారతీయులు

- దేశీ ఐటీ వృద్ధిపై నిస్పృహ చెందనక్కర్లేదు
- నాస్కామ్ వైస్ ప్రెసిడెంట్ శివేంద్ర సింగ్



న్యూఢిల్లీ: హెచ్-1బీ వీసా వర్కర్లంటే అమెరికా ఉద్యోగుల స్థానాన్ని ఆక్రమించే చౌక కార్మికులని, అక్కడి వేతనాల స్థాయిని కుదించేస్తారనేది అపోహ మాత్రమేనని ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ వైస్ ప్రెసిడెంట్ శివేంద్ర సింగ్ వ్యాఖ్యానించారు. అమెరికా ఎకానమీ వృద్ధిలో భారతదేశం, భారతీయ నిపుణులు కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో దేశీ ఐటీ వృద్ధిపై నిస్పృహకు లోను కావాల్సిన అవసరమేమీ లేదని ఆయన పేర్కొన్నారు. అమెరికా కొత్త అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ విధానాలపైన, 250 బిలియన్ డాలర్ల భారతీయ ఐటీ పరిశ్రమ మీద వాటి ప్రభావాలపైన అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో సింగ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అమెరికాలో పరిణామాలేమీ భారత ఐటీ పరిశ్రమ అవకాశాలపై ప్రతికూల ప్రభావం చూపబోవని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. హెచ్-1బీ వీసాలనేవి నాన్-ఇమిగ్రెంట్ వీసాలే కావడం వల్ల వివాదాస్పద వలసల సమస్యకు, వాటికి సంబంధమేమీ లేదని పేర్కొన్నారు. హెచ్-1బీ వీసాల్లో 70 శాతం వీసాలు భారతీయులకే లభిస్తుండటమనేది మన నైపుణ్యాలకు నెలకొన్న డిమాండ్‌కి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. అమెరికాలో కొత్త ప్రభుత్వం వృద్ధి సాధనపై దృష్టి పెట్టడమనేది ఇరు దేశాలు కలిసి పని చేసేందుకు మరింతగా అవకాశాలను కల్పించగలదని సింగ్ చెప్పారు. భారతీయ కంపెనీలు అమెరికాలో అక్కడివారికి నైపుణ్యాల్లో శిక్షణ కల్పించేందుకు 1.1 బిలియన్ డాలర్ల పైగా ఇన్వెస్ట్ చేశాయని సింగ్ చెప్పారు.

స్టార్టప్స్‌కు సగటున ఏటా 15 బిలియన్ డాలర్లు

కేంద్ర మంత్రి పీయూష్ గోయల్



న్యూఢిల్లీ: స్టార్టప్‌లకు ప్రభుత్వం అద్భుత మద్దతు ఇస్తోందని వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ గురువారం తెలిపారు. పెట్టుబడుల విషయంలో ఈ సంస్థల సామర్థ్యాలను, విలువను దేశీయ ఇన్వెస్టర్లు గుర్తించారని అన్నారు. తొమ్మిదేళ్లలో భారతీయ స్టార్టప్స్ సుమారు రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయని వెల్లడించారు. 'సగటున ఏటా 15 బిలియన్ డాలర్ల నిధులు వెల్లువెత్తుతున్నాయి. గరిష్టంగా ఇది 22-25 బిలియన్ డాలర్లను తాకుతోంది. ప్రభుత్వ ఆర్థిక సాయంతో సిడ్బీ నిర్వహిస్తున్న ఫండ్ ఆఫ్ ఫండ్స్ స్కీమ్ (ఎఫ్ఎఫ్ఎస్) వంటి నిధుల సాధనాలు ప్రైవేట్ మూలధనాన్ని సమీకరించడానికి ముఖ్యంగా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో స్టార్టప్‌లకు మద్దతు ఇవ్వడానికి పరివర్తన సాధనంగా పనిచేస్తున్నాయి. ప్రైవేట్ ఈక్విటీ, వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ కూడా స్టార్టప్‌లను ఆలోచన నుండి కార్యరూపం దశ వరకు ప్రోత్సహించడానికి పని చేస్తున్నాయి. 2024లో 76 కంపెనీలు ఐపీవోకు వచ్చాయి. జనవరి 15 నాటికి 1,59,157 నమోదిత స్టార్టప్‌లతో భారత్ ప్రపంచంలో మూడవ అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్‌గా అవతరించింది. 2016లో దాదాపు ఈ సంఖ్య 500 మాత్రమే. పరిశ్రమ 17.2 లక్షల మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు కల్పించింది' అని మంత్రి వివరించారు. కాగా, భారత్ స్టార్టప్ చాలెంజ్‌ను మంత్రి ఈ సందర్భంగా ప్రకటించారు.

మెషీన్లు దేశీయంగా తయారు చేయండి

ఆటో విడిభాగాల పరిశ్రమలు తయారీ మెషీనరీలను దేశీయంగా తయారు చేసుకోవాలని వాణిజ్యం, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ సూచించారు. ఆటో పరికరాల తయారీలో వినియోగిస్తున్న మెషీన్లను దేశీయంగా రూపొందించుకోవాలని తద్వారా దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని సలహా ఇచ్చారు. కొన్ని కంపెనీలు విడిభాగాలను దిగుమతి చేసుకుంటున్నాయని, ఇవి తదుపరి దశలో పోటీ నుంచి తప్పుకోవలసి వస్తుందని పేర్కొన్నారు. భవిష్యత్‌లో దేశీ ప్రొడక్టులు దిగుమతులకు పోటీగా రూపొందుతాయని అంచనా వేశారు. ప్రభుత్వం పలు చర్యలు తీసుకున్నప్పటికీ కొన్ని కంపెనీలు ఇప్పటికే దిగుమతులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు వ్యాఖ్యానించారు. ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా దిగుమతులపై ఆధారపడుతున్నాయన్నారు. దేశీయంగా అందుబాటు ధరలలో అధిక నాణ్యతగల ప్రెసిషన్ ఇంజినీరింగ్‌తో విడిభాగాలను తయారు చేయగలవని, దీంతో దిగుమతులపై ఆధారపడే సంస్థలకు మనుగడ కష్టంకాగలదని ఆటో విడిభాగాల ఎక్స్‌పో 2025 సందర్భంగా గోయల్ స్పష్టం చేశారు.

ప్యాసింజర్ వెహికిల్స్‌కు నెలవారీ టోల్ పాస్!

పరిశీలిస్తున్నామన్న నితిన్ గడ్కరీ



న్యూఢిల్లీ: జాతీయ రహదారులపై ప్రైవేట్ వాహనాల టోల్ వసూలు కోసం నెలవారీ, వార్షిక పాస్‌లను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ బుధవారం తెలిపారు. బ్యారియర్ లెస్ టోలింగ్ అంశంపై జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 'గ్రామాలకు వెలుపల టోల్ కలెక్షన్ బూత్‌లను ఏర్పాటు చేస్తాం. తద్వారా గ్రామస్తుల రాకపోకలకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. టోల్ వసూళ్లలో వాణిజ్య వాహనాల వాటా ఏకంగా 76% కైవసం చేసుకుంది. ప్యాసింజర్ వెహికిల్స్ వాటా కేవలం 24 శాతమే. రోడ్డు రవాణా, హైవేస్ మంత్రిత్వ శాఖ జాతీయ రహదారులపై ఫాస్టాగ్‌తో పాటు అదనంగా బ్యారియర్ లెస్ గ్లోబల్ నావిగేషన్ సాటిలైట్ సిస్టమ్ (జీఎన్ఎస్ఎస్) ఆధారిత టోల్ కలెక్షన్ విధానాన్ని అమలు చేయాలని భావిస్తోంది. ప్రస్తుత టోల్ కలెక్షన్ వ్యవస్థ కంటే జీఎన్ఎస్ఎస్ ఆధారిత టోల్ వసూలు విధానం మెరుగైనది. బ్యారియర్‌లెస్ టోల్ ప్రాజెక్టుకు 15-20 రోజుల్లో టెండర్లను ఆహ్వానిస్తాం. భారతీయ సాంకేతికతనే వినియోగిస్తాం' అని మంత్రి వివరించారు.

ట్రాఫిక్ రద్దీని తగ్గించడం: 2024 జూలైలో కర్ణాటకలోని ఎన్‌హెచ్-275లోని బెంగళూరు-మైసూర్ సెక్షన్, అలాగే హర్యానాలోని ఎన్‌హెచ్- 709లోని పానిపట్-హిసార్ మార్గంలో జీఎన్ఎస్ఎస్-ఆధారిత యూజర్ ఫీ కలెక్షన్ సిస్టమ్‌పై పైలట్ అధ్యయనం జరిగింది. టోల్ కేంద్రాల వద్ద ట్రాఫిక్ రద్దీని తగ్గించడం, హైవేలపై ప్రయాణించే ఖచ్చితమైన దూరానికి వాహనదారుల నుండి ఛార్జీలు వసూలు చేయడం ఈ విధానం లక్ష్యం. టోల్ ప్లాజా వద్ద ఒక్కో వాహనం సగటు నిరీక్షణ సమయం 2018-19లో 8 నిమిషాలు. ఫాస్టాగ్‌లను ప్రవేశపెట్టడంతో 2020-21, 2021-22లో ఈ సమయం 47 సెకన్లకు తగ్గిందని గడ్కరీ తెలిపారు.

క్యూ3 ఫలితాలు

టాటా కమ్యూనికేషన్స్ లాభం హైజంప్

రూ. 257 కోట్లుగా నమోదు



న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ కంపెనీ టాటా కమ్యూనికేషన్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25) మూడో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్-డిసెంబర్(క్యూ3)లో నికర లాభం భారీగా ఎగసి రూ. 257 కోట్లకు చేరింది. గతేడాది(2023-24) ఇదే కాలంలో కేవలం రూ. 45 కోట్లు ఆర్జించింది. అయితే పన్ను సంబంధిత రూ. 185 కోట్ల వన్‌టైమ్ ప్రొవిజన్ ఇందుకు కారణం. కాగా.. మొత్తం ఆదాయం 3% బలపడి రూ. 5,798 కోట్లను తాకింది.

బీఎస్ఈలో టాటా కమ్యూనికేషన్స్ షేరు 1.4 శాతం నష్టంతో రూ. 1,673 వద్ద ముగిసింది.

రాణించిన హడ్కో

డిసెంబర్ క్వార్టర్‌లో రూ.735 కోట్ల లాభం



న్యూఢిల్లీ: పట్టణ గృహ, మౌలిక వసతుల ప్రాజెక్టులకు రుణాలు అందించే ప్రభుత్వరంగ హడ్కో డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో పనితీరు పరంగా రాణించింది. సంస్థ కన్సాలిడేటెడ్ నికర లాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు 42 శాతం వృద్ధితో రూ.735 కోట్లకు చేరింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.519 కోట్లుగా ఉండడం గమనార్హం. మొత్తం ఆదాయం ఇదే కాలంలో రూ.2,023 కోట్ల నుంచి రూ.2,770 కోట్లకు వృద్ధి చెందింది. వాద్వాన్ పోర్ట్ ప్రాజెక్ట్ లిమిటెడ్ (వీపీపీఎల్)తో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) చేసుకున్నట్టు కంపెనీ తెలిపింది. రూ.25,000 కోట్ల వరకు రుణాన్ని సమకూర్చే అవకాశాలను ఈ ఒప్పందం కింద పరిశీలిస్తున్నట్టు వెల్లడించింది. వీపీపీఎల్ అన్నది జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్, మహారాష్ట్ర మారిటైమ్ బోర్డ్ ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్.

రెండేళ్లలో 1,000 ఐపీవోలు

2026లో రూ. 3 లక్షల కోట్ల సమీకరణ ● ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్స్ తాజా అంచనాలు




న్యూఢిల్లీ: రానున్న రెండేళ్లలో మొత్తం 1,000 కంపెనీలు పబ్లిక్ ఇష్యూలు చేపట్టే వీలున్నట్లు దేశీ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ల అసోసియేషన్(ఏఐబీఐ) తాజాగా అంచనా వేసింది. ఇందుకు ప్రధానంగా ఆర్థిక వృద్ధి, సానుకూల స్టాక్ మార్కెట్లు, మెరుగుపడనున్న నియంత్రణ సంబంధ నిబంధనలు తోడ్పాటు నివ్వగలవని పేర్కొంది. ఇక వచ్చే ఆర్థిక సంవత్సరం(2025-26)లో అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ(క్విప్) ద్వారా కంపెనీల నిధుల సమీకరణ రూ. 3 లక్షల కోట్లను అధిగమించవచ్చునని అభిప్రాయపడింది. రానున్న రెండేళ్ల(2026, 2027)లో దేశీ క్యాపిటల్ మార్కెట్లు భారీ ప్రగతిని సాధించనున్నట్లు ఏఐబీఐ తెలియజేసింది. గత ఆరేళ్లలో 851 కంపెనీలు ఐపీవోలు చేపట్టడం ద్వారా మొత్తం రూ. 4.58 లక్షల కోట్లు సమీకరించినట్లు వెల్లడించింది. వీటిలో 281 కంపెనీలు మెయిన్ బోర్డు నుంచి లిస్ట్‌కాగా.. 570 సంస్థలు ఎస్ఎంఈ విభాగానికి చెందినవిగా తెలియజేసింది.

గతేడాదిలో

గత ఆర్థిక సంవత్సరం(2023-24) స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టింగ్ ద్వారా దేశీ కంపెనీలు ఉమ్మడిగా రూ. 67,955 కోట్లు సమకూర్చుకున్నట్లు ఏఐబీఐ పేర్కొంది. వీటిలో ప్రధాన కంపెనీలు రూ. 61,860 కోట్లు అందుకోగా.. ఎస్ఎంఈలు రూ. 6,095 కోట్ల పెట్టుబడులు సమీకరించాయి. మరోవైపు క్విప్ ద్వారా 61 కంపెనీలు రూ. 68,972 కోట్ల నిధులను సమీకరించాయి. ఐపీవోల పరిమాణంరీత్యా గతేడాది భారత్ ప్రపంచవ్యాప్తంగా తొలి స్థానంలో నిలిచినట్లు ఏఐబీఐ చైర్మన్ మహావీర్ లునావట్ తెలియజేశారు. మొత్తం 335 కంపెనీలు పబ్లిక్ ఇష్యూలకు వచ్చినట్లు వెల్లడించారు. తద్వారా యూఎస్, యూరప్‌లను భారత్ అధిగమించినట్లు పేర్కొన్నారు. గత రెండేళ్ల బాటలో వచ్చే ఏడాదిలోనూ ఐపీవోలు రికార్డ్ సృష్టించనున్నట్లు అంచనా వేశారు. వెరసి క్విప్‌లు, ఐపీవోల ద్వారా రూ. 3 లక్షల కోట్లను మించి పెట్టుబడుల సమీకరణకు వీలున్నట్లు అభిప్రాయపడ్డారు.

ల్యూమినో ఇండస్ట్రీస్ లిస్టింగ్ బాట

సెబీకి ప్రాస్పెక్టస్ దాఖలు



కండక్టర్స్, పవర్ కేబుళ్ల తయారీ కంపెనీ ల్యూమినో ఇండస్ట్రీస్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుమతించమంటూ క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి తాజాగా ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా కంపెనీ రూ. 600 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 400 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. వెరసి ఇష్యూ ద్వారా రూ. 1,000 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 420 కోట్లు రుణ చెల్లింపులకు, రూ. 15 కోట్లు పరికరాల కొనుగోలుకి వెచ్చించనుంది. మరికొన్ని నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. కంపెనీ ప్రధానంగా ప్రొడక్ట్ ఆధారిత ఈపీసీ సేవలు అందిస్తోంది. కండక్టర్స్, పవర్ కేబుళ్లు, ఎలక్ట్రికల్ వైర్లతోపాటు విద్యుత్ ప్రసారం, పంపిణీకి చెందిన ఇతర ప్రత్యేక విడిభాగాలను సైతం రూపొందిస్తోంది. కంపెనీ క్లయింట్లలో కల్పతరు ప్రాజెక్ట్స్, మాంటె కార్లో, జాక్సన్ లిమిటెడ్, వరోరా కర్నూల్ ట్రాన్స్‌మిషన్ తదితరాలున్నాయి. అంతేకాకుండా దేశ, విదేశీ ప్రభుత్వ విద్యుత్ బోర్డులు సైతం కస్టమర్ల జాబితాలో ఉన్నాయి. 2024 సెప్టెంబర్ కల్లా కంపెనీ ఆర్డర్ బుక్ విలువ రూ. 1,804 కోట్లకు చేరింది. గతేడాది(2023-24) ఆదాయం 85% జంప్‌చేసి రూ. 1,407 కోట్లను తాకగా.. నికర లాభం రూ. 19 కోట్ల నుంచి రూ. 87 కోట్లకు ఎగసింది.

ఐపీవో గ్రే మార్కెట్‌పై సెబీ కన్ను

ప్రీలిస్టింగ్ ట్రేడింగ్‌ను అనుమతించే యోచన



పబ్లిక్ ఇష్యూల అనధికార క్రయవిక్రయాల(గ్రే మార్కెట్)కు చెక్ పెట్టే యోచనలో ఉన్నట్లు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా పేర్కొంది. ఇందుకు ఒక వ్యవస్థను ప్రవేశపెట్టే ప్రణాళికల్లో ఉన్నట్లు సెబీ చైర్‌పర్సన్ మాధవీ పురీ బచ్ పేర్కొన్నారు. తద్వారా ఐపీవోలో షేర్లను పొందగల ఇన్వెస్టర్లు ముందుగానే వీటిని విక్రయించేందుకు వీలు కల్పించనున్నట్లు తెలియజేశారు. ఇటీవల కాలంలో పలు ఐపీవోలకు భారీస్థాయిలో స్పందన లభించడంతోపాటు.. అధిక లాభాలతో లిస్టవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గత కొద్దికాలంగా గ్రే మార్కెట్ లావాదేవీలు పెరిగినట్లు నిపుణులు చెబుతున్నారు. ఇన్వెస్టర్లు ఇలాంటి లావాదేవీలను కోరుకుంటుంటే నియంత్రణల పరిధిలో వీటిని ఎందుకు అనుమతించకూడదంటూ వ్యాఖ్యానించారు. దేశీ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ల అసోసియేషన్ ఇక్కడ నిర్వహించిన ఒక కార్యక్రమంలో బచ్ ఇంకా పలు అంశాలపై స్పందించారు. నిజానికి గ్రే మార్కెట్ లావాదేవీలు సరికాదని, ఆర్గనైజ్డ్ మార్కెట్ ద్వారానే క్రయవిక్రయాలు చేపట్టడం శ్రేయస్కరమని బచ్ తెలియజేశారు. ఇందుకు రెండు స్టాక్ ఎక్స్ఛేంజీ దిగ్గజాలు చర్చలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. మార్గదర్శకాలు సిద్ధమయ్యాక ఐపీవో షేర్లకు లిస్టింగ్‌కంటే మూడు రోజులు ముందుగా లావాదేవీలకు తెరతీయనున్నట్లు వివరించారు. షేర్ల కేటాయింపులు, లిస్టింగ్ మధ్యలో ఇందుకు వీలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు.

నిధుల దుర్వినియోగం

కొన్ని కంపెనీలు ఐపీవోల ద్వారా సమీకరించిన నిధులను దుర్వినియోగపరుస్తున్నట్లు గుర్తించామని బచ్ తెలియజేశారు. క్యాపిటల్ మార్కెట్లలో ఇలాంటి సంస్థలు కార్యకలాపాలు నిర్వహించకుండా ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్లు అడ్డుకోవాలని సూచించారు. ఐపీవో డాక్యుమెంట్లను వేగంగా పరిశీలించి అనుమతులిచ్చేందుకు వీలుగా ఒక సాధనాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. ఐబ్యాంకర్లకు ఇలాంటి కంపెనీలగురించి తెలుస్తుందని, ఇలాంటి వాటికి సహకరించవద్దని సలహా ఇచ్చారు. ఎస్ఎంఈ విభాగంలో ఇలాంటి ఐపీవోలు వెలువడితే అధిక సబ్‌స్క్రిప్షన్ నమోదవుతున్నదని చెప్పారు. ఆపై షేరు ధర భారీగా పెరుగుతూపోవడం ద్వారా ప్రమోటర్లు త్వరితగతిన లాభపడుతున్నట్లు వివరించారు. సంబంధిత పార్టీ లావాదేవీల ద్వారా ఐపీవో నిధులను కొన్ని కంపెనీలు ప్రమోటర్ సంబంధ సంస్థలలోకి చేర్చడం లేదా రక్షణాత్మక ప్రాంతాలకు మళ్లించడం చేస్తున్నట్లు బచ్ తెలియజేశారు. ఈ నిధులను విదేశీ మార్కెట్లలో ఇతర సంస్థలు లేదా సాఫ్ట్‌వేర్ వంటి ప్రొడక్టుల కొనుగోలుకి వినియోగిస్తున్నాయని వివరించారు.

దేశవాళీ టోర్నీకి దిగ్గజాల కళ



రోహిత్ శర్మ

- నేటి నుంచి రంజీ ట్రోఫీ రెండో దశ మ్యాచ్‌లు
- బరిలో టీమిండియా స్టార్లు
- ముంబై తరపున రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్
- ఢిల్లీకి పంత్ ప్రాతినిధ్యం
- గిల్, జడేజా కూడా సిద్ధం
- హిమాచల్‌ప్రదేశ్‌తో హైదరాబాద్ పోరు
- పుదుచ్చేరితో తలపడనున్న ఆంధ్ర జట్టు

ముంబై: దేశవాళీ ప్రతిష్టాత్మక క్రికెట్ టోర్నమెంట్ రంజీ ట్రోఫీలో చాలా కాలం తర్వాత భారత స్టార్ ఆటగాళ్లు పాల్గొంటున్నారు. జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాలంటే... అందుబాటులో ఉన్న సమయంలో దేశవాళీ మ్యాచ్‌లు ఆడాల్సిందేనని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) స్పష్టం చేసిన నేపథ్యంలో స్టార్ ఆటగాళ్లు రంజీ బాట పట్టారు. నేటి నుంచి దేశవ్యాప్తంగా రంజీ ట్రోఫీ రెండో దశ మ్యాచ్‌లు ప్రారంభం కానుండగా... భారత టెస్టు కెప్టెన్ రోహిత్ శర్మ, వికెట్ కీపర్ రిషభ్ పంత్, శుభ్‌మన్ గిల్, రవీంద్ర జడేజా, యశస్వి జైస్వాల్ వంటి స్టార్ ఆటగాళ్లు బరిలోకి దిగనున్నారు. గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు విరాట్ కోహ్లి అందుబాటులో ఉండనని ముందే వెల్లడించగా... ఢిల్లీ జట్టు ఆడే తదుపరి మ్యాచ్‌లో అతడు కూడా పాల్గొననున్నాడు. రోహిత్ శర్మ 12 ఏళ్ల తర్వాత రంజీ ట్రోఫీ బరిలో దిగనున్నాడు. ఇప్పటికే స్టార్‌లతో నిండి ఉన్న డిఫెండింగ్ చాంపియన్ ముంబై జట్టు రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ రాకతో మరింత పటిష్టంగా మారింది. ఎలైట్ గ్రూప్ 'ఎ'లో భాగంగా జమ్మూ కశ్మీర్‌తో అజింక్య రహానే సారథ్యంలోని ముంబై జట్టు తలపడుతుంది. ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో 42 సార్లు రంజీ ట్రోఫీ కైవసం చేసుకున్న ముంబై జట్టు తాజా సీజన్‌లో 5 మ్యాచ్‌లాడి 3 విజయాలు, ఒక పరాజయం, ఒక 'డ్రా'తో 22 పాయింట్లు ఖాతాలో వేసుకొని గ్రూప్‌లో మూడో స్థానంలో ఉంది. బరోడా (27 పాయింట్లు), జమ్మూ కశ్మీర్ (23 పాయింట్లు) తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. లీగ్ దశలో మరో రెండు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో ముంబై జట్టు మెరుగైన ప్రదర్శన కనబర్చాలని చూస్తోంది. రోహిత్ రాకతో జట్టు మరింత బలోపేతమైందని ముంబై కెప్టెన్ రహానే పేర్కొన్నాడు. 'రోహిత్ అంటే రోహితే. అతడికి ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు. అతడితో కలిసి ముంబై డ్రెస్సింగ్ రూమ్‌ను మరోసారి పంచుకోనుండటం ఆనందంగా ఉంది. రోహిత్ చాలా ప్రశాంతంగా ఉంటాడు. అంతర్జాతీయ స్థాయిలో అది ఎన్నోసార్లు చూశాం. ఎప్పుడు ఎలా ఆడాలో అతడికి బాగా తెలుసు. ఒక్కసారి లయ అందుకుంటే అతడిని ఆపడం కష్టం. ప్రతి ఆటగాడికి క్లిష్ట పరిస్థితులు ఎదురవుతాయి. వాటిని అధిగమించి పరుగుల కోసం తపించడం ముఖ్యం. యశస్వి జైస్వాల్ గత కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్నాడు. జాతీయ జట్టు తరఫునే కాకుండా ముంబై తరపున కూడా అతడు మెరుగైన ప్రదర్శన చేశాడు. అంతర్జాతీయ స్థాయిలో అనుభవం ఉన్న వారి సాన్నిహిత్యంలో ముంబై ఆటగాళ్లు ఎంతో నేర్చుకుంటారు' అని రహానే అన్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో పేలవ ఫామ్‌తో నిరాశ పరిచిన రోహిత్ శర్మ... ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ప్రారంభానికి ముందు రంజీ ట్రోఫీ ద్వారా తిరిగి లయ అందుకుంటాడా చూడాలి.


యశస్వి జైస్వాల్
తనుష్

పంత్ x జడేజా

రాజ్‌కోట్ వేదికగా జరగనున్న గ్రూప్ 'డి' మ్యాచ్‌లో సౌరాష్ట్ర జట్టుతో ఢిల్లీ టీమ్ ఆడుతుంది. సౌరాష్ట్ర తరపున టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా బరిలోకి దిగుతుండగా... రిషభ్ పంత్ ఢిల్లీ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. చతేశ్వర్ పుజారా, జైదేవ్ ఉనాద్కట్‌లతో సౌరాష్ట్ర జట్టు బలంగా కనిపిస్తోంది. ఢిల్లీ జట్టులో ఆయుశ్ బదోనీ, యశ్ ధుల్ వంటి యువ ఆటగాళ్లు అందుబాటులో ఉన్నారు. క్వార్టర్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఇరు జట్లకు ఈ మ్యాచ్‌లో విజయం తప్పనిసరి కావడంతో హోరాహోరీ పోరు సాగడం ఖాయమే. చాంపియన్స్ ట్రోఫీ కోసం ప్రకటించిన భారత జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఎంపికైన యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ పంజాబ్ జట్టు తరపున రంజీ ట్రోఫీ ఆడనుండగా... కర్ణాటక జట్టుకు దేవదత్ పడిక్కల్, ప్రసిధ్ కృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇటీవల విజయ్ హజారే వన్డే టోర్నీలో సెంచరీల మీద సెంచరీలు బాదిన విదర్భ ప్లేయర్ కరుణ్ నాయర్‌పై అందరి దృష్టి నిలవనుంది.

హిమాచల్‌తో హైదరాబాద్ పోరు

ఎలైట్ గ్రూప్ 'బి'లో భాగంగా హైదరాబాద్ వేదికగా గురువారం నుంచి ప్రారంభం కానున్న మ్యాచ్‌లో హిమాచల్ ప్రదేశ్‌తో హైదరాబాద్ రంజీ జట్టు తలపడనుంది. మరోవైపు పుదుచ్చేరితో ఆంధ్ర జట్టు అమీతుమీ తేల్చుకోనుంది. హైదరాబాద్ కెప్టెన్ తిలక్ వర్మ జాతీయ విధుల్లో ఉండగా... స్టార్ పేసర్ సిరాజ్ పనిభారం కారణంగా ఈ మ్యాచ్‌కు దూరంగా ఉన్నాడు. తాజా సీజన్‌లో ఇప్పటి వరకు 5 మ్యాచ్‌లాడిన హైదరాబాద్ జట్టు ఒక విజయం, 2 పరాజయాలు, 2 'డ్రా'లతో 9 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో ఆరో స్థానంలో ఉండగా... ఆంధ్ర జట్టు ఐదు మ్యాచ్‌ల్లో 3 పరాజయాలు, 2 'డ్రా'లతో 4 పాయింట్లు సాధించి ఏడో స్థానంలో కొనసాగుతోంది.

గ్రూప్ దశలో అజేయంగా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా



కౌలాలంపూర్: మహిళల అండర్–19 టి20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు అజేయంగా లీగ్ దశను ముగించాయి. గ్రూప్ 'డి'లో భాగంగా బుధవారం జరిగిన తమ చివరి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 83 పరుగుల తేడాతో నేపాల్ జట్టుపై గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. బ్రయ్ (34 బంతుల్లో 45; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), లారోసా (31), హస్రత్ గిల్ (30) రాణించారు. అనంతరం ఛేదనలో నేపాల్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 56 పరుగులకే పరిమితమైంది. ఆడిన 3 మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన ఆస్ట్రేలియా 6 పాయింట్లతో గ్రూప్ 'డి' టాపర్‌గా నిలిచింది. గ్రూప్ 'సి'లో భాగంగా నైజీరియాతో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టు డక్‌వర్త్ లూయిస్ ప్రకారం 41 పరుగుల తేడాతో గెలుపొందింది. ఆడిన అన్నీ మ్యాచ్‌ల్లో గెలిచిన దక్షిణాఫ్రికా జట్టు 6 పాయింట్లతో గ్రూప్ 'సి' టాపర్‌గా నిలిచింది. బుధవారం జరిగిన ఇతర మ్యాచ్‌ల్లో బంగ్లాదేశ్ జట్టు 17 పరుగుల తేడాతో స్కాట్లాండ్‌పై... ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో అమెరికా జట్టుపై... న్యూజిలాండ్ జట్టు 67 పరుగుల తేడాతో సమోవాపై... ఐర్లాండ్ డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 13 పరుగుల తేడాతో పాకిస్తాన్‌పై గెలిచాయి. నేడు జరిగే గ్రూప్ 'ఎ' చివరి రౌండ్ లీగ్ మ్యాచ్‌ల్లో ఆతిథ్య మలేసియాతో వెస్టిండీస్; శ్రీలంకతో భారత్ తలపడతాయి.

గ్రూప్ 'ఎ' నుంచి భారత్, శ్రీలంక... గ్రూప్ 'బి' నుంచి ఇంగ్లండ్, అమెరికా, ఐర్లాండ్... గ్రూప్ 'సి' నుంచి దక్షిణాఫ్రికా, నైజీరియా, న్యూజిలాండ్... గ్రూప్ 'డి' నుంచి ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, స్కాట్లాండ్ జట్లు 'సూపర్ సిక్స్' దశకు చేరుకున్నాయి. మలేసియా, వెస్టిండీస్ జట్ల మధ్య మ్యాచ్ విజేత గ్రూప్ 'ఎ' నుంచి చివరిదైన సూపర్ సిక్స్ బెర్త్‌ను ఖరారు చేసుకుంటుంది.

సహజ ముందంజ



బెంగళూరు: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) డబ్ల్యూ100 మహిళల టోర్నీలో భారత రెండో ర్యాంకర్, తెలంగాణ అమ్మాయి సహజ యామలపల్లి శుభారంభం చేసింది. బుధవారం జరిగిన సింగిల్స్ తొలి రౌండ్‌లో ప్రపంచ 315వ ర్యాంకర్ సహజ 6–3, 3–6, 6–0తో ప్రపంచ 182వ ర్యాంకర్ యురికో మియజకి (జపాన్)పై సంచలన విజయం సాధించింది. 2 గంటల 14 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సహజ తన సర్వీస్‌ను నాలుగుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఏడుసార్లు బ్రేక్ చేసింది. హైదరాబాద్‌కే చెందిన మరో క్రీడాకారిణి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక 0–6, 0–6తో ప్రపంచ 155వ ర్యాంకర్ సారా బెజ్లెక్ (చెక్ రిపబ్లిక్) చేతిలో 45 నిమిషాల్లో ఓడిపోయింది. మరో మ్యాచ్‌లో భారత నంబర్‌వన్ అంకిత రైనా 7–6 (7/2), 7–6 (7/4)తో దరియా కుదషోవా (రష్యా)పై గెలిచింది.

ఐసీసీ 'డ్రెస్ కోడ్'ను పాటిస్తాం!

బీసీసీఐ కార్యదర్శి స్పష్టీకరణ

న్యూఢిల్లీ: చాంపియన్స్ ట్రోఫీలో టీమ్ జెర్సీని వేసుకునే విషయంలో భారత జట్టు అన్ని నిబంధనలు పాటిస్తుందని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పష్టం చేశారు. సాధారణంగా ఐసీసీ టోర్నీల్లో అన్ని జట్ల జెర్సీలపై టోర్నీ పేరు, లోగో, సంవత్సరం, వేదిక వివరాలు ఉంటాయి. ఈసారి చాంపియన్స్ ట్రోఫీకి పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తోంది. అయితే ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు సరిగా లేని కారణంగా పాక్‌కు వెళ్లేందుకు నిరాకరించిన భారత జట్టు 'హైబ్రిడ్ మోడల్' ప్రకారం తమ మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లోనే ఆడనుంది. ఈ నేపథ్యంలో టీమ్ జెర్సీపై కూడా పాకిస్తాన్ పేరును ఉంచేందుకు భారత్ ఇష్టపడటం లేదని మీడియాలో వార్తలు వచ్చాయి. దీనిపైనే సైకియా స్పందించారు. 'చాంపియన్స్ ట్రోఫీలో యూనిఫామ్‌కు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) విధించే ప్రతీ నిబంధనను భారత్ పాటిస్తుంది. లోగో, డ్రెస్ కోడ్‌కు సంబంధించి ఇతర టీమ్‌లు ఏం చేస్తాయో పూర్తి స్ఫూర్తితో మేం కూడా అదే చేస్తాం' అని ఆయన వివరించారు.


దేవజిత్ సైకియా

రోహిత్ వెళతాడా!

మరోవైపు చాంపియన్స్ ట్రోఫీ ఆరంభానికి ముందు అన్ని జట్ల కెప్టెన్లతో ఐసీసీ అధికారికంగా నిర్వహించే ట్రోఫీ ఆవిష్కరణ కార్యక్రమానికి భారత సారథి రోహిత్ శర్మ హాజరవుతాడా లేదా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ ప్రి ఈవెంట్ ఫొటోషూట్ కార్యక్రమం ఫిబ్రవరి 16 లేదా 17న కరాచీలో జరిగే అవకాశం ఉంది. టీమిండియా పాక్ గడ్డపై ఆడటం లేదు కాబట్టి రోహిత్ వెళ్లకపోవచ్చని వినిపిస్తుండగా... ఒక్క కెప్టెన్ మాత్రం వెళ్లి రావచ్చనే వాదన కూడా ఉంది. అయితే దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని మాత్రం సైకియా వెల్లడించారు. రోహిత్ హాజరయ్యే అంశంపై ఇంకా తాము చర్చించలేదని, దానికి తగినంత సమయం ఉందని ఆయన చెప్పారు. ఆటగాళ్లు వెళ్లకపోయినా... 2023లో ఆసియా కప్‌కు ముందు పాక్ బోర్డు నిర్వహించిన ప్రత్యేక డిన్నర్‌లో బీసీసీఐ తరఫున రోజర్ బిన్నీ, రాజీవ్ శుక్లా హాజరయ్యారు. మరోవైపు 2024 టి20 వరల్డ్ కప్ సమయంలో వివిధ జట్ల కెప్టెన్లంతా వేర్వేరు చోట్ల ప్రాక్టీస్ మ్యాచ్‌లలో ఉండటంతో ఐసీసీ కెప్టెన్స్ ప్రోగ్రామ్‌ను నిర్వహించకపోవడం గమనార్హం.



సింధుకు షాక్

- వియత్నాం ప్లేయర్ నుయెన్ సంచలన విజయం
- తొలి గేమ్‌లో వరుసగా 8 పాయింట్లు కోల్పోయిన భారత స్టార్

జకార్తా: ఈ ఏడాది బరిలోకి దిగిన రెండో టోర్నమెంట్‌లోనూ భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు నిరాశ ఎదురైంది. ఇండియా ఓపెన్–750 టోర్నీలో క్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించిన సింధు... ఇండోనేసియా మాస్టర్స్–500 టోర్నమెంట్‌లో తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో ప్రపంచ 32వ ర్యాంకర్ థుయి లిన్ నుయెన్ (వియత్నాం) 22–20, 21–12తో సింధుపై సంచలన విజయం సాధించింది. గతంలో సింధుతో ఆడిన రెండుసార్లూ (2022 సింగపూర్ ఓపెన్, 2023 ఆర్కిటిక్ ఓపెన్) ఓడిపోయిన నుయెన్ మూడో ప్రయత్నంలో గెలుపు రుచి చూసింది. 37 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో తొలి గేమ్‌లో స్కోరు 14–20 వద్ద నుయెన్ ఒక్కసారిగా చెలరేగిపోయింది. వరుసగా 8 పాయింట్లు గెలిచి గేమ్‌ను సొంతం చేసుకుంది. చేజేతులా తొలి గేమ్‌ను చేజార్చుకున్న సింధు రెండో గేమ్‌లో తడబడింది. ఆరంభంలోనే 1–6తో వెనుకబడిన సింధు ఆ తర్వాత కోలుకోలేకపోయింది. మహిళల సింగిల్స్‌లో పోటీపడ్డ ఇతర భారత క్రీడాకారిణులు ఆకర్షి కశ్యప్, అనుపమ ఉపాధ్యాయ్, రక్షిత శ్రీ, తాన్యా హేమంత్ కూడా తొలి రౌండ్‌లోనే ఓడిపోయారు. ఆకర్షి 10–21, 13–21తో ప్రపంచ మాజీ చాంపియన్ నొజోమి ఒకుహారా (జపాన్) చేతిలో, అనుపమ 12–21, 5–21తో పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత గ్రెగోరియా మరిస్కా టున్‌జుంగ్ (ఇండోనేసియా) చేతిలో, తాన్యా 14–21, 11–21తో ప్రపంచ మాజీ చాంపియన్ రచనోక్ (థాయ్‌లాండ్) చేతిలో, రక్షిత శ్రీ 17–21, 19–21తో టొమోక మియకాజి (జపాన్) చేతిలో పరాజయం పాలయ్యారు.

మహిళల డబుల్స్ తొలి రౌండ్‌లో తనీషా క్రాస్టో–అశ్విని పొన్నప్ప (భారత్) ద్వయం 21–6, 21–14తో ఒర్నిచా–సుకిత్త (థాయ్‌లాండ్) జోడీపై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరింది.

మిక్స్‌డ్ డబుల్స్ తొలి రౌండ్‌లో గద్దె రుత్విక శివాని–రోహన్ కపూర్ (భారత్) జోడీ 9–21, 13–21తో గ్రెగొరీ మేర్స్–జెన్నీ మేర్స్ (ఇంగ్లండ్) జంట చేతిలో ఓడిపోగా... ధ్రువ్ కపిల–తనీషా క్రాస్టో (భారత్) ద్వయం 21–18, 21–14తో అద్నాన్ మౌలానా–ఇందా చాయసారి (ఇండోనేసియా) జోడీపై గెలిచింది.

లక్ష్య సేన్ ముందంజ

పురుషుల సింగిల్స్ విభాగంలో భారత నంబర్‌వన్ లక్ష్య సేన్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. తొలి రౌండ్‌లో లక్ష్య సేన్ 21–9, 21–14తో ఒబయాషి (జపాన్)పై నెగ్గాడు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో కిరణ్ జార్జి (భారత్) 12–21, 10–21తో హైక్ జిన్ జియోన్ (కొరియా) చేతిలో, ఆయుశ్ శెట్టి (భారత్) 19–21, 19–21తో షి యుకి (చైనా), ప్రియాన్షు (భారత్) 14–21, 21–13, 18–21తో కొడాయ్ నరోకా (జపాన్) చేతిలో ఓటమి పాలయ్యారు.



'ఫెరారీ' కారులో జోరుగా...

అభిమానులకు హామిల్టన్ అభివాదం



ఫియోరానో మోడినీస్ (ఇటలీ): ఫార్ములావన్ దిగ్గజాలలో ఒకరిగా గుర్తింపు పొందిన లూయిస్ హామిల్టన్ 40 ఏళ్ల వయసులో కొత్త జట్టు 'ఫెరారీ' తరఫున తన సత్తాను పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యాడు. 2025 సీజన్ కోసం ఫెరారీ జట్టుతో చేరిన హామిల్టన్ బుధవారం తొలిసారి ఆ టీమ్ ఎఫ్1 కారుతో డ్రైవింగ్ చేశాడు. టీమ్ ట్రాక్ ఫియోరానో వద్ద ఫెరారీ లోగో ఉన్న హెల్మెట్ ధరించి ఎస్‌ఎఫ్–23 కారుతో దూసుకెళ్లిన అతను పెద్ద సంఖ్యలో హాజరైన అభిమానులకు అభివాదం చేశాడు. హామిల్టన్ కోసమే ఇటాలియన్ ఫ్యాన్స్ సమీపంలోనే బ్రిడ్జ్ వద్ద ఎదురు చూస్తూ కనిపించారు. ఎఫ్1లో 12 ఏళ్ల పాటు మెర్సిడెస్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన హామిల్టన్ ఆ జట్టు తరపున ఆరుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచాడు. అంతకుముందు మెక్‌లారెన్ టీమ్ తరపున కూడా మరో ప్రపంచ టైటిల్ నెగ్గిన అతను మొత్తం ఏడుసార్లు విశ్వవిజేతగా నిలిచి మైకేల్ షుమాకర్‌తో సమంగా నిలిచాడు. 'ఫెరారీ తరఫున బరిలో దిగేందుకు నేను ఎప్పటి నుంచో కోరుకున్నాను. అలాంటి అవకాశం వస్తుందని కొంత కాలం వరకు కూడా ఊహించలేదు. కానీ ఇప్పుడు నా కల నిజమైంది. నా కెరీర్‌లో ఎన్నో ఘనతలు సాధించాను. ఇప్పుడు ఈ టీమ్ తరఫున ఆడటం మరింత ఆనందాన్నిస్తోంది' అని హామిల్టన్ వ్యాఖ్యానించాడు. 2025 ఫార్ములా వన్ సీజన్ మార్చి 16న మెల్‌బోర్న్‌లో జరిగే ఆస్ట్రేలియన్ గ్రాండ్‌ప్రితో మొదలవుతుంది.

'నాడా' జాబితాలో కొత్తగా 14 మంది క్రికెటర్లు

డోపింగ్ పరీక్షలకు సిద్ధంగా ఉండాలనే నిబంధన

న్యూఢిల్లీ: జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా)లో కొత్తగా 14 మంది క్రికెటర్ల పేర్లు చేరాయి. 'నాడా' పరీక్షలు నిర్వహించేందుకు వీలుగా తయారు చేసే రిజిస్టర్డ్ టెస్టింగ్ పూల్ (ఆర్‌టీపీ)– 2025 జాబితాలో భారత టి20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, టాప్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఉన్నారు. వీరితో పాటు బీసీసీఐ కాంట్రాక్ట్ క్రికెటర్లు శుబ్‌మన్ గిల్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, అర్ష్‌దీప్ సింగ్, సంజు సామ్సన్, తిలక్ వర్మ పేర్లు కూడా జత చేరాయి. ముగ్గురు మహిళా క్రికెటర్లు షఫాలీ వర్మ, దీప్తి శర్మ, రేణుకా సింగ్ పేర్లను కూడా 'ఆర్‌టీపీ'లో చేర్చారు. 'నాడా' నిబంధనల ప్రకారం ఈ ఏడాదిలో ఏ సమయంలోనైనా వీరి శాంపిల్స్‌ను అధికారులు సేకరిస్తారు. తాము 'ఎప్పుడు, ఎక్కడ' ఉంటామో చెబుతూ అధికారుల కోసం ఆటగాళ్లు అందుబాటులో ఉండాలి. తమ చిరునామా, ప్రాక్టీస్, ప్రయాణాలు, మ్యాచ్‌ల షెడ్యూల్‌వంటి వివరాలు కూడా వారు అందజేయాల్సి ఉంటుంది. డోపింగ్ పరీక్షలకు హాజరు కాకపోతే దానికి సదరు ఆటగాడే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఏడాది కాలంలో ఏదైనా కారణంతో మూడుసార్లు ఇలాగే జరిగితే డోపింగ్ నిబంధనల ఉల్లంఘన కింద 'నాడా' చర్యలు తీసుకుంటుంది. 2019 నుంచే 'నాడా' పరిధిలోకి క్రికెటర్లు రాగా... ఓవరాల్‌గా అన్ని క్రీడాంశాల్లో కలిపి ప్రస్తుతం 227 మంది భారత ప్లేయర్లు ఈ జాబితాలో ఉన్నారు.


శ్రేయస్

ఆసియా మిక్స్‌డ్ బ్యాడ్మింటన్ టోర్నీకి భారత జట్టు ప్రకటన

న్యూఢిల్లీ: ఆసియా బ్యాడ్మింటన్ మిక్స్‌డ్ టీమ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత జట్టును ప్రకటించారు. ఫిబ్రవరి 11 నుంచి 16 వరకు చైనాలో జరగనున్న ఈ టోర్నీలో భారత్ నుంచి 14 మంది షట్లర్లు పాల్గొంటారు. రెండు ఒలింపిక్ పతకాలు నెగ్గిన స్టార్ పీవీ సింధుతోపాటు పారిస్ ఒలింపిక్స్‌లో పోటీపడ్డ లక్ష్య సేన్, హెచ్‌ఎస్ ప్రణయ్ ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో ఆడతారు. 2023లో దుబాయ్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో భారత జట్టు కాంస్య పతకం నెగ్గింది. ఈసారి అంతకంటే మెరుగైన ప్రదర్శన చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) కార్యదర్శి సంజయ్ మిశ్రా తెలిపారు. పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్, హెచ్‌ఎస్ ప్రణయ్, మహిళల సింగిల్స్‌లో సింధు, మాళవిక బరిలోకి దిగుతారు' అని వెల్లడించారు.

పురుషుల జట్టు: లక్ష్య సేన్, హెచ్‌ఎస్ ప్రణయ్, సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి, ధ్రువ్ కపిల, ఎంఆర్ అర్జున్, సతీశ్ కుమార్. **మహిళల జట్టు:** సింధు, మాళవిక బన్సోద్, గాయత్రి గోపీచంద్, ట్రెసా జాలీ, అశ్విని పొన్నప్ప, తనీషా క్రాస్టో, ఆద్య.

చైనా విస్తరణ కాంక్షకు 'పనామా'తో

ట్రంప్ ఆజ్యం పోస్తున్నారా?

అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన డొనాల్డ్ ట్రంప్ ప్రారంభోపన్యాసంలో పనామా కాలువ గురించి చేసిన వ్యాఖ్యలపై విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పనామా కాలువను బల ప్రయోగంతోనైనా స్వాధీనం చేసుకుంటామంటూ ట్రంప్ చేసిన ప్రకటన ముమ్ముందు ప్రమాదకర పరిస్థితులకు దారి తీస్తుందంటున్నారు. ప్రారంభ ప్రసంగంలో ట్రంప్ పనామా కాలువ చైనా నియంత్రణలోకి వెళ్లిపోయిందని, 1977 నాటి ఒప్పందాన్ని పనామా ఉల్లంఘించిందని ఆరోపించారు. అప్పట్లో కాలువను అమెరికా మూర్ఖంగా పనామాకు ఇచ్చివేసిందని వ్యాఖ్యానించారు. అమెరికా నౌకల నుంచి భారీగా ఫీజులు వసూలు చేస్తోందని, అందుకే స్వాధీనం చేసుకుంటామని పేర్కొన్నారు. చైనా దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకే ట్రంప్ ఈ ప్రకటన చేసినట్లుగా భావించినప్పటికీ డ్రాగన్ దేశ విస్తరణ కాంక్షకు బలమిస్తున్నట్లు అవుతుందని అంటున్నారు. తైవాన్‌ను, ఇతర ప్రాంతాలను కలిపేసుకునేందుకు ఇదో సాకుగా చూపే ప్రమాదముందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో, తైవాన్ పట్ల చైనాను సంయమనంగా వ్యవహరించేలా చేయడమన్న దశాబ్దాల అమెరికా విధానానికి వీడ్కోలు పలుకుతూ ట్రంప్ చేసిన అనూహ్య ప్రకటన తన విస్తరణ కాంక్షకు చట్టబద్ధతగా ఆ దేశం భావించే ప్రమాదముందని చెబుతున్నారు.



రష్యా, చైనాల సరసన అమెరికా?

అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టకమునుపే ట్రంప్ పనామా కాలువ అమెరికాకే చెందుతుందంటూ చేసిన వ్యాఖ్యలపై నిపుణులు పెదవి విరిచారు. అలాంటప్పుడు, చైనా, రష్యాల చర్యల కంటే అమెరికా ఏవిధంగా మెరుగనే ప్రశ్న ఉత్పన్నమవుతుందని వారన్నారు. ఉక్రెయిన్ తమకే చెందుతుందంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆ దేశాన్ని ఆక్రమించుకున్నారు. తైవాన్‌ను బలప్రయోగంతోనైనా స్వాధీనం చేసుకుంటామని చైనా బెదిరింపులకు దిగుతోంది. ట్రంప్ కూడా పనామా, గ్రీన్‌ల్యాండ్‌లను సైనిక చర్యతో అయినా స్వాధీనం చేసుకుంటామంటున్నారు. ఆ రెండు దేశాలకు, అమెరికాకు తేడా ఏముంటుంది?' అని న్యూయార్క్‌కు చెందిన జర్నలిస్ట్ గెరాల్డో రివెరా 'ఎక్స్'లో పేర్కొన్నారు. సార్వభౌమ దేశాన్ని స్వాధీనం చేసుకుంటామనడం ట్రంప్ విస్తరణవాదానికి ఉదాహరణ అని వాషింగ్టన్‌కు చెందిన మరో జర్నలిస్ట్ పేర్కొన్నారు.

చైనాకు ఓ అవకాశం కానుందా?

పనామా కాలువతోపాటు సరిహద్దులను ఆనుకుని ఉన్న కెనడాను, ఉత్తర అట్లాంటిక్ సముద్రంలోని డెన్మార్క్ పాలనలోని గ్రీన్‌ల్యాండ్‌ను కలిపేసుకుంటామంటూ ట్రంప్ చేసిన ప్రకటనలు.. రష్యా, చైనాలు కూడా తమ ఆక్రమణలను అమెరికా గుర్తిస్తుందనే సంకేతాలిచ్చినట్లవుతుందని సీఎన్ఎన్ యాంకర్ జిమ్ సియుటో 'ఎక్స్'లో పేర్కొన్నారు. ఇటువంటి ప్రకటనలు అమెరికా విశ్వసనీయతను దెబ్బతీస్తాయని, చైనాకు విస్తరణకు గేట్లు తెరిచినట్లవుతుందని ఆ దేశ విశ్లేషకులు అంటున్నారు. ఒక వేళ అమెరికా గ్రీన్‌ల్యాండ్‌ను ఆక్రమిస్తే చైనా తైవాన్‌ను తప్పక స్వాధీనం చేసుకుంటుందని వాంగ్ జియాంగ్‌యు అనే హాంకాంగ్ ప్రొఫెసర్ స్పష్టం చేస్తున్నారు. అత్యంత క్లిష్టమైన తైవాన్ అంశం సహా అన్ని విషయాలపైనా ట్రంప్‌తో బేరసారాలకు అవకాశముంటుందని చైనా అధికార వర్గాలు భావిస్తున్నాయని షాంఘైలోని ఫుడాన్ వర్సిటీ ఇంటర్నేషనల్ స్టడీస్ ప్రొఫెసర్ ఝూవో మింగ్‌హావో అంటున్నారు.

కాలువపై చైనా పెత్తనం నిజమేనా?

పసిఫిక్–అట్లాంటిక్ సముద్రాలను కలుపుతూ అమెరికా ప్రభుత్వం 1904–1914 సంవత్సరాల మధ్య పనామా కాలువను తవ్వించింది. దీనివల్ల ఈ రెండు సముద్రాల మధ్య ప్రయాణ దూరం చాలా తగ్గింది. 1977లో కుదిరిన ఒప్పందం ప్రకారం 1999 నుంచి పనామా నియంత్రణ కొనసాగుతోంది. పనామా కాలువ గుండా వెళ్లే ఓడల్లో 70 శాతం అమెరికావే కావడం గమనార్హం. భద్రతకు ముప్పు కలిగితే కాపాడేందుకు అమెరికా జోక్యం చేసుకోవచ్చు. ప్రస్తుతం, కాలువను చైనా నియంత్రించడం లేదు, నిర్వహించడం లేదు. కానీ, హాంకాంగ్‌కు చెందిన సీకే హచిసన్ అనుబంధ కంపెనీ పనామా కాలువలోని కరీబియన్, పసిఫిక్ ఎంట్రన్స్ వద్ద నిర్వహణ బాధ్యతలను నిర్వహిస్తోంది. ఇదికాకుండా, చైనా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్‌లో 2017లో చేరిన మొట్టమొదటి లాటిన్ అమెరికా దేశం పనామాయే. 2016లో చైనా ప్రభుత్వ సీవోఎస్‌సీవోకు చెందిన ఓట మొదటిసారిగా పనామా కాలువలోకి ప్రవేశించింది. అదే ఏడాది, చైనా కంపెనీ లాండ్‌బ్రిడ్జి గ్రూపు మార్గరిటా దీవిలోని అతిపెద్ద నౌకాశ్రయాన్ని కొనుగోలు చేసింది. పనామా కాలువపై మరో వంతెన నిర్మాణ కాంట్రాక్టును చైనా కంపెనీలే దక్కించుకున్నాయి. ఈ ప్రాంతంలో చైనా ప్రాబల్యం విస్తరిస్తుండటం అమెరికాకు కంటగింపుగా మారింది. 'సాంకేతికంగా కాలువపై హక్కులు మావే. మరో దేశం చేతుల్లోకి కాలువ వెళుతోంది. వాస్తవానికి పరాయి దేశం తన కంపెనీల ద్వారా కాలువపై పెత్తనం సాగిస్తోంది'అని విదేశాంగ మంత్రి మార్కో రుబియో సైతం పేర్కొన్నారు. కాలువను అమెరికా కొంటుందనే ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు.

- సాక్షి, నేషనల్ డెస్క్

నెలలో 1,000 విస్ఫోటాలు

తూర్పు ఇండోనేషియాలో ఉత్తర మలుకు ప్రావిన్స్‌లోని మారుమూల ద్వీపం హల్మహెరాలోని ఇబూ అగ్నిపర్వతం ఈ జనవరి నెలలో కనీసం 1,000 సార్లు బద్దలైంది. గత ఆదివారం ఒక్కరోజే ఈ అగ్నిపర్వతం 17 సార్లు విస్ఫోటం చెందిందని ఇండోనేషియా జియోలాజికల్ ఏజెన్సీ అధికారులు సోమవారం ప్రకటించారు. విస్ఫోటం దాటికి అగ్నిపర్వతం సమీపంలో నివసిస్తున్న ఆరు గ్రామాల్లో మూడు వేల మంది గ్రామస్తులను అధికారులు హుటాహుటిన ఖాళీ చేయిస్తున్నారు. పండించిన పంట చేతికొచ్చే సమయం కావడంతో చాలా మంది నివాసితులు ఖాళీ చేయడానికి విముఖత చూపుతున్నారు. అలాంటివారు సురక్షిత షెల్టర్లలో ఉండాలని అధికారులు సూచించారు. గత బుధవారం విస్ఫోటనంతో నాలుగు కిలోమీటర్ల ఎత్తుకు బూడిద ఎగసిపడింది. పర్వతంలో జనవరి 1 నుంచి ఇప్పటి వరకూ 1,079 విస్ఫోటాలు నమోదయ్యాయి. ఆదివారం జరిగిన విస్ఫోటకం తీవ్రంగా ఉందని ఏజెన్సీ తెలిపింది. 'స్థానిక కాలమానం ప్రకారం గత ఆదివారం తెల్లవారుజామున 1.15 గంటలకు 1.5 కిలోమీటర్ల ఎత్తుకు బూడిద మేఘం గాల్లోకి ఎగిసింది. ఈ ధూళి మేఘం నైరుతి దిశగా విస్తరిస్తోంది. మౌంట్ ఇబు అబ్జర్వేషన్ పోస్ట్ వరకు పెద్ద శబ్దం వినిపించింది''అని ఒక ప్రకటనలో వెల్లడించింది.

ఎవ్వరూ వెళ్లొద్దని హెచ్చరికలు

ఇండోనేషియాలోని అత్యంత చురుకైన అగ్నిపర్వతాల్లో మౌంట్ ఇబూ ఒకటి. గత జూన్ నుంచి విస్ఫోటాలు గణనీయంగా పెరిగాయి. దీంతో అగ్ని పర్వతం శిఖరం చుట్టూ ఐదు నుంచి ఆరు కిలోమీటర్ల దూరం వరకు ఎవ్వరూ వెళ్లొద్దని హెచ్చరికలు జారీచేశారు. మౌంట్ ఇబు సమీపంలో నివసిస్తున్నవారు, పర్యాటకులు మాస్క్ ధరించాలని సూచించారు. అధికారిక గణాంకాల ప్రకారం 2022 నాటికి హల్మహెరా ద్వీపంలో సుమారు 7,00,000 మంది నివసిస్తున్నారు. విస్తారమైన ద్వీపసమూహమైన ఇండోనేషియా.. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ జోన్‌లో ఉండటంతో తరచూ భూకంపాలు, అగ్నిపర్వత పేలుళ్లకు చిరునామాగా మారింది. గత నవంబర్‌లో పర్యాటక ద్వీపం ఫ్లోర్స్‌లోని 1,703 మీటర్ల ఎత్తయిన జంట శిఖరాల అగ్నిపర్వతం మౌంట్ లెవోటోబి లాకి-లాకీ ఒక వారంలో అనేక మార్లు విస్ఫోటనం చెందింది. దీంతో తొమ్మిది మంది మరణించారు. ఉత్తర సులవేసి ప్రావిన్స్‌లోని రువాంగ్ పర్వతం గతేడాది ఆరుసార్లు విస్ఫోటనం చెందడంతో సమీప ద్వీపాల నుంచి వేలాది మందిని అధికారులు వెంటనే ఖాళీ చేయించారు.

- సాక్షి, నేషనల్ డెస్క్

---

30 ఏళ్ల తర్వాత కుటుంబం చెంతకు

థానే: 30 ఏళ్ల క్రితం ఇంటి నుంచి అదృశ్యమైన ఓ మహిళ 80 ఏళ్ల వయసులో ఇంటికి చేరింది. థానే మానసిక వైద్యశాల సిబ్బంది కృషితో తిరిగి తన కుటుంబాన్ని కలుసుకుంది. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌కు చెందిన ఓ మహిళ 13 ఏళ్ల కొడుకు మూడు దశాబ్దాల కిందట విద్యుత్ షాక్‌తో మరణించాడు. ఆ బాధను తట్టుకోలేక తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె ఇంటి నుంచి ఎటో వెళ్లిపోయింది. ఆ తర్వాత నాసిక్ చేరుకుని ఏళ్ల తరబడి పంచవటి ప్రాంతంలో సంచరించింది. ఆమె శారీరక, మానసిక స్థితి క్షీణించినట్లు రెండేళ్ల క్రితం నాసిక్ పోలీసులు ఆమెను థానే మానసిక వైద్యాలయంలో చేర్పించారు. ఆసుపత్రిలో వైద్య బృందం ఆమెకు సపర్యలు చేసి ఆరోగ్యం కుదుటపడేందుకు శక్తిమేరకు కృషిచేశారు. దీంతో వాళ్ల కృషి ఫలించి మెల్లగా ఆమెకు గతం గుర్తుకొచ్చింది. స్వస్థలం గురించి కొన్ని ఆధారాలు వెల్లడించారు. ఆ ఆధారాలతో థానే ఆస్పత్రి అహ్మద్‌నగర్‌లోని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ సమాచారం అందుకున్న మహిళ కుటుంబ సభ్యులు జనవరి 17న ఆసుపత్రికి వచ్చారు. దీంతో ఏకంగా 30 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఆమె తన కుటుంబాన్ని కలుసుకోగలిగారు. కుటుంబసభ్యులు ఆమెను తమ వెంట అహ్మద్ నగర్‌కు తీసుకెళ్లారు. వైద్య బృందం చూపించిన అసాధారణ శ్రద్ధ, అంకితభావానికి జీవితాంతం రుణపడి ఉంటామని ఆమె కుటుంబసభ్యులు చెప్పారు. ఆమె మళ్లీ కుటుంబంతో కలవడం మాకు గొప్ప బహుమతి అని థానే మానసిక వైద్యశాల సూపరింటెడెంట్ డాక్టర్ నేతాజీ ములిక్ చెప్పారు.

ఆర్‌జీ కర్ ఘటనపై కేసు విచారణ వాయిదా

న్యూఢిల్లీ: కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ ఆసుపత్రిలో మహిళా డాక్టర్‌పై హత్యాచారం ఘటనలో సుమోటో కేసుపై విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 29వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసులో దోషి సంజయ్ రాయ్‌కి జీవిత ఖైదు విధిస్తూ ఈ నెల 20న కోల్‌కతా ట్రయల్ కోర్టు తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. చనిపోయే దాకా అతడు జైల్లోనే ఉండాలని స్పష్టంచేసింది. అయితే, ఈ తీర్పుపట్ల చాలామంది అసంతృప్తి వ్యక్తంచేశారు. దోషికి ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో డాక్టర్‌పై హత్యాచారం ఘటనను సుప్రీంకోర్టు ధర్మాసనం సుమోటోగా విచారణకు స్వీకరించింది. సమయాభావం వల్ల తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేస్తున్నట్లు బుధవారం వెల్లడించింది. ఇదిలా ఉండగా, కోల్‌కతా ట్రయల్ కోర్టు తీర్పును సవాలు చేస్తూ కోల్‌కతా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు సీబీఐ వర్గాలు తెలియజేశాయి. దోషి సంజయ్ రాయ్‌కి మరణశిక్ష విధించాలని హైకోర్టును కోరనున్నట్లు పేర్కొన్నాయి.

ఎలక్టోరల్ బాండ్లపై సుప్రీంకోర్టులో పిటిషన్

న్యూఢిల్లీ: ఎలక్టోరల్ బాండ్ల పథకం విషయంలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. కేంద్ర ప్రభుత్వం 2018లో తీసుకొచ్చిన ఈ పథకం కింద రాజకీయ పార్టీలకు అందిన రూ.16,518 కోట్ల విరాళాలను జప్తు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను 2024 ఆగస్టు 2న సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ మేరకు ఉత్తర్వు జారీ చేసింది. ఈ ఉత్తర్వును వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ తాజాగా రివ్యూ పిటిషన్ దాఖలైంది. అప్పటి నిర్ణయాన్ని సమీక్షించాలని పిటిషనర్ కోరారు. ఎలక్టోరల్ బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమని అత్యున్నత న్యాయస్థానం ఇప్పటికే తేల్చిచెప్పిందని గుర్తుచేశారు.

ముడి జనపనారకు ఎంఎస్పీ క్వింటాల్‌కు రూ.5,650

న్యూఢిల్లీ: ముడి జనపనారకు కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) 6 శాతం పెంచుతూ కేంద్ర కేబినెట్ బుధవారం నిర్ణయం తీసుకుంది. 2025–26 మార్కెటింగ్ సీజన్‌లో క్వింటాల్‌కు రూ.5,650 చొప్పున చెల్లించాలని నిర్ణయించింది. గత ఏడాది కంటే ఇది రూ.315 అధికం. ప్రధాని మోదీ నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాలపై కేబినెట్ కమిటీ బుధవారం సమావేశమైంది. జనపనారకు కనీస మద్దతు ధరపై చర్చించారు. 2014–15లో ముడి జనపనారకు ఎంఎస్పీ రూ.2,400 ఉండేది. ఇప్పుడు రూ.5,650కు చేరుతుంది. అంటే పదేళ్లలో 2.35 రెట్లు పెరిగింది. కనీస మద్దతు ధర పెంపుతో 40 లక్షల రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని కేంద్రం వెల్లడించింది. పశ్చిమ బెంగాల్, అస్సాం, బిహార్ రాష్ట్రాల్లో జనపనార రైతులు అధికంగా ఉన్నారు.

దర్శన్ తూగుదీప గన్ లైసెన్స్ రద్దు

బెంగళూరు: అభిమాని రేణుకస్వామి హత్య కేసులో ఇటీవల బెయిల్ పొందిన కన్నడ నటుడు దర్శన్ తూగుదీప గన్ లైసెన్స్ రద్దయింది. సాక్షులను బెదిరించడానికి ఆయన తుపాకీని ఉపయోగించే అవకాశం ఉందని బెంగళూరులోని రాజరాజేశ్వర నగర్ పోలీసులు..డెప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్(పరిపాలన)కు ఫిర్యాదుచేశారు. దీంతో దీనిపై వివరణ ఇవ్వాలని నగర పోలీసు కమిషనర్ నేతృత్వంలోని లైసెన్సింగ్ అథారిటీ దర్శన్‌కు నోటీసులు జారీ చేసింది. తర్వాత లైసెన్స్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. తుపాకీని రాజరాజేశ్వరి నగర్ పోలీస్‌స్టేషన్‌లో డిపాజిట్ చేయాలని దర్శన్‌ను ఆదేశించారు. చిత్రదుర్గకు చెందిన ఆటో డ్రైవర్ రేణుకస్వామి హత్య కేసులో గత ఏడాది జూన్ 11న నటుడు దర్శన్, అతనితో సన్నిహితంగా మెలిగే నటి పవిత్ర గౌడ అరెస్టయ్యారు. గతేడాది డిసెంబర్ 13న కర్ణాటక హైకోర్టు దర్శన్‌కు బెయిల్ మంజూరు చేసింది. కోర్టు పరిధిని విడిచి వెళ్లడానికి వీల్లేదని, సాక్షులను సంప్రదించడానికి, బెదిరించడానికి వీల్లేదని పేర్కొంది. అయితే దర్శన్, మరో ఆరుగురికి బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును కర్ణాటక ప్రభుత్వం సవాలు చేయనుంది.

24 గంటలు, 3 విమానాలు

ఓ పిల్లి ప్రయాణ ప్రహసనం

సాక్షి, నేషనల్ డెస్క్: అనగనగా ఓ పిల్లి. న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్ నుంచి ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ వెళ్లేందుకు యజమాని మార్గే నీస్‌తో కలిసి ఎంచక్కా విమానమెక్కింది. మెల్‌బోర్న్‌లో యజమానితో సహా అందరూ దిగిపోయారు. కానీ కార్గో సిబ్బంది పిల్లిని గమనించకపోవడంతో విమానం నుంచి కిందకు దించలేదు. దాంతో కాసేపటికి తిరిగి క్రైస్ట్‌చర్చ్ బయల్దేరిన విమానంతో పాటే నిస్సహాయంగా అదీ తిరుగు ప్రయాణమైపోయింది! విషయం తెలియని మార్గో మెల్‌బోర్న్ విమానాశ్రయంలో మూడు గంటల పాటు తన పిల్లి కోసం పడిగాపులు పడింది. తర్వాత సిబ్బంది ఆమెకు చావుకబురు తీరిగ్గా చెప్పారు. ''విమానం బయల్దేరిపోయింది గనుక ఇప్పుడేం చేయలేం. చలికి గడ్డకట్టిపోకుండా హీటర్ ఆన్ చేశాం'' అంటూ ఊరడించారు. క్రైస్ట్‌చర్చ్ చేరగానే దాన్ని వెంటనే మెల్‌బోర్న్ విమానం ఎక్కించి యజమాని వద్దకు పంపేశారు. అలా 24 గంటల్లోనే సదరు పిల్లి ఏకంగా మూడుసార్లు విమానయానం చేసింది! అలుపులేని ప్రయాణంతో అది కాస్త చిక్కిందంటూ వాపోవడం మార్గో వంతయింది. ఈ తప్పిదంపై ఎయిర్ న్యూజిలాండ్ విచారణ జరుపుతోంది.

త్వరలో 100 సైనిక్ స్కూళ్ల ఏర్పాటు

అలప్పుజా(కేరళ): దేశంలో ప్రాథమిక విద్యలో నాణ్యతా ప్రమాణాలు పెంచే లక్ష్యంతో దేశవ్యాప్తంగా కొత్తగా 100 సైనిక్ స్కూళ్లను ఏర్పాటుచేస్తామని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. కేరళలోని అలప్పుజాలో విద్యాధిరాజా సైనిక్ స్కూల్ 47వ వార్షికోత్సవంలో రాజ్‌నాథ్ పాల్గొని ప్రసంగించారు. ''దేశంలోని సాంస్కృతికంగా భిన్న నేపథ్యాలున్న ప్రతి జిల్లాలో ప్రతి రీజియన్‌లోని ప్రజలకు అందుబాటులో ఉండేలా సైనిక్ స్కూళ్లను నెలకొల్పుతాం. ఆరోగ్యం, కమ్యూనికేషన్లు, పరిశ్రమలు, రవాణా, రక్షణ వంటి భిన్న రంగాల్లో ఆధునికతతో భారత్ స్వావలంబనను సాధించింది. చిన్నారుల సర్వతోముఖాభివృద్ధే లక్ష్యంగా ఇక విద్యారంగంలోనూ సంస్కరణలు తప్పనిసరి. సైనికుడిని కేవలం యుద్ధ కోణంలోనూ చూడకూడదు. క్రమశిక్షణ, సమయపాలన, అంకితభావం, దేశభక్తి, నిస్వార్థ సేవ, స్వీయనియంత్రణ వంటి అంశాలను సైనికుల నుంచి మనం నేర్చుకోవచ్చు. ఇవే గొప్ప లక్షణాలు నాడు స్వామి వివేకానంద, ఆది శంకరాచార్య, రాజా రవివర్మ వంటి గొప్పవారిలోనూ ఉన్నాయి''అని రాజ్‌నాథ్ అన్నారు.

ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరాల్సిందే

బీజేపీ నేతలు, కార్యకర్తలకు ప్రధాని మోదీ దిశానిర్దేశం

న్యూఢిల్లీ: .అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా విజయం సాధించేలా కష్టపడి పని చేయాలని ఢిల్లీ బీజేపీ నేతలు, కార్యకర్తలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. 50 శాతానికిపైగా పోలింగ్ బూత్‌ల్లో బీజేపీ జెండా రెపరెపలాడాలని చెప్పారు. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ప్రభుత్వ పాలనపై ఢిల్లీ ప్రజలు తీవ్ర అంతృప్తితో ఉన్నారని తెలిపారు. ఈ ఎన్నికల్లో ఆప్ సర్కార్‌కు పరాజయం తప్పదని పేర్కొన్నారు. బుధవారం బీజేపీ నాయకులు, కార్యకర్తలతో మోదీ వర్చువల్‌గా సమావేశమయ్యారు. ఎన్నికల వ్యూహాలపై చర్చించారు. వారికి దిశానిర్దేశం చేశారు. 'ఆప్' అంటే ఆపద అని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తప్పదన్న భయంతో ఆ పార్టీ రోజుకో హామీ ఇస్తోందని ఎద్దేవాచేశారు. పూర్వాంచల్ ప్రజలను ఢిల్లీ నుంచి బయటకు పంపించడానికి కుట్ర పన్నిందని ఆరోపించారు. అబద్ధాలు, మోసాలు తప్ప ఆమ్ ఆద్మీ పార్టీకి ఏం తెలుసని మండిపడ్డారు. కాంగ్రెస్ సైతం ఢిల్లీ ప్రజలను దారుణంగా దగా చేసిందని మోదీ విమర్శించారు. గత 25 ఏళ్లుగా ఢిల్లీలో ఎలాంటి అభివృద్ధి జరగడం లేదన్నారు. ఇక్కడ విధ్వంసం తప్ప ప్రగతి కనిపించడం లేదన్నారు. అభివృద్ధి చెందిన భారత్‌కు అభివృద్ధి చెందిన రాజధాని కావాలంటే అరవింద్ కేజ్రీవాల్ పార్టీని చిత్తుచిత్తుగా ఓడించాలని ఢిల్లీ ఓటర్లకు ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. బీజేపీ అధికారంలో వస్తే రాజధానిని అన్ని రంగాల్లో అద్భుతంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.

మధ్యతరగతి లక్ష్యంగా ఆప్ 7 డిమాండ్లు

సాక్షి, న్యూఢిల్లీ: త్వరలో జరగనున్న ఢిల్లీ శాసనసభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మధ్యతరగతి ఓటర్లే లక్ష్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ మరో ఏడు అంశాలతో మేనిఫెస్టోను ప్రకటించింది. ఈ ఏడు అంశాలపై కేంద్రప్రభుత్వాన్ని పార్లమెంట్‌లో నిలదీస్తామని ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఈమేరకు ఆయన బుధవారం ఒక వీడియో సందేశం విడుదలచేశారు. ''రాబోయే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఆప్ ఎంపీలు ఈ ఏడు అంశాలను లేవనెత్తుతారు. భారత ఆర్థికవ్యవస్థ పటిష్టతకు మధ్యతరగతి ప్రజలే అసలైన శక్తిని అందిస్తున్నారు. అంతటి కీలకమైన వర్గాన్ని కేవలం పన్నుల వసూళ్ల కోసమే వాడుకుంటూ గత ప్రభుత్వాలు పూర్తిగా నిర్లక్ష్యం చేశాయి. పన్ను ఉగ్రవాదానికి మధ్యతరగతి ప్రజలు బాధితులయ్యారు''అని ఆరోపించారు. ''సీనియర్ సిటిజన్ల కోసం ఆప్ ప్రభుత్వం ఇప్పటికే సంజీవని పథకాన్ని ప్రారంభించింది. పన్ను చెల్లింపు దారుల సొమ్మును తిరిగి వారి సంక్షేమం కోసం ఖర్చు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అయితే వాటిని ఉచితాలు అంటూ విమర్శిస్తున్నారు. ప్రజల సొమ్ము ప్రజాప్రయోజనాల కోసం వినియోగిస్తే దేశం అభివృద్ధి చెందుతుంది''అని అన్నారు. ఆప్ ఢిల్లీలో తిరిగి అధికారంలోకి వస్తే ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాలను మరింతగా విస్తరిస్తామని చెప్పారు. మధ్యతరగతి ప్రజల సంక్షేమానికి మరింత ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.

మేనిఫెస్టోలోని 7 డిమాండ్లు..

- విద్య బడ్జెట్‌ను 2 శాతం నుంచి 10 శాతానికి పెంచాలి, ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ ఉండాలి
- ఉన్నత విద్యకు కేంద్రం సబ్సిడీలు, స్కాలర్‌షిప్‌లు ఇవ్వాలి. అప్పుడే మధ్యతరగతి కుటుంబాలకు నాణ్యమైన విద్య అందుబాటులో ఉంటుంది
- జీడీపీలో ఆరోగ్య బడ్జెట్ వాటాను 10 శాతానికి పెంచాలి. ఆరోగ్య బీమా ప్రీమియంలపై పన్నును రద్దుచేయాలి
- ఆదాయం పన్ను మినహాయింపు పరిమితిని రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాలి.
- మధ్యతరగతి కుటుంబాల వెన్నువిరుస్తూ నిత్యావసరాలపై విధిస్తున్న జీఎస్టీని తొలగించాలి
- సీనియర్ సిటిజన్ల కోసం మరింత మెరుగైన పింఛన్ పథకాలు ప్రవేశపెట్టాలి. వారికి ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఉచిత ఆరోగ్య సేవలు అందించాలి
- కోవిడ్‌కాలంలో రద్దుచేసిన సీనియర్ సిటిజన్‌లకు రైల్వే ప్రయాణాల్లో రాయితీని మళ్లీ పునరుద్ధరించాలి.

ఇప్పుడు భారత్‌లో 99.1 కోట్ల ఓటర్లు

న్యూఢిల్లీ: గత ఏడాది లోక్‌సభ ఎన్నికలప్పుడు 96.88 కోట్లుగా ఉన్న భారతీయ ఓటర్ల సంఖ్య ఇప్పుడు 99.1 కోట్లకు చేరుకుందని కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం ప్రకటించింది. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈసీ ఒక ప్రకటన విడుదలచేసింది. ''ఓటర్లలో యువత ఎక్కువగా ఉన్నారు. 18–29 ఏళ్ల వయసువారు ఏకంగా 21.7 కోట్ల మంది ఉన్నారు'' అని పేర్కొంది. 100 కోట్ల మంది ఓటర్లతో భారత్ త్వరలోనే ప్రపంచ రికార్డ్‌ను సృష్టించనుంది'' అని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఇటీవల ప్రకటించడం తెల్సిందే.

మరుగుతున్న నూనెలో పడి..

భోపాల్‌లో రెండేళ్ల బాలుడి మృతి

భోపాల్: బంధుమిత్రుల రాకతో సందడిగా సాగుతున్న కుటుంబవేడుకలో హఠాత్తుగా విషాదం నెలకొంది. రెండేళ్ల పిల్లాడు సలసలకాగుతున్న నూనె బాండీలో పడి ప్రాణాలు కోల్పోయాడు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లోని నిషాత్‌పురాలో సోమవారం పెళ్లివేడుకలో ఈ దుర్ఘటన జరిగింది. ఫంక్షన్‌హాల్‌లో పెళ్లి ముగిశాక రాత్రి 11 గంటలకు భోజనాల వేళ రెండేళ్ల పిల్లాడు గార్డెన్‌లో పరుగులు పెట్టాడు. పరుగెత్తుతున్న మార్గంలోనే పెద్ద బాండీలో నూనెను మరిగిస్తున్నారు. తండ్రి ఆపేందుకు ప్రయత్నించినా ఆలోపే పిల్లాడు పొరపాటున దాంట్లో పడ్డాడు. వెంటనే బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. అప్పటికే పిల్లాడి ఒళ్లు 50 శాతం కాలిపోయింది. దీంతో వైద్యులు శతథా ప్రయత్నించినా పిల్లాడిని కాపాడలేకపోయారు. మంగళవారం రాత్రి బాబు కన్నుమూయడంతో మొత్తం వేడుక విషాదంగా మారింది.

జన్మతః పౌరసత్వంపై కోర్టుకెక్కిన 22 రాష్ట్రాలు

వాషింగ్టన్: వలసవచ్చిన వారికి అమెరికా గడ్డపై పుడితే వచ్చే జన్మతః పౌరసత్వ హక్కును ట్రంప్ ఒక్క ఉత్తర్వుతో తొలగించడాన్ని విపక్షపాలిత రాష్ట్రాలు తీవ్రంగా తప్పుబట్టాయి. ఈ విషయంపై 22 రాష్ట్రాలు మంగళవారం కోర్టును ఆశ్రయించాయని న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది. విపక్ష డెమొక్రటిక్ పార్టీ అధికారంలో ఉన్న 22 రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఫెడరల్ జిల్లా కోర్టుల్లో వేర్వేరుగా రెండు దావాలు వేశాయి. 22 రాష్ట్రాల్లో 18 రాష్ట్రాలు, శాన్‌ఫ్రాన్సిస్కో, వాషింగ్టన్ డీసీ నగరాలు కలిపి మసాచుసెట్స్‌లోని ఫెడరల్ డిస్ట్రిక్ట్ కోర్టులో పిటిషన్ దాఖలుచేశాయి. రాజ్యాంగంలోని 14వ సవరణప్రకారం జన్మతః పౌరసత్వం అనేది ఆటోమేటిక్‌గా అమలవుతుందని వాదించాయి. అధ్యక్షుడిగానీ పార్లమెంట్‌లోని ప్రజా ప్రతినిధులసభ(దిగువ సభ) లేదంటే సెనేట్(ఎగువ సభ)కు కూడా ఈ హక్కు విషయంలో సవరణలు చేసే అధికారం లేదని వాదించాయి. మిగతా నాలుగు రాష్ట్రాలు వాషింగ్టన్‌లోని వెస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో దావా వేశాయి. మీకు ఉన్న 'తాత్కాలిక నిలుపుదల', 'ముందస్తు ఆదేశం'అధికారాలను ఉపయోగించి అధ్యక్షుడి ఉత్తర్వు అమలుకాకుండా అడ్డుకోండి''అని న్యూజెర్సీ అటార్నీ జనరల్ మాథ్యూ ప్లాట్కిన్ స్టాలు అభ్యర్థించారు. ''పుట్టగానే పౌరసత్వం రాదు అని ప్రకటించడమంటే మీరంతా అమెరికన్లు కాబోరు అని వివక్షచూపడమే''అని కాలిఫోర్నియా అటార్నీ జనరల్ రాబ్ బోంటా వాదించారు.

ట్రంప్ ఉత్తర్వును తప్పుబట్టిన భారతీయ అమెరికన్ చట్టసభ్యులు

ట్రంప్ ఉత్తర్వును అమెరికా చట్టసభల్లోని భారతీయమూలాలున్న నేతలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ''ట్రంప్ తీసుకున్న నిర్ణయం అక్రమంగా వలసవచ్చిన వారి పిల్లలను మాత్రమేకాదు చట్టబద్ధంగా హెచ్–1బీ, హెచ్2బీ, బిజినెస్, స్టూడెంట్ వీసాల మీద వచ్చి అమెరికాలో ఉంటున్న వలసదారుల సంతానంపైనా పెను ప్రభావంచూపుతుంది. చట్టబద్ధ వలసవిధానానికి రిపబ్లికన్ పార్టీ వ్యతిరేకం అనే అపవాదు సైతం పడుతుంది. ఏదేమైనా జన్మతః పౌరసత్వం అనేది చట్టబద్ధం. దీని కోసం ఎంతకైనా తెగించి పోరాడతాం''అని డెమొక్రటిక్ పార్టీ నేత, ప్రతినిధుల సభలో భారతీయ మూలాలున్న నాయకుడు రో ఖన్నా ప్రకటించారు. ''ఒక్క కలంపోటుతో ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం పూర్తిగా రాజ్యాంగవిరుద్ధం. ఇది నిజంగా అమల్లోకి వస్తే దేశంలోని మిగతా చట్టాలను, రాజ్యాంగ నియమాలను అవమానించినట్లే''అని ప్రతినిధుల సభలో భారతీయ మూలాలున్న నాయకురాలు ప్రమీలా జయపాల్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇప్పటికే ట్రంప్ ఉత్తర్వుపై వలసదారుల హక్కుల సంఘాల కూటమి కోర్టులో దావావేసింది.

ఆ ఉద్యోగులు ఇక ఇంటికే!

డీఈఐ సిబ్బందికి తొలుత పెయిడ్ లీవులు ● ట్రంప్ ప్రభుత్వం ఆదేశం

వాషింగ్టన్: వివిధ శాఖల్లో ప్రభుత్వ ఉద్యోగులను ఇంటికి సాగనంపే దిశగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా తొలుత డీఈఐ(డైవర్సిటీ, ఈక్విటీ, ఇంక్లూజన్) సిబ్బందికి వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలని ఆదేశించారు. తద్వారా వారిని ప్రస్తుతానికి విధులకు దూరంగా ఉంచాలని తేల్చిచెప్పారు. ఈ మేరకు ఆఫీస్ ఆఫ్ ద పర్సనల్ మేనేజ్‌మెంట్ తాజాగా ఒక మెమో జారీ చేసింది. కొన్ని విభాగాల ఉద్యోగులను శాశ్వతంగా ఇంటికి పంపడానికి లేఆఫ్ ప్రణాళికలను ట్రంప్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. జాతి వివక్షను నియంత్రించడం, మైనార్టీ రైతులకు ఆర్థిక సాయం అందించడం వంటి విధులను డీఈఐ ఉద్యోగులు నిర్వర్తిస్తుంటారు. వారి సేవలు ఇకపై అవసరం లేదని ట్రంప్ నిర్ణయానికొచ్చినట్లు సమాచారం.

శరణార్థులకు నిరాశ

అమెరికాలో అడుగుపెట్టడానికి ఇప్పటికే అనుమతి పొందిన శరణార్థులకు ట్రంప్ ప్రభుత్వం చేదువార్త చెప్పింది. రెఫ్యూజీ రీసెటిల్‌మెంట్ ప్రోగ్రామ్ కింద వారంతా ఈ నెల 27వ తేదీలోగా అమెరికాకు చేరుకోవడానికి గతంలోనే అనుమతి లభించింది. కానీ, ఆ అనుమతిని ప్రభుత్వం నిలిపివేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేదాకా వారు అమెరికాలోకి అడుగుపెట్టడానికి వీల్లేదని తేల్చిచెప్పింది. దీంతో వేలాది మంది శరణార్థులకు నిరాశే ఎదురయ్యింది.

ట్రంప్ క్షమాభిక్ష తిరస్కరణ

యూఎస్ క్యాపిటల్ భవనంపై దాడి కేసులో నిందితులు/దోషులైన తన మద్దతుదారులకు డొనాల్డ్ ట్రంప్ క్షమాభిక్ష ప్రసాదించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ క్షమాభిక్షను పమేలా హెంఫిల్ అనే దోషి తిరస్కరించారు. ఆమె 60 రోజులపాటు జైల్లో ఉండివచ్చారు. 2021 జనవరి 6 క్యాపిటల్ భవనంపై దాడి ఘటనలో తాను పాల్గొన్నానని, తాను చెసింది తప్పేనని పేర్కొన్నారు. తనకు క్షమాభిక్ష అవసరం లేదని తేల్చిచెప్పారు. తప్పు చేసినవారికి క్షమాభిక్షలు అవసరం లేదని స్పష్టంచేశారు. ట్రంప్ నిర్ణయాన్ని ఆమె తప్పుపట్టారు.

బంధాలతో పెనవేసుకునే మానవ జీవితం..

సమాజం అనేది ఒక క్రమపూర్వకమైన సామాజిక సంబంధాల వ్యవస్థగా ఉంటుంది. ప్రమాణాలు, విలువలపై ఆధారపడిన వ్యవస్థీకృత సమూహాన్ని 'సామాజిక సంస్థ'గా పేర్కొనవచ్చు. ప్రాథమిక అవసరాలు తీర్చుకోవడానికి ఒక తరం నుంచి మరో తరానికి సంబంధాలు జాగ్రత్తగా కొనసాగుతాయి. ప్రతి సమాజంలోనూ బంధుత్వం, వివాహం, కుటుంబం, మతం, విద్య, ఆర్థిక, రాజకీయ సంస్థలు అనే ప్రాథమిక అంశాలుంటాయి.

సివిల్స్, గ్రూప్స్, ఇతర పోటీ పరీక్షల ప్రత్యేకం
జనరల్ స్టడీస్
సోషియాలజీ



బంధుత్వం

సమాజంలో మానవుడు ఒంటరిగా జీవించలేడు. పుట్టింది మొదలు మరణించే వరకు ప్రతి వ్యక్తి సమాజంలోని విభిన్న వ్యక్తులతో విభిన్న సంబంధాలను ఏర్పరచుకుంటాడు. సమాజంలో వ్యక్తుల మధ్య ఏదో ఒక రకమైన సంబంధం కొనసాగుతూనే ఉంటుంది. అయితే వీటిలో రక్త సంబంధాలు లేదా వివాహం ఆధారంగా ఏర్పడే బంధాలు దగ్గరగా ఉంటాయి.

రక్తసంబంధం వల్ల లేదా వివాహం ద్వారా ఏర్పడే సంబంధాన్ని 'బంధుత్వం' అంటారు. పుట్టిన ప్రతి వ్యక్తి ఒక కుటుంబంలోని సభ్యుడే. పుట్టుకతో ప్రతి వ్యక్తి నిస్సహాయుడిగా ఉంటాడు. ఈ దశలో అతడికి సంరక్షణ కల్పించడంలో తల్లి ప్రధానపాత్ర పోషిస్తుంది. వ్యక్తి మొదటగా తల్లిదండ్రుల ద్వారా ఆ కుటుంబ సభ్యుల మధ్య ఉన్న సంబంధాన్ని తెలుసుకొని దానికి అనుగుణంగా ప్రవర్తిస్తాడు.

అంతర్గత మానవ ప్రబోధన (ఇన్‌హెరెంట్ హ్యూమన్ డ్రైవ్)పై ఆధారపడి సర్వవ్యాప్తమైన బంధాలన్నింటిలో మౌలికంగా విలసిల్లేదే 'బంధుత్వం' (కిన్‌షిప్)అని డాక్టర్ ఎన్.మజుందార్ పేర్కొన్నారు.

బంధుత్వం - రకాలు

బంధుత్వం 2 రకాలు. **అవి:**

1. వైవాహిక బంధుత్వం
2. రక్త సంబంధ బంధుత్వం

వైవాహిక బంధుత్వం

వివాహం ద్వారా స్త్రీ, పురుషుల మధ్య ఏర్పడే సంబంధాన్ని 'వైవాహిక బంధుత్వం' అంటారు.

ఉదా: పెళ్లి ద్వారా సంబంధిత యువతీ యువకులకు ఇరుపక్షాల్లో వివిధ వ్యక్తులతో బంధుత్వం ఏర్పడుతుంది. వివాహం వల్ల ఏర్పడే బంధువులను వైవాహిక బంధువులుగా పేర్కొంటారు.

రక్త సంబంధ బంధుత్వం

ఒక కుటుంబంలో భార్య, భర్త, వారి పిల్లల మధ్య ఏర్పడే పరస్పర బంధాలను 'రక్త సంబంధ బంధుత్వం'గా పేర్కొంటారు. ఒక దంపతులకు పుట్టిన బిడ్డలందరి మధ్య రక్త సంబంధం ఉంటుంది. ఈ రక్త సంబంధాన్ని తెలిపేదే ఏకరక్త బంధుత్వం.

సమాజంలో ఏకరక్త బంధువులందరి మధ్య తప్పకుండా రక్తసంబంధం ఉంటుందని చెప్పలేం. కొంతమంది దత్తత తీసుకున్న శిశువును కూడా పుట్టిన బిడ్డగానే పరిగణిస్తారు. ఈ విధంగా రక్తసంబంధం సమాజ గుర్తింపు ఆధారంగా కూడా ఉంటుంది. సమాజం గుర్తించే బంధుత్వాన్ని సామాజిక బంధుత్వం (సోషియలాజికల్ కిన్‌షిప్)గా పేర్కొంటారు.

బంధుత్వ స్థానం (డిగ్రీ ఆఫ్ కిన్‌షిప్)

శాస్త్రీయ దృక్పథంలో బంధువులను 3 రకాలుగా వర్గీకరించవచ్చు. **అవి:**

I. ప్రాథమిక బంధుత్వం
II. ద్వితీయ బంధుత్వం (గౌణ బంధుత్వం)
III. తృతీయ బంధుత్వం

ప్రాథమిక బంధుత్వం

బంధువర్గంలోని వ్యక్తులను దగ్గరి లేదా దూరపు బంధువులుగా వర్గీకరించవచ్చు. వీరిలో కొంత మంది చాలా సన్నిహితంగా, ప్రత్యేకంగా ఉంటారు.

ఉదా: తండ్రి – కుమారుడు
సోదరి– సోదరుడు
భార్య – భర్త

వీరిని ప్రాథమిక బంధువులుగా పిలుస్తారు.

సామాజిక శాస్త్రవేత్త 'దూబే' ప్రకారం ప్రాథమిక బంధువులు 8 మంది. వారు..

1. భర్త – భార్య
2. తండ్రి– కుమారుడు
3. తల్లి – కుమార్తె
4. తండ్రి – కూతురు
5. తల్లి– కుమారుడు
6. సోదరులు
7. సోదరీమణులు
8. సోదరి – సోదరుడు

ద్వితీయ బంధువులు

ఒక వ్యక్తికి సంబంధించిన ప్రాథమిక బంధువుల ప్రాథమిక బంధువులు ఆ వ్యక్తికి ద్వితీయ బంధువులు అవుతారు.

ఉదా: తండ్రి సోదరుడు

తృతీయ బంధువులు

ఒక వ్యక్తి ద్వితీయ బంధువుల ప్రాథమిక బంధువులు ఆ వ్యక్తికి తృతీయ బంధువులు అవుతారు.

ఉదా: భార్య యొక్క బావ

యుర్డాక్ ప్రకారం ప్రతి వ్యక్తికి 33 ద్వితీయ, 151 తృతీయ బంధుత్వాలు ఉంటాయి.

బంధుత్వ పరిభాష

బంధువర్గంలోని వ్యక్తులను సంబోధించే వరసలనే 'బంధుత్వ పరిభాష' అంటారు.

ఉదా: సాధారణంగా తెలుగు భాషలో బంధువులను పిలవడానికి ఉపయోగించే నాన్న, అమ్మ, చెల్లి, అక్క, అత్త.

బంధుత్వ పరిభాషను మోర్గాన్ 2 రకాలుగా వర్గీకరించాడు.

1. **వర్గాత్మక వ్యవస్థ:** వర్గాత్మక వ్యవస్థలో వివిధ సంబంధీకులందరినీ ఒకే వర్గంలో చేర్చడంతోపాటు వారిని ఒకే పదంతో సంబోధిస్తారు.

ఉదా: 'మామ' ఒక వర్గాత్మక పదం.

వర్గాత్మక వ్యవస్థలో బంధువులను సంబోధించే పద్ధతి ఆధారంగా బంధుత్వ పదాలను 3 రకాలుగా పేర్కొనవచ్చు.

ఎ. సంబోధన పదాలు
బి. అన్వయ పదాలు
సి. టెక్నానమీ

ఎ. **సంబోధన పదాలు:** ఒక వ్యక్తి తన బంధువులతో సంభాషించినప్పుడు వాడే పదాలనే సంబోధన పదాలు అంటారు.

ఉదా:

1. ఒక వ్యక్తి తన చెల్లితో సంభాషించినప్పుడు సోదరి అంటాడు.
2. ఒక వ్యక్తి తన తండ్రితో సంభాషించినప్పుడు 'నాన్నా' అని వాడతాడు.

బి. **అన్వయ పదాలు:** ఒక వ్యక్తి మూడో వ్యక్తితో తన బంధువుల్లో ఒకరి గురించి చెప్పేటప్పుడు ఉపయోగించే సంభాషణా పదమే 'అన్వయ పదం'.

ఉదా: ఒక వ్యక్తి తన నాన్న సోదరుడి గురించి మరో వ్యక్తికి చెప్పినప్పుడు నా 'చిన్నాన్న' అని వర్ణిస్తాడు.ఇక్కడ 'చిన్నాన్న' అనేది అన్వయ పదం.

సి. **టెక్నానమీ:** కొన్నిసార్లు కుటుంబంలోని ఓ బంధం గురించి మూడో వ్యక్తికి చెప్పినప్పుడు అతడి పేరు పెట్టి చెప్పకుండా ఒక ప్రత్యేకమైన బంధుత్వ పదాన్ని ఉపయోగిస్తారు. దీన్నే 'టెక్నానమీ' అంటారు.

ఉదా: ఒక మహిళ ఆమె భర్త గురించి మూడో వ్యక్తికి చెప్పేటప్పుడు అతడిని వారి పిల్లల తండ్రిగా పేర్కొంటుంది.

2. **వివరణాత్మక వ్యవస్థ:** ఇందులో ఒక సంబంధానికి ఒక పదాన్ని మాత్రమే సూచిస్తారు. వివరణాత్మక వ్యవస్థలో భాషా నిర్మిత పరంగా బంధుత్వ పదాలను 3 రకాలుగా వర్గీకరించవచ్చు.

i. ప్రాథమిక పదాలు
ii. ఉత్పన్న పదాలు
iii. వివరణాత్మక పదాలు

i. **ప్రాథమిక పదాలు:** కుటుంబంలోని దగ్గరి బంధువులను పిలవడానికి ఉపయోగించేవి ప్రాథమిక పదాలు. వీటిని విభజించడానికి వీలుకాదు.

ఉదా: తండ్రి, తల్లి

ii. **ఉత్పన్న పదాలు:** ఉత్పన్న పదాలను విడదీయవచ్చు. వీటిలో ఒక ప్రాథమిక పదం, మరో ఉత్పన్న పదంతో కలిసి కొత్త పదంగా ఏర్పడుతుంది.


ఉదా: చిన్నమ్మ
ఇక్కడ చిన్న + అమ్మ = చిన్నమ్మ
చిన్న → ఉత్పన్న పదం
అమ్మ → ప్రాథమిక పదం

iii. **వివరణాత్మక పదాలు:** రెండు లేదా అంతకంటే ఎక్కువ ప్రాథమిక పదాలు కలవడం వల్ల ఒక కొత్త పదం ఏర్పడితే దాన్ని వివరణాత్మక పదం అంటారు.

ఉదా: నాన్నమ్మ → నాన్న+ అమ్మ
నాన్న → ప్రాథమిక పదం
అమ్మ → ప్రాథమిక పదం

సాపేక్షతా సిద్ధాంతం కనుగొన్నవారు?

టెట్/డీఎస్సీ- ప్రత్యేకం
ఫిజికల్ సైన్స్



ఆధునిక భౌతిక శాస్త్రం

ప్రపంచమంతా పదార్థంతో నిర్మితమైంది. పదార్థ ధర్మం అందులోని కణాలపై ఆధారపడి ఉంటుంది. కణాలు,పదార్థ ధర్మం గురించి వివరించడానికి ఈ ఆధునిక భౌతికశాస్త్రం దోహదపడుతుంది.

19వ శతాబ్దంలో 'మాక్స్‌ప్లాంక్' అనే భౌతిక శాస్త్రవేత్త 'క్వాంటం సిద్ధాంతం' ప్రతిపాదించారు. ఈ సిద్ధాంతం భౌతికశాస్త్ర విభాగంలో ఎన్నో అంశాలను వివరించడంతోపాటు నూతన ఆవిష్కరణలకు పునాది వేసింది. ఈ పాఠంపై అనేక పోటీ పరీక్షల్లో వస్తున్న ప్రశ్నలను దృష్టిలో ఉంచుకొని రూపొందించిన కొన్ని ముఖ్యాంశాలు.

- ఆటమ్ అంటే గ్రీకు భాషలో విభజించడానికి వీలులేనిది అర్థం.
- పరమాణువు అత్యంత సూక్ష్మమైన కణం అని డాల్టన్ అనే శాస్త్రవేత్త భావించారు. ఈయన 1808లో పరమాణు సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. డాల్టన్‌ను పరమాణు పితామహుడిగా అభివర్ణిస్తారు.
- పరమాణువును విభజించవచ్చని అభిప్రాయపడి, పరమాణు నమూనాను పుచ్చకాయతో పోల్చినవారు -జేజే థామ్సన్
- పుచ్చకాయలోని నల్లని గింజలు రుణావేశాన్ని కలిగి ఉంటాయి.
- పరమాణువులో ఉండే ప్రాథమిక కణాలు -ప్రోటాన్, ఎలక్ట్రాన్, న్యూట్రాన్
- పరమాణు కేంద్రకంలో ఉండే కణాలు -ప్రోటాన్‌లు, న్యూట్రాన్‌లు
- పరమాణు కేంద్రకంలో లేని కణం - ఎలక్ట్రాన్
- పరమాణు కేంద్రకం ధనావేశాన్ని కలిగి ఉంటుంది.
- ప్రాథమిక కణాల్లో ఆవేశ రహిత కణం - న్యూట్రాన్
- ప్రాథమిక కణాల్లో ద్రవ్యరాశి స్వల్పంగా ఉండే కణం - ఎలక్ట్రాన్
- పరమాణు పరిమాణాన్ని తెలిపేందుకు వాడే ప్రమాణం ¯ ఆంగ్‌స్ట్రామ్).
  1¯= 10^{-8} సెం.మీ. లేదా 10^{-10} మీ.
- పరమాణు కేంద్రక వ్యాసార్ధాన్ని తెలిపే ప్రమాణం ఫెర్మి
  ఫెర్మి = 10^{-13}సెం.మీ. లేదా 10^{-15}మీ.
  పొడవును కొలవడానికి ఉపయోగించే అతి చిన్న ప్రమాణమే ఫెర్మి. అమెరికాలో 1942, డిసెంబర్‌లో న్యూక్లియర్ రియాక్టర్‌ను తయారుచేసిన ఎన్‌రిక్ ఫెర్మి పేరు మీదనే ఈ ప్రమాణాన్ని తీసుకున్నారు.



- పొడవును కొలవడానికి వాడే అతిపెద్ద ప్రమాణం పార్‌సెక్.
  పార్‌సెక్ = 3.26 కాంతి సంవత్సరం
- పార్‌సెక్‌ను నక్షత్రాల మధ్య దూరం కొలవడానికి ఉపయోగిస్తారు.
- కాంతి శూన్యంలో ఒక సంవత్సర కాలంలో ప్రయాణించిన దూరాన్ని కాంతి సంవత్సరం అంటారు.
- భూమి, నక్షత్రాల మధ్య దూరాన్ని కాంతి సంవత్సరాల్లో కొలుస్తారు.
- కాంతి సంవత్సరం = 9.46×10^{12} కి.మీ.
  = 9.46×10^{15} మీ.
- పరమాణు కేంద్రకానికి ధనావేశం ఉంటుందని రూథర్‌ఫర్డ్ α – కణ పరిక్షేపణ ప్రయోగంతో వివరించారు. ఈయన్ని పరమాణు కేంద్రక పితామహుడు అని పేర్కొంటారు. పరమాణు నిర్మాణాన్ని గ్రహమండల నమూనాతో వివరించారు.
- పరమాణు కేంద్రకంలో ఉండే కణాల మధ్య బలాలు - కూలుంబ్ బలాలు.
- పరమాణు కేంద్రకానికి, దానిచుట్టూ తిరిగే ఎలక్ట్రాన్‌కు మధ్య పని చేసే బలాలు - స్థిర విద్యుదాకర్షణ బలాలు
- పరమాణు కేంద్రకంలో ఉండే ప్రోటాన్‌ల సంఖ్యను పరమాణు సంఖ్య(z) అంటారు.
- పరమాణు కేంద్రకంలో ఉండే కణాల ద్రవ్యరాశుల మొత్తాన్ని పరమాణు ద్రవ్యరాశి అంటారు.
- కేంద్రకంలోని విడివిడి అనుఘటకాల మొత్తం ద్రవ్యరాశికి, కేంద్రకం మొత్తం ద్రవ్యరాశికి మధ్య ఉండే వ్యత్యాసాన్ని ద్రవ్యరాశి లోపం (Δm) అంటారు.
- ద్రవ్యరాశి లోపం అనేది కేంద్రక స్థిరత్వానికి కొలమానం.
- జర్మనీ దేశానికి చెందిన శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ద్రవ్యరాశి శక్తి తుల్యతా నియమాన్ని ప్రతిపాదించారు.

ఐన్‌స్టీన్ ప్రతిపాదనలు

- ద్రవ్యరాశి– శక్తి తుల్యతా నియమం $E = mc^2$
- సాపేక్షతా సిద్ధాంతం
- కాంతి విద్యుత్ ఫలితం. ఈ ఫలితాన్ని నిరూపించినందుకు 1921లో ఐన్‌స్టీన్‌కు నోబెల్ బహుమతి లభించింది.
- ఐన్‌స్టీన్‌ను మిలీనియం శాస్త్రవేత్తగా పిలుస్తారు
- కేంద్రకంలోని కణాలను బంధించడానికి అవసరమయ్యే శక్తిని బంధన శక్తి అంటారు.
  కేంద్రక బంధన శక్తి (B.E.) = ద్రవ్యరాశి లోపం (Δm) × 931.5 mev
- ఒకే పరమాణు సంఖ్య కలిగి విభిన్న ద్రవ్యరాశి సంఖ్యలు, విభిన్న న్యూట్రాన్‌ల సంఖ్యలు ఉండే మూలకపు పరమాణువులను ఐసోటోపులు అంటారు.
- ఐసోటోపులను థామ్సన్, ఆస్టన్ కనుగొన్నారు.
- మానవ శరీరంలోని రక్త సరఫరాలో ఉండే లోపాలు తెలుసుకోవడానికి, హృదయస్పందనను నియంత్రించడానికి వాడే ఐసోటోపు - రేడియో సోడియం
- యంత్ర భాగాల అరుగుదల, మొక్కలు గ్రహించిన నీటిశాతం కనుగొనడానికి, మెదడులో ఏర్పడిన కణితి స్థానం గుర్తించడానికి వాడే ఐసోటోపు - రేడియో ఫాస్పరస్
- కాన్సర్ గడ్డల చికిత్సలో వాడే ఐసోటోపు - రేడియో కోబాల్ట్
  (కోబాల్ట్ ఉపయోగించి చేసే చికిత్సను కోబాల్ట్ థెరపీ అంటారు)
- శిలాజాల వయస్సును కనుగొనడానికి ఉపయోగించే పద్ధతి -కార్బన్ డేటింగ్
  (కార్బన్ డేటింగ్‌ను లిబ్బి అనే శాస్త్రవేత్త వివరించారు.)
- భూమి, శిలల వయస్సును అంచనా వేయడానికి, ఉపయోగించే ఐసోటోపు - యురేనియం డేటింగ్
- ఖనిజ లవణాలను కనుగొనడానికి ఉపయోగించే ఐసోటోపు -రేడియో సల్ఫర్
- రేడియో ఐసోటోపుల ఉత్పత్తిలో ప్రపంచంలో ప్రథమ స్థానంలో ఉన్న దేశం -భారత్
- ఒకే ద్రవ్యరాశి సంఖ్య కలిగి ఉండి, విభిన్న పరమాణు సంఖ్యలు, విభిన్న న్యూట్రాన్ సంఖ్యలు ఉండే మూలక కేంద్రాన్ని ఐసోబార్ అంటారు.
- ఒకే న్యూట్రాన్ సంఖ్య కలిగి, విభిన్న ద్రవ్యరాశి సంఖ్యలు, విభిన్న పరమాణు సంఖ్యలు ఉండే మూలక కేంద్రాన్ని ఐసోటోన్‌లు అంటారు.
- ఒకే పరమాణు సంఖ్య, ఒకే ద్రవ్యరాశి సంఖ్య, ఒకే న్యూట్రాన్ సంఖ్య కలిగి, విభిన్న రేడియోధార్మికతలు, విభిన్న భౌతిక ధర్మాలు ఉండే మూలక కేంద్రాన్ని ఐసోమర్ అంటారు.
- రేడియోధార్మికతను 1896లో ఫ్రెంచి భౌతిక శాస్త్రవేత్త ఎ.హెచ్. బెక్వరల్ వివరించారు.
- రేడియోధార్మికత కేంద్రక జలాల స్వభావంపై ఆధారపడి ఉంటుంది.
- ప్రకృతిలోని ప్రాథమిక బలాల్లో అత్యంత బలమైంది - బలమైన కేంద్రక బలం.
- ప్రకృతిలో అత్యంత బలహీనమైన బలం - గురుత్వాకర్షణ బలం.
- కేంద్రకంలోని బలాలను కూలుంబ్ వర్గీకరించారు.
- ఆవేశానికి ప్రమాణం -కూలుంబ్
- పరమాణు సంఖ్య అధికంగా ఉన్నా, స్థిరత్వ ధర్మాన్ని ప్రదర్శించే మూలకం -సీసం.
  (సీసం లాటిన్ పేరు ప్లంబం. కాబట్టి దీన్ని pb తో సూచిస్తారు)
- ప్రొటీయం, డ్యుటీరియం, ట్రిటియంలను ఏర్పరిచే మూలకం -హైడ్రోజన్
- హైడ్రోజన్‌ను హెన్రీ కావెండిష్ కనుగొన్నారు. ఇది అత్యంత తేలికైన మూలకం.
- న్యూట్రాన్ రహిత ఏకైక మూలకం - హైడ్రోజన్
- అయోడిన్ లోపం వల్ల కలిగే వ్యాధి - గాయిటర్
- పరమాణు సంఖ్య 83 కంటే ఎక్కువగా ఉండే మూలక కేంద్రకాలు అస్థిరత్వం వల్ల వికిరణాలను ఉద్గారం చేస్తూ స్వచ్ఛంద, విఘటనం చెందే దృగ్విషయాన్ని సహజ రేడియోధార్మికత అంటారు.
- సహజ రేడియోధార్మికతను ఎ.హెచ్. బెక్వరల్ వివరించారు.
- యురేనియం నుంచి విడుదలైన వికిరణాలను బెక్వరల్ కిరణాలు పిలుస్తారు.
- DAE అంటే..
  Department of Atomic Energy
- BRIT అంటే..
  Board of Radiation and Isotope Technology

ఎలక్ట్రాన్

- పరమాణువులోని మూల కణాల్లో మొదట కనుగొన్న కణం - ఎలక్ట్రాన్
- దీనిని 1897లో కనుగొన్నారు.
- ఎలక్ట్రాన్‌ను జె.జె.థామ్సన్ ప్రయోగపూర్వకంగా కనుగొన్నాడు.
- రుణావేశ కణానికి జి.జె. స్టోనీ ఎలక్ట్రాన్ అని పేరు పెట్టాడు.
- ఎలక్ట్రాన్ ద్రవ్యరాశి, ప్రోటాన్ ద్రవ్యరాశిలో 1837వ వంతు ఉంటుంది.
- ఎలక్ట్రాన్ ఆవేశం, ద్రవ్యరాశుల మధ్య నిష్పత్తిని ఎలక్ట్రాన్ విశిష్టావేశం అంటారు.
- ఎలక్ట్రాన్ విశిష్టావేశం (e/m) (సెం.మీ) విలువ: 1.759×10^{11} col / kg
- ఈ విలువను జేజే థామ్సన్ కనుగొన్నాడు.

న్యూట్రాన్

- న్యూట్రాన్‌ను 1932లో జేమ్స్ ఛాడ్విక్ కనుగొన్నాడు.
- న్యూట్రాన్‌కు కేంద్రకం బయట జీవితకాలం.. 13 నిమిషాలు.
- న్యూట్రాన్ ద్రవ్యరాశి విలువ ప్రోటాన్ మూలకణ ద్రవ్యరాశికి దాదాపుగా సమానంగా ఉంటుంది.
- కేంద్రక విచ్ఛిత్తి ప్రక్రియలో ఉపయోగపడే మూలకణం న్యూట్రాన్.

ప్రోటాన్

- ప్రోటాన్‌ను మొదట గోల్డ్ స్టెయిన్ గుర్తించాడు.
- 1920లో రూథర్‌ఫర్డ్ ప్రోటాన్‌ను ప్రయోగపూర్వకంగా కనుగొన్నాడు.
- ప్రోటాన్ ద్రవ్యరాశి: 1.0073 a.m.u.
- ప్రోటాన్ ఆవేశం $+1.602\times10^{-19}$ col
- పరమాణు కేంద్రకం ఆవేశానికి కారణమైన మూలకం ప్రోటాన్.

గతంలో అడిగిన ప్రశ్నలు

1. పరమాణువులోని న్యూక్లియర్ వ్యాసం?
   ఎ) 10^{-10} సెం.మీ.
   బి) 10^{-13} సెం.మీ.
   సి) 10^{10} సెం.మీ.
   డి) 10^{13} సెం.మీ.
2. ప్రోటాన్‌ను మొదట గుర్తించిన శాస్త్రవేత్త?
   ఎ) ఛాడ్విక్ బి) స్మిత్
   సి) థామ్సన్ డి) గోల్డ్ స్టెయిన్
3. ఎలక్ట్రాన్‌ను కనుగొన్న శాస్త్రవేత్త?
   ఎ) డా. ఎవంజిలానా విల్లెగాస్
   బి) పి.ఎస్. రాస్మునిన్
   సి) రూథర్‌ఫర్డ్
   డి) ఎవరూ కాదు
4. రేడియోధార్మికత కింది వాటిలో దేనికి సంబంధించింది?
   ఎ) అమెచ్యూర్ రేడియో
   బి) రేడియో ఖగోళం
   సి) మూలక కేంద్రం డి) పైవన్నీ
5. రేడియోధార్మికత లేని మూలకం?
   ఎ) హీలియం బి) రేడియం
   సి) థోరియం డి) యురేనియం
6. సాపేక్షతా సిద్ధాంతం కనుగొన్నవారు?
   ఎ) మార్కోని బి) ఐన్‌స్టీన్
   సి) జి.జె.స్టోనీ డి) బెర్లిన్

సమాధానాలు

1) బి; 2) డి; 3) డి; 4) సి; 5) ఎ; 6) బి.

విద్య, ఉద్యోగ సమాచారం

హెచ్ఆర్ఆర్ఎల్, రాజస్థాన్‌లో 121 పోస్టులు

రాజస్థాన్‌లోని హెచ్‌పీసీఎల్ రాజస్థాన్ రిఫైనరీ లిమిటెడ్(జాయింట్ వెంచర్ కంపెనీ) ఎగ్జిక్యూటివ్, ఇంజనీరింగ్, మేనేజిరియల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

» **మొత్తం పోస్టుల సంఖ్య:** 121.
» **పోస్టుల వివరాలు:** జూనియర్ ఎగ్జిక్యూటివ్-80, ఇంజనీర్-06, ఆఫీసర్-01, సీనియర్ ఇంజనీర్-11, సీనియర్ మేనేజర్-23.
» **విభాగాలు:** కెమికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, ప్రాసెస్(రిఫైనరీ), టెక్నికల్ ప్లానింగ్(రిఫైనరీ-పెట్రో కెమికల్), ప్రాసెస్(ఆఫ్‌సైట్ అండ్ ప్లానింగ్) క్వాలిటీ కంట్రోల్(రిఫైనరీ/పెట్రోకెమికల్), మెకానికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, ఫైర్ అండ్ సేఫ్టీ.
» **అర్హత:** పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఎస్సీ, బీఈ/బీటెక్, ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
» **వేతనం:** నెలకు జూనియర్ ఎగ్జిక్యూటివ్‌కు రూ.30,000 నుంచి రూ.1,20,000, ఇంజనీర్, ఆఫీసర్ పోస్టులకు రూ.50,000 నుంచి రూ.1,60,000, సీనియర్ ఇంజనీర్‌కు రూ.60,000 నుంచి రూ.1,80,000, సీనియర్ మేనేజర్‌కు రూ.80,000 నుంచి రూ.2,20,000.
» **వయసు:** జూనియర్ ఎగ్జిక్యూటివ్‌కు 25 ఏళ్లు, ఇంజనీర్, ఆఫీసర్ పోస్టులకు 29 ఏళ్లు, సీనియర్ ఇంజనీర్‌కు 34 ఏళ్లు, సీనియర్ మేనేజర్‌కు 42 ఏళ్లు మించకూడదు.
» **ఎంపిక విధానం:** కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
» **దరఖాస్తు విధానం:** ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
» **ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది:** 08.02.2025.
» **వెబ్‌సైట్:** https://hrrl.in

ఐఎఫ్‌సీఐ, న్యూఢిల్లీలో ఫైనాన్స్ అకౌంట్స్ ట్రైనీ / అడ్మినిస్ట్రేషన్ ట్రైనీ పోస్టులు

న్యూఢిల్లీలోని ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఐఎఫ్‌సీఐ).. ఒప్పంద ప్రాతిపదికన ఫైనాన్స్ అకౌంట్స్ ట్రైనీ/అడ్మినిస్ట్రేషన్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

» **మొత్తం పోస్టుల సంఖ్య:** 03.
» **అర్హత:** బీకాం/బీబీఏ-ఫైనాన్స్ ఉత్తీర్ణులవ్వాలి.
» **స్టైపెండ్:** నెలకు రూ.15,000.
» **వయసు:** 31.12.2024 నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.
» **ఎంపిక విధానం:** విద్యార్హతలు, షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
» **దరఖాస్తు విధానం:** నేషనల్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ స్కీమ్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
» **దరఖాస్తులకు చివరితేది:** 30.01.2025.
» **వెబ్‌సైట్:** https://www.ifciltd.com

సరైన ప్రణాళికలే సమస్యకు పరిష్కారం!

గ్రూప్స్, ఇతర పోటీ పరీక్షల ప్రత్యేకం

జనరల్ స్టడీస్

ఇండియన్ ఎకానమీ

భారతదేశంలో ఉపాధి స్థితిగతులు

అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అయిన భారతదేశంలో నిరుద్యోగ స్వభావం అభివృద్ధి చెందిన దేశాలకు భిన్నంగా ఉంటుంది. సార్థక డిమాండ్ లోపించడం వల్ల అభివృద్ధి చెందిన దేశాల్లో నిరుద్యోగం ఏర్పడుతుందని ఆర్థికశాస్త్ర నిపుణులు కీన్స్ అభిప్రాయపడ్డారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రచ్ఛన్న నిరుద్యోగిత, వ్యవస్థాపరమైన నిరుద్యోగిత, అల్ప ఉద్యోగిత, రుతు సంబంధ నిరుద్యోగిత, విద్యావంతుల్లో నిరుద్యోగిత అనే వివిధ రకాలైన నిరుద్యోగం ఏర్పడుతుంది. స్వాతంత్ర్యానంతరం భారతదేశంలో నిరుద్యోగ సమస్య నివారణకు అనేక స్వయం ఉపాధి, వేతన ఉపాధి పథకాలను అమలు పరిచారు. అయినప్పటికీ పథకాల అమల్లో లోపాల కారణంగా ఇప్పటికీ నిరుద్యోగ సమస్య పరిష్కారం కాలేదు.

15 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు కలిగి, పనిచేసే సామర్థ్యం, పని చేయాలనే కోరిక ఉన్న వ్యక్తులకు మార్కెట్‌లో నెలకొన్న వేతన రేట్ల వద్ద పని లభించని పరిస్థితిని 'నిరుద్యోగ స్థితి'గా పేర్కొనవచ్చు. నిరుద్యోగ సమస్యపై పరిశీలన కోసం బి. భగవతి నేతృత్వంలో ఒక కమిటీని నియమించారు. ఇది 1973 మేలో ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. దీని ప్రకారం.. 1971లో దేశంలో మొత్తం శ్రామిక శక్తి 180.4 మిలియన్లు కాగా, వీరిలో 148.4 మిలియన్ల మంది గ్రామీణ ప్రాంతాల్లో, 32 మిలియన్ల మంది పట్టణ ప్రాంతాల్లో ఉన్నారు. దేశంలో మొత్తం నిరుద్యోగితను 18.7 మిలియన్లుగా కమిటీ అంచనా వేసింది. వీరిలో 9 మిలియన్ల మందికి ఏవిధమైన ఉపాధి లేదు. మిగిలిన 9.7 మిలియన్ల మంది వారంలో 14 గంటల కంటే తక్కువ ఉపాధి పొందుతున్న వారున్నారు. మొత్తం 18.7 మిలియన్ల నిరుద్యోగుల్లో 16.1 మిలియన్ల మంది గ్రామీణ ప్రాంతాల్లో, 2.6 మిలియన్ల మంది పట్టణ ప్రాంతాల్లో ఉన్నారు. దేశంలో మొత్తం శ్రామిక శక్తిలో నిరుద్యోగిత వాటా 10.4 శాతం. గ్రామీణ ప్రాంతాల్లో ఇది 10.9 శాతంగా, పట్టణ ప్రాంతాల్లో 8.1 శాతంగా నమోదైంది.

నేషనల్ శాంపిల్ సర్వే అంచనాలు

దేశంలో పంచవర్ష ప్రణాళికల అమలు ప్రారంభమైన తర్వాత వివిధ సంస్థలు, వ్యక్తులు విభిన్న పద్ధతుల్లో నిరుద్యోగితను అంచనా వేశారు. వీటిలో ముఖ్యమైంది 'జాతీయ నమూనా సర్వే వ్యవస్థ'. నిరుద్యోగిత అంచనాల కోసం ప్రణాళికా సంఘం 1969లో దంత్‌వాలా అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సిఫార్సుల మేరకు జాతీయ నమూనా సర్వే వ్యవస్థ తన 27వ రౌండు నుంచి (1972-73) దేశ పరిస్థితులకు అనుగుణంగా నిరుద్యోగితను మూడు విధాలుగా విభజించి అంచనా వేస్తోంది. అవి:

1. సాధారణ స్థితి నిరుద్యోగిత
2. వారంవారీ స్థితి నిరుద్యోగిత
3. రోజువారీ స్థితి నిరుద్యోగిత

సాధారణ స్థితి నిరుద్యోగిత: సర్వే చేసే తేదీకి ముందు ఒక సంవత్సర కాలానికి సంబంధించి మొత్తం కాలంలో నిరుద్యోగులుగా ఉన్న వారిని సాధారణ స్థితి నిరుద్యోగులుగా పరిగణిస్తారు. సంవత్సరంలో ఏ కొద్ది రోజులు పనిలో ఉన్నా, వారిని ఈ రకమైన నిరుద్యోగులుగా పరిగణించరు. 1977-78లో ఈ రకమైన నిరుద్యోగిత దేశంలో 4.23 శాతం కాగా, 1980లో ఇది 4.4 శాతానికి పెరిగింది. 2011-12లో ఈ రకమైన నిరుద్యోగం 2.2 శాతంగా నమోదైంది.

వారంవారీ స్థితి నిరుద్యోగిత: నిరుద్యోగితకు సంబంధించిన సర్వే జరిపే రోజుకు ముందు వారంలో ఏ ఒక్క గంట కూడా పని లభించని స్థితిని 'వారంవారీ స్థితి నిరుద్యోగిత' అంటారు. ఈ వారం రోజుల్లో ఏ ఒక్క రోజైనా ఒక్క గంట పని దొరికినా వారిని ఉపాధి పొందిన వారుగానే భావిస్తారు. 1977-78లో ఈ రకమైన నిరుద్యోగిత 4.48 శాతం నుంచి 4.54 శాతానికి పెరిగింది. 2009-10లో ఈ విధమైన నిరుద్యోగిత గ్రామీణ ప్రాంతాల్లో 3.3 శాతంగా, పట్టణ ప్రాంతాల్లో 4.2 శాతంగా, దేశంలో 3.6 శాతంగా నమోదైంది.

రోజువారీ స్థితి నిరుద్యోగిత: నిరుద్యోగులకు సంబంధించి ఏడు రోజుల శ్రమ దినాల్లో నిరుద్యోగిగా ఉన్న శ్రమ దినాలు ఎన్ని ఉన్నాయో లెక్కించి, మొత్తం శ్రమ దినాల్లో నిరుద్యోగిత ఉన్న శ్రమదినాల నిష్పత్తిని 'రోజువారీ స్థితి నిరుద్యోగిత' తెలియజేస్తుంది. 1977-78లో ఈ రకమైన నిరుద్యోగిత 8.18 శాతం కాగా, 1980లో 7.84 శాతానికి తగ్గింది. 2011-12లో ఈ రకమైన నిరుద్యోగం 5.6 శాతంగా నమోదైంది.

ఉపాధి నాణ్యత సూచీలు

1. శ్రామికులు పొందిన వేతనాలు.
2. సంవత్సర కాలంలో క్యాజువల్ శ్రామికులు ఉపాధి పొందిన పని దినాలు.
3. సంఘటిత, అసంఘటిత రంగాల్లో ఉపాధి పొందిన శ్రామికుల వాటా.
4. మొత్తం ఉపాధిలో స్వయం ఉపాధి, శాశ్వతంగా వేతనాలు పొందిన ఉద్యోగస్థులు, క్యాజువల్ శ్రామికుల నిష్పత్తి.
5. ప్రాథమిక, ద్వితీయ, తృతీయ కార్యకలాపాల్లో ఉపాధి పంపిణీ.
6. విద్యా స్థాయి, నేర్పరితనానికి అనుగుణంగా శ్రామిక ఉత్పాదకత.

సంస్కరణల అనంతర కాలంలో ఉపాధి విధానాలు

ఎనిమిదో ప్రణాళిక (1992-97): 1990 ప్రారంభంలో అప్పటికే ఉన్న నిరుద్యోగిత (Backlog of unemployed) 28 మిలియన్లు కాగా, 1990-95 మధ్యకాలంలో శ్రామిక శక్తికి అదనంగా 37 మిలియన్ల మంది తోడవుతారని అంచనా వేశారు. ఎనిమిదో పంచవర్ష ప్రణాళికలో మొత్తం 65 మిలియన్ల మందిని నిరుద్యోగులుగా అంచనా వేశారు. 1995-2000 మధ్యకాలంలో శ్రామికశక్తికి అదనంగా 41 మిలియన్ల మంది తోడవుతారని, 2000 సంవత్సరం నాటికి ఉపాధి కోరుకునే వారి సంఖ్య 106 మిలియన్లకు చేరుకుంటుందని అంచనా వేశారు.

తొమ్మిదో ప్రణాళిక (1997-2002): ఈ ప్రణాళికలో 53 మిలియన్ల మందికి ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉంటుందని భావించారు. 2002-07 మధ్యకాలంలో శ్రామిక శక్తికి అదనంగా 58 మిలియన్లు, 2007-12 మధ్యకాలంలో 55 మిలియన్ల మంది తోడవుతారని అంచనా వేశారు. ఉపాధి నాణ్యత తక్కువగా ఉండటంతో పాటు ఆదాయ స్థాయి తక్కువైనందువల్ల పేదరిక స్థాయి పెరుగుతుందని భావించారు. మొత్తం శ్రామికుల్లో 70 శాతం మంది నిరక్షరాస్యులుగా లేదా ప్రాథమిక స్థాయికంటే తక్కువ విద్యను అభ్యసించిన వారుగా ఉన్నట్లు ప్రణాళిక డాక్యుమెంట్‌లో పేర్కొన్నారు. అధిక ఉపాధి కల్పించే సామర్థ్యం ఉన్న రంగాలపై దృష్టి సారించడం ద్వారా ఉపాధి పెంపొందించాలనే వ్యూహాన్ని రూపొందించారు. ఈ వ్యూహంలో భాగంగా విధాన నిర్ణేతలు వ్యవసాయం, వాణిజ్యం, రవాణా, నిర్మాణ రంగాలపై దృష్టి సారించారు.

పదో ప్రణాళిక (2002-2007): పదో ప్రణాళికలో 50 మిలియన్ల మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలని నిర్ణయించారు. ఈ మొత్తంలో స్వయం ఉపాధి పథకాల ద్వారా 20 మిలియన్లు, ఆర్థిక వృద్ధి రేటు పెంపు ద్వారా వివిధ రంగాల నుంచి 30 మిలియన్ల మందికి ఉపాధి అవకాశాలు లభ్యమవుతాయని అంచనా వేశారు. ఎంపిక చేసిన ప్రత్యేక కార్యక్రమాలు ఒకేసారి కాకుండా క్రమంగా ఉపాధి కల్పించగలవని ప్రణాళిక రచయితలు భావించారు. నూతన ఉపాధి అవకాశాల్లో 90 శాతం వరకు చిన్న, మధ్య తరహా సంస్థలకు, స్వయం ఉపాధికి వాటా ఉండగలదని విధాన నిర్ణేతలు భావించారు.

పదకొండో ప్రణాళిక (2007-2012): పదకొండో ప్రణాళిక ప్రారంభం నాటికి ఉపాధి కోసం వేచి ఉన్నవారి సంఖ్య 35 మిలియన్లు కాగా, పదకొండో ప్రణాళికా కాలంలో శ్రామిక శక్తికి అదనంగా 65 మిలియన్ల మంది తోడవుతారని అంచనా వేశారు. పదకొండో ప్రణాళికలో మొత్తం నిరుద్యోగుల సంఖ్యను 100 మిలియన్లుగా అంచనా వేశారు. ఈ ప్రణాళికలో 58 మిలియన్ల అదనపు ఉపాధి అవకాశాలను సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీంతోపాటు విద్యావంతుల్లో నిరుద్యోగిత రేటును 5 శాతానికి తగ్గించడం, నైపుణ్యం కొరవడిన శ్రామికుల్లో వాస్తవిక వేతనాలను 20 శాతం పెంచడం లక్ష్యాలుగా తీసుకున్నారు.

ఆర్థిక సంస్కరణల కాలంలో ఉపాధి వృద్ధికి సంబంధించిన బలహీనతల గురించి పదకొండో పంచవర్ష ప్రణాళికలో కింది అంశాలను పేర్కొన్నారు.

1. 1993-94లో నిరుద్యోగిత రేటు 6.1 శాతం నుంచి 1999-2000లో 7.3 శాతానికి, 2004-05లో 8.3 శాతానికి పెరిగింది.
2. వ్యవసాయ శ్రామిక కుటుంబాల్లో నిరుద్యోగం 1993-94లో 9.5 శాతం కాగా, 2004-05లో 15.3 శాతానికి పెరిగింది.
3. 2004-05లో సాధారణ స్థితి నిరుద్యోగం 2.60 శాతానికి, రోజువారీ స్థితి నిరుద్యోగం 8.54 శాతానికి పెరిగింది.
4. 1999-2000 నుంచి 2004-05 మధ్యకాలంలో వ్యవసాయేతర ఉపాధి వృద్ధిరేటు 4.7 శాతంగా నమోదైంది. ఈ వృద్ధి అధిక భాగం అసంఘటిత రంగంలో చోటు చేసుకుంది.
5. జి.డి.పి. వృద్ధి రేటులో పెరుగుదల ఏర్పడినప్పటికీ సంఘటిత రంగంలో ఉపాధి క్షీణించింది. తద్వారా చదువుకున్న యువతలో నిరాశ, నిస్పృహ పెరిగింది.



నిరుద్యోగం, అల్ప ఉద్యోగిత తగ్గింపునకు పథకాలు

భగవతి కమిటీ 1973లో ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన తర్వాత ఉపాధి పెంపొందించడం ద్వారా అల్ప ఉద్యోగిత నిర్మూలించడానికి ప్రభుత్వం కింద పేర్కొన్న పథకాలను ప్రవేశపెట్టింది.

1. రూరల్ వర్క్స్ ప్రోగ్రామ్.
2. ఉపాంత రైతులు, వ్యవసాయ కార్మికుల అభివృద్ధి పథకంలో భాగంగా వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు సంబంధించి ఆయా కుటుంబాలకు సబ్సిడీతో కూడిన పరపతిని అందించారు. వ్యవసాయ అనుబంధాలకు సంబంధించి డెయిరీ, పౌల్ట్రీ, ఫిషరీ, హార్టికల్చర్ ఆపరేషన్స్‌ను ప్రోత్సహించడానికి తగిన చర్యలు చేపట్టారు.
3. చిన్న రైతుల అభివృద్ధి ఏజెన్సీలో భాగంగా సాంద్ర వ్యవసాయ పద్ధతులు అవలంబించడానికి, చిన్న రైతులు తమ కార్యకలాపాలను విస్తరించుకోవడానికి తగిన పరపతి కల్పించారు.
4. **ఆగ్రో-సర్వీసు కేంద్రాల ఏర్పాటు:** నిరుద్యోగ గ్రాడ్యుయేట్లు; మెకానికల్, అగ్రికల్చర్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, సంబంధిత రంగాల డిప్లొమా హోల్డర్లకు స్వయం ఉపాధి కల్పించడానికి ఈ పథకం తగిన చేయూతనిస్తుంది.
5. **సమీకృత మెట్ట వ్యవసాయ భూముల అభివృద్ధి:** ఈ పథకంలో భాగంగా భూసార పరిరక్షణ, భూమి అభివృద్ధి, నీటి వినియోగం తదితర పనులు చేపడతారు. ఈ పథకం కింద చేపట్టిన పనులు శ్రమ-సాంద్రతతో కూడినవై తగిన ఉపాధి అవకాశాలను సృష్టిస్తాయి.
6. **క్రాష్ స్కీం ఫర్ రూరల్ ఎంప్లాయ్‌మెంట్:** శ్రమ సాంద్రత, అధిక ఉత్పాదకతతో కూడిన అనేక గ్రామీణ ప్రాజెక్టులను చేపట్టడం ద్వారా అదనపు ఉపాధి కల్పన ఈ పథకం ముఖ్య ఉద్దేశం.

భారతదేశంలో నిరుద్యోగ సమస్యకు కారణాలు

- మానవ వనరుల ప్రణాళికలు సక్రమంగా రూపొందించకపోవడం.
- పారిశ్రామిక రంగంలో అభివృద్ధి వేగవంతం కాకపోవడం.
- పెరుగుతున్న జనాభాతోపాటు శ్రామికశక్తికి అదనంగా తోడవుతున్న జనాభాలో పెరుగుదల.
- ఉపాధి రహిత వృద్ధి.
- చిన్న తరహా, కుటీర పరిశ్రమల్లో రుగ్మత పెరగడం.
- మూలధన కల్పన రేటు తక్కువగా ఉండటం.
- లోపభూయిష్ట విద్యావిధానం.
- శ్రామికుల గమనశీలత తక్కువగా ఉండటం.
- మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా శ్రామికులకు తగిన శిక్షణ అందించకపోవడం.
- వ్యవసాయ రంగ వృద్ధి రేటు తక్కువగా ఉండటం.

Spiral Model was developed by?

BANK EXAMS
COMPUTER AWARENESS

SDLC
(Software Development Life Cycle)

SDLC, Software Development Life Cycle is a process used by software industry to design, develop and test high quality softwares. It is also called as Software development process.

❖ ISO/IEC 12207 is an international standard for software life-cycle processes. It aims to be the standard that defines all the tasks required for developing and maintaining software. A typical Software Development life cycle consists of the following stages:


Stage1: Planning and Requirement Analysis
Stage 2: Defining Requirements
Stage 3: Designing the product architecture
Stage 4: Building or Developing the Product
Stage 5: Testing the Product
Stage 6: Deployment in the Market and Maintenance

SDLC Models

❖ Waterfall Model ❖ Iterative Model
❖ Spiral Model ❖ V-Model
❖ Big Bang Model

The other related methodologies are Agile Model, RAD Model, Rapid Application Development and Prototyping Models.

SDLC Waterfall Model



The sequential phases in Waterfall model are:

❖ **Requirement Gathering and analysis:** All possible requirements of the system to be developed are captured in this phase and documented in a requirement specification doc.

❖ **System Design:** The requirement specifications from first phase are studied in this phase and system design is prepared. System Design helps in specifying hardware and system requirements and also helps in defining overall system architecture.


❖ **Implementation:** With inputs from system design, the system is first developed in small programs called units, which are integrated in the next phase. Each unit is developed and tested for its functionality which is referred to as Unit Testing.

❖ **Integration and Testing:** All the units developed in the implementation phase are integrated into a system after testing of each unit. Post integration the entire system is tested for any faults and failures.

❖ **Deployment of system:** Once the functional and non functional testing is done, the product is deployed in the customer environment or released into the market.

❖ **Maintenance:** There are some issues which come up in the client environment. To fix those issues patches are released. Also to enhance the product some better versions are released. Maintenance is done to deliver these changes in the customer environment.All these phases are cascaded to each other in which progress is seen as flowing steadily downwards (like a waterfall) through the phases. The next phase is started only after the defined set of goals are achieved for previous phase and it is signed off, so the name "Waterfall Model". In this model phases do not overlap.

SDLC Iterative Model



This model is most often used in the following scenarios:

❖ Requirements of the complete system are clearly defined and understood.

❖ Major requirements must be defined; however, some functionalities or requested enhancements may evolve with time.

❖ A new technology is being used and is being learnt by the development team while working on the project.

❖ Resources with needed skill set are not available and are planned to be used on contract basis for specific iterations.

❖ There are some high risk features and goals which may change in the future.

SDLC Spiral Model



❖ **Identification:** This phase starts with gathering the business requirements in the baseline spiral. In the subsequent spirals as the product matures, identification of system requirements, subsystem requirements and unit requirements are all done in this phase.

At the end of the spiral the product is deployed in the identified market.

❖ **Design:** Design phase starts with the conceptual design in the baseline spiral and involves architectural design, logical design of modules, physical product design and final design in the subsequent spirals.

❖ **Construct or Build:** Construct phase refers to production of the actual software product at every spiral. In the baseline spiral when the product is just thought of and the design is being developed a POC (Proof of Concept) is developed in this phase to get customer feedback.

❖ **Evaluation and Risk Analysis:** Risk Analysis includes identifying, estimating, and monitoring technical feasibility and management risks, such as schedule slippage and cost overrun.

Summary

❖ Waterfall and V model are traditional SDLC models and are of sequential type. Sequential means that the next phase can start only after the completion of first phase. Such models are suitable for projects with very clear product requirements and where the requirements will not change dynamically during the course of project completion.

❖ Iterative and Spiral models are more accommodative in terms of change and are suitable for projects where the requirements are not so well defined, or the market requirements change quite frequently.

❖ Big Bang model is a random approach to Software development and is suitable for small or academic projects.

❖ Agile is the most popular model used in the industry. Agile introduces the concept of fast delivery to customers using prototype approach.

MODEL QUESTIONS

1. Spiral Model was developed by?
   1) Bev Littlewood
   2) Berry Bohem
   3) Roger Pressman
   4) Victor Bisili
   5) None of Above
2. Which model is popular for students small projects ?
   1) Waterfall Model
   2) Spiral Model
   3) Quick and Fix model
   4) Prototyping Model
   5) None of Above
3. Which is not a software life cycle model?
   1) Spiral Model
   2) Waterfall Model
   3) Iterative Model
   4) Capability maturity Model
   5) V-Shape Model
4. Project risk factor is considered in ?
   1) Spiral Model
   2) Waterfall Model
   3) Prototyping Model
   4) Iterative enhancement Model
   5) None of Above
5. SDLC stands for?
   1) Software design life cycle
   2) Software development life cycle
   3) System design life cycle
   4) System development life cycle
   5) None of Above
6. SPIRAL model has?
   1) 3 Phases 2) 1 Phase
   3) 2 Phases 4) 4 Phases
   5) None of Above
7. SRS stands for?
   1) Software requirement specification
   2) Software requirement solution
   3) System requirement specification
   4) System requirement ossification
   5) None of Above
8. Waterfall model is not suitable for?
   1) Small Projects
   2) Complex Projects
   3) Accommodating change
   4) Diminutive Projects
   5) None of Above
9. RAD stands for?
   1) Rapid Application Development
   2) Relative Application Development
   3) Ready Application Development
   4) Repeated Application Development
   5) None of Above
10. RAD Model was purposed by?
    1) IBM 2) Motorola
    3) Microsoft 4) Lucent Technologies
    5) None of Above
11. Software engineering aims at developing?
    1) Reliable Software
    2) Cost Effective Software
    3) Reliable and cost effective Software
    4) All of above 5) None of Above
12. A good specification should be?
    1) Unambiguous
    2) Distinctly Specific
    3) Functional 4) All of Above
    5) None of Above
13. Which of the following is a tool in design phase?
    1) Abstraction 2) Refinement
    3) Information Hiding
    4) All of Above
    5) None of Above
14. Information hiding is to hide from user, details ?
    1) That are relevant to him
    2) That are not relevant to him
    3) That may be maliciously handled by him
    4) That are confidential
    5) None of Above
15. Which of the following is required to communicate between two computers?
    1) Communications software
    2) Protocol
    3) Communications hardware
    4) Access to transmission medium
    5) All of the above
16. Devices is used to connect two similar LAN with same protocols
    1) Bridges 2) Router
    3) Gateway 4) Switch
    5) None of these
17. DSL is an example of a (n) ______ connection.
    1) Network 2) Wireless
    3) Slow 4) Broadband
    5) None of these
18. FTP is______
    1) used to send email
    2) used to browse the Web
    3) is part of Netscape
    4) Is a protocol for the transfer of files between computers
    5) None of these
19. Telnet is-
    1) Used to send email
    2) Uses telephone lines
    3) Is part of Netscape
    4) Is a protocol that allows for remote login
    5) None of these
20. = sum(Bl:B8) is an example of a-
    1) Function 2) formula
    3) Cell address 4) value
    5) None of these

KEY

1) 2	2) 1	3) 4	4) 1
5) 2	6) 4	7) 1	8) 3
9) 1	10) 1	11) 3	12) 4
13) 4	14) 3	15) 5	16) 1
17) 4	18) 4	19) 4	20) 2